


సత్యమేవ జయతే

సాక్షి

WWW.SAKSHI.COM

పేజీలు: 14+32 పేజీల ఆదివారం అనుబంధం వెల: ₹ 8.00

సంపుటి: 16
సంచిక: 140

SIMULTANEOUSLY PRINTED AT CHENNAI | DELHI | VIJAYAWADA | BANGALORE | HYDERABAD | MUMBAI | ANANTAPUR | GUNTUR | KADAPA | KHAMMAM | KARIMNAGAR | KURNOOL | MAHABOOBNAGAR | MANGALAGIRI | NALGONDA | NELLORE | NIZAMABAD | ONGOLE | RAJAMAHENDRAVARAM | SRIKAKULAM | TADEPALLI GUDEM | TIRUPATHI | VISAKHAPATNAM | WARANGAL

SUNDAY ఆదివారం 4-2-2024

మీ బిడ్డ జగన్ 57 నెలల్లో మీ అందరి మంచి కోసం 124 సార్లు బటన్ నొక్కాడు. ఈ మంచి ఇలాగే కొనసాగాలంటే.. మీరు 2 బటన్లు నొక్కండి. ఒకటి ఎమ్మెల్యే ఎన్నికల కోసం.. రెండోది పార్లమెంట్ ఎన్నికల కోసం. లేదంటే గత ఎన్నికల్లో మీ ఓటు ద్వారా పెట్టెలో బంధించిన చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుంది. సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని పేదల రక్తం తాగేందుకు 'లక లక' అంటూ ప్రతి ఇంటికీ వస్తుంది. అబద్ధాలతో, మోసాలతో ఓ డ్రాక్యులా మాదిరి తలుపు తట్టి ప్రజల రక్తాన్ని పీల్చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మీరు జగనన్నకు ఓటేస్తే ఆ చంద్రముఖి బెడద మీకు శాశ్వతంగా తప్పుతుంది. 'చంద్ర' గ్రహణాలు కూడా ఉండవు. - సీఎం వైఎస్ జగన్





ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో శనివారం నిర్వహించిన సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం

ఫ్యాక్ట్‌చెక్

అయినవారికి కాదు రామోజీ

అర్హతలున్నవారికే టెండర్లు

- ఏకపక్షంగా కాదు.. అంతా పారదర్శకంగానే స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియ
- కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే మీటర్లు
- స్మార్ట్‌మీటర్లతో వినియోగదారులపై ఎలాంటి భారం పడదు
- పైగా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో బిల్లు తగ్గే అవకాశం
- డిస్కంల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, కె.సంతోషరావు

2లో

టెలిమెడిసిన్‌లో

ఏపీ ఫస్ట్

- రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 4.92 కోట్ల మందికి సేవలు
- దేశంలో 20.41 కోట్ల మందికి..
- ఆంధ్రప్రదేశ్ తరువాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్
- దేశం మొత్తం అందించిన సేవల్లో 24.4% రాష్ట్రంలోనే..
- గ్రామాలకూ చేరువవుతున్న పెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు
- లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ

- వివరాలు 2లో

ఘనంగా శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు

తిరుమల ఆస్థాన మండపంలో శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. తొలి రోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొని అనుగ్రహ భాషణం చేశారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీటీడీ చైర్మన్ భూమన చెప్పారు.

- వివరాలు 5లో

మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం

మహారాష్ట్రలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కాల్పులు జరిపాడు. పదేళ్ల క్రితం తాను కొనుగోలు చేసిన భూమిని కబ్జా చేయడమే కాకుండా తన కుమారుడిపై దాడి చేసినందునే కాల్పులు జరిపినట్లు ఎమ్మెల్యే గణ్‌పత్ అంగీకరించాడు. పోలీసులు ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకొని.. విచారణ జరుపుతున్నారు.

- వివరాలు 6లో

మీరే సారథులు

సంక్షేమాభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వమే రావాలి

మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు సిద్ధం కావాలి

దెందులూరు ఎన్నికల శంఖారావ సభలో సీఎం వైఎస్ జగన్ పిలుపు

మీ జగన్ సైన్యం, బలం.. దేవుడు, ప్రజలే

- 57 నెలల్లో జరిగిన మంచిపై పెత్తందారులు దాడి చేస్తున్నారు
- సంక్షేమాభివృద్ధిపై దండయాత్ర చేస్తున్నారు
- 14 ఏళ్లలో చంద్రబాబు ఏం చేశాడని ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి
- మన ప్రభుత్వ హయాంలోనే 2.13 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు
- కొత్తగా ఆస్పత్రులు, పోర్టులు, హార్బర్లు..
- ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత మన హయాంలోనే
- ప్రతిపక్షాలకు ఓటు వేస్తే మళ్లీ లంచాల వ్యవస్థ వస్తుంది
- పేదల సంక్షేమాన్ని నిర్ణయించే ఎన్నికలని అందరికీ చెప్పండి
- కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, ఆసరా, చేయూత కొనసాగాలంటే మళ్లీ మనం గెలవాలి
- పింఛన్ అందుకునే ప్రతి ఇంటి నుంచీ ఓ స్టార్ క్యాంపెయినర్ రావాలి

- వివరాలు 10లో

ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి

చంద్రముఖి బెడద, 'చంద్ర' గ్రహణాలకు శాశ్వతంగా చెక్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్

- లేదంటే చంద్రముఖి సైకిలెక్కుతుంది.. టీ గ్లాస్ పట్టుకుని తలుపు తడుతూ పేదల రక్తం తాగుతుంది
- 57 నెలల్లో 124 సార్లు ప్రజల కోసం బటన్ నొక్కాను
- రూ.2.55 లక్షల కోట్లు జనం ఖాతాల్లోకి వెళ్లాయి
- చంద్రబాబు రాజకీయమంతా పొత్తులు, జిత్తులు.. నక్కజిత్తులే
- దిగజారుడు పార్టీలన్నీ జగన్ టార్గెట్‌గా పొత్తు
- లేదంటే చంద్రబాబుకు 175 సీట్లలో పోటీ చేసే అభ్యర్థులు లేరు

14లో

జగన్‌ను మళ్లీ సీఎం చేయడానికి మేమూ సిద్ధం

14లో

జగన్ ప్రభం'జనం'

5లో

అడ్వాణీకి భారతరత్న

బీజేపీ కురువృద్ధునికి అత్యున్నత పౌర పురస్కారం

శిఖర సమానుడికి సముచిత గౌరవం: మోదీ

తనకివి అత్యంత భావోద్వేగ క్షణాలన్న ప్రధాని

కేంద్ర మంత్రులు, తదితరుల అభినందనలు

వినమ్రంగా స్వీకరిస్తున్నా.. నా ఆశయాలకు, సిద్ధాంతాలకు దక్కిన గౌరవం: అడ్వాణీ



గమ్యం చేరని రథ యాత్రికుడు - 6లో

న్యూఢిల్లీ: రాజకీయ కురు వృద్ధుడు, బీజేపీ అగ్ర నేత లాల్‌కృష్ణ అడ్వాణీ (96)కి కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఎక్స్‌లో ఈ మేరకు పోస్ట్ చేశారు. ఆ వెంటనే రాష్ట్రపతి భవన్ నుంచి ఈ మేరకు ప్రకటన వెలువడింది. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం 1990లో దేశవ్యాప్త రథయాత్రతో బీజేపీకి ఊపు తెచ్చి అధికార సాధనకు బాటలు పరిచిన అడ్వాణీని, రామాలయ ప్రారంభోత్సవం జరిగిన కొద్ది రోజులకే భారతరత్న వరించడం విశేషం. అడ్వాణీకి ఈ సందర్భంగా మోదీ అభినందనలు

మిగతా 6వ పేజీలో ▶

ఇదండీ సంగతి



కదలి వచ్చేది ప్రజలు కాదు సార్! ఆటో డ్రైవర్లు!

అరవయ్యా.. ఇరవయ్యా!

జనసేన, టీడీపీ మధ్య తేలని సీట్ల పంచాయితీ

- అధినేత తీరుపై మండిపడుతున్న జనసేన నేతలు
- ఎన్నికల ముందు దయనీయ పరిస్థితి
- 4 నెలలుగా వారాహి యాత్రకు సైతం విరామం
- చివరిగా కాకినాడలో కార్యకర్తల మీటింగ్‌లు పెట్టి కూడా నెలరోజులపైనే..
- ఎన్ని సీట్లలో, ఏ సీట్లలో జనసేన పోటీచేస్తుందో తెలీక పార్టీలో నిస్తేజం
- పార్టీని పవన్ మోసం చేస్తున్నారని అభిమానుల ఆగ్రహం..
- చివరి నిమిషంలో అరకొర సీట్లు తీసుకునేందుకే కాలయాపన అంటూ మండిపాటు

2లో

ఫ్యాక్ట్‌చెక్

రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ

- ఐటీ సంస్థలు రాకుండా 'ఈనాడు' విష ప్రచారం
- ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రోత్సాహంతో రాష్ట్రానికి అనేక దిగ్గజ సంస్థలు
- నాలుగున్నరేళ్లలో కొత్తగా 65 ఐటీ కంపెనీలు.. 47,908 మందికి ఉద్యోగాలు
- బాబు హయాంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643
- వైఎస్ జగన్ వచ్చాక ఉద్యోగుల సంఖ్య 75,551
- 2019లో 161 స్టార్టప్స్.. ఇప్పుడు 586
- హెచ్ఎస్‌బీసీ విశాఖనే కాదు.. దేశాన్నే వదిలి వెళ్లిపోయింది
- ఇండస్ట్రీ 4, ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు కాలేదా?.. అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్, రహేజా ఐటీ పార్క్ చూడలేరా?

5లో



ఇవిగో నవరత్నాల వెలుగులు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే 'సాక్షి' మీ ముందుకు తెస్తోంది.

ఈ ప్రభుత్వం వల్లే బతికున్నా..



కర్నూలు ఇందిరా గాంధీ నగర్ కాలనీ మార్కెట్ యార్డుకు నా ఎద్దుల బండితో సరుకు రవాణా చేస్తుండేవాడిని. రోజుకు అన్ని ఖర్చులు పోను రూ.500 నుంచి రూ.700 వరకు మిగిలేది. సీజన్‌లో కాస్త ఎక్కువే మిగిలేది. దాంతోనే నా కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నా. గత నవంబర్ 5వ తేదీ ఉదయం ఎద్దుల బండిపై వెళ్తుంటే ఒళ్లంతా చెమటలు పట్టాయి. ఒక చేయిలో పటుత్వం తగ్గుతోంది. ఏమీ తోచలేదు. వెంటనే బండి ఓ పక్క ఆపేశా. నా పరిస్థితి చూసి అక్కడివాళ్లు దగ్గరలోని మెడికవర్ హాస్పిటల్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు చేశారు. రక్తనాళాల్లో సమస్య ఉన్నట్టు చెప్పారు. శస్త్ర చికిత్స చేయాలని చెప్పారు. అప్పుడే నా ఊపిరి ఆగినంత పనయింది. అంత డబ్బు ఎలా తేగలనని భయపడ్డా. కానీ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా శస్త్రచికిత్స చేస్తామన్నారు. అదే నెల 18న గుండెకు శస్త్రచికిత్స చేశారు. కాస్త కోలుకోవడంతో పది రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. ఇందుకోసం రూ.1,18,881 ఖర్చయ్యిందట. అంతా ప్రభుత్వమే ఇచ్చింది. రెండు నెలల నుంచి నేను ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నా. అయినా నా భుక్తికి లోటు లేకుండా ఆరోగ్య ఆసరా కింద రూ.9,500 నా బ్యాంకు ఖాతాలో పడింది. నా భార్య సుజాత పొదుపు సంఘంలో సభ్యురాలు. ఆమెకు ఇప్పటి వరకు వైఎస్సార్ ఆసరా పథకం కింద రూ.36 వేలు వచ్చింది. మా పాప చదువుకుంటున్నందున మూడేళ్లుగా అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు వస్తోంది. నాకే కాకుండా నా కుటుంబానికి కూడా ప్రభుత్వం దన్ను ఉండడంతో ధైర్యంగా ఉన్నా. ఈ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని చక్కగా అమలు చేయడం వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను.

– ధనిగల శ్రీనివాసులు, కర్నూలు
(జి.కుమార్, విలేకరి, కర్నూలు హాస్పిటల్)

పేదరికాన్ని జయించాం



రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబం మాది. టీడీపీ ప్రభుత్వ హయాంలో మా లాంటి పేదలకు ఎలాంటి సాయం, పథకాలు అందక బతకడం కష్టంగా ఉండేది. ఈ ప్రభుత్వం వచ్చాక మా జీవితాలే మారిపోయాయి. పేదరికాన్ని జయించి మధ్య తరగతి కుటుంబంగా ఎదిగాం. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం గాదిరాయి గ్రామానికి చెందిన నాకు వైఎస్సార్ చేయూత ద్వారా రూ 18,750 చొప్పున మూడు దఫాలుగా రూ.56,250 వచ్చింది. ఈ సొమ్ముతో రెండు పాడి గేదెలు కొనుగోలు చేశాం. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే నా భర్తకు వృద్ధాప్య పింఛను మంజూరైంది. జనవరి నుంచి అది రూ.3 వేలకు పెరిగింది. మాకు 20 సెంట్లే భూమి ఉన్నప్పటికీ ఏటా రైతు భరోసా కింద రూ.13,500 వంతున వస్తోంది. డ్వాక్రా రుణమాఫీగా వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా రూ.8 వేలు వచ్చింది. గతంలో అప్పులు ఉండేవి. ఈ ప్రభుత్వంలో వైఎస్సార్ చేయూత, రైతు భరోసా, పింఛను కానుక, ఆసరా వల్ల ఆర్థికంగా నిలదొక్కుకున్నాం. అప్పులు లేకుండా జీవిస్తున్నాం. గేదెలు చూడి దశలో ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రభుత్వానికి మా కుటుంబం రుణపడి ఉంటుంది.

– పర్రే నాగమణి, గాదిరాయి
(కరణం నారాయణరావు, విలేకరి, మాడుగుల)

చీకూచింతా లేకుండా బతుకుతున్నాం



మేము గుంటూరు జిల్లా తెనాలి గంగానమ్మపేటలో ఉంటూ పుస్తకాల బైండింగ్ పనులు చేస్తుంటాం. మా ఆయన వెంకటేశ్వరరావు, నేనూ ఇద్దరం కష్టపడితేనే రోజు గడిచేది. బైండింగ్ పని ఆదాయం ఇంటి ఖర్చులకు మాత్రమే సరిపోయేది. పిల్లల చదువులకు బయట అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సి వచ్చేది. దానికీ ఏదో ఒక వస్తువు తాకట్టు పెట్టాల్సి వచ్చేది. ఏళ్లు గడుస్తున్నా జీవితం ఎదుగూ బొదుగూ లేకుండా పోయిందనే నిస్పృహలో ఉండేవాళ్లం. జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్సార్ ఆసరా పథకం ద్వారా ఏటా రూ.15 వేల చొప్పున వచ్చింది. నిధులతో బైండింగ్ వ్యాపారాన్ని విస్తరించాం. రోజూ వచ్చే ఆదాయం కూడా పెరిగింది. డ్వాక్రా సభ్యురాలిగా రూ.2 లక్షల రుణం వచ్చింది. ఆ మొత్తంతో వ్యాపారం మరింత అభివృద్ధి చేశాం. ఇంజినీరింగ్ చదువుతున్న మా కుమార్తెకు విద్యాదీవెన, వసతి దీవెన పథకం కింద నిధులు వచ్చాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు మా కుటుంబానికి అండగా నిలిచాయి. ఇప్పుడు చీకూచింతా లేకుండా జీవించగలుగుతున్నాం. జగనన్న మేలు ఎన్నటికీ మరువలేం.

– అవనిగడ్డ నాగమణి, తెనాలి
(ఆలపాటి సుధీర్ కుమార్, విలేకరి, తెనాలి అర్బన్)

టెలిమెడిసిన్‌లో ఏపీ ఫస్ట్

దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌కు అగ్రస్థానం

లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ



30-01-2024 వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో టెలిమెడిసిన్ సేవలు

ఆంధ్రప్రదేశ్	4,92,29,878
తమిళనాడు	3,02,89,210
పశ్చిమ బెంగాల్	2,94,18,222
ఉత్తరప్రదేశ్	1,80,03,078
కర్ణాటక	1,70,21,979
తెలంగాణ	1,32,04,447
బిహార్	1,17,48,733



సాక్షి, అమరావతి : రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంలో ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది. దేశంలోనే మన రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జనవరి నెలాఖరు నాటికి దేశ వ్యాప్తంగా 20.41 కోట్ల టెలిమెడిసిన్ సేవలందిస్తే అందులో ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే 4.92 కోట్ల సేవలందించినట్లు ఆ శాఖ శుక్రవారం పార్లమెంట్ సమావేశాల్లో తెలిపింది. అంటే.. దేశం మొత్తం అందించిన టెలిమెడిసిన్ సేవల్లో ఒక్క ఏపీలోనే 24.4 శాతం అందించారు. అలాగే, మరేఇతర రాష్ట్రం కూడా నాలుగు కోట్లకు పైబడి ఈ సేవలందించలేదు. ఆంధ్రప్రదేశ్ తరువాత తమిళనాడు 3.02 కోట్లు.. ఆ తరువాత పశ్చిమ బెంగాల్ 2.94 కోట్ల సేవలందించినట్లు కేంద్రం పేర్కొంది. ఇప్పటికే రాష్ట్రంలో అందిస్తున్న ఈ సేవలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

గ్రామీణ రోగులకు సులభంగా స్పెషలిస్టుల సేవలు

ఈ-సంజీవని టెలీమెడిసిన్ ద్వారా గ్రామీణ ప్రాంతాల రోగులకు పెద్దపెద్ద డాక్టర్ల సలహాలు, సూచనలు సులభంగా అందుతున్నాయి. అలాగే, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో మారుమూల ప్రాంతాల ప్రజలకు ఈ సేవలందించడంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజల్లో టెలిమెడిసిన్ సేవల వినియోగంపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ-సంజీవని టెలిమెడిసిన్ కార్యకలాపాలపై చిన్న వీడియోలు, బ్రోచర్లు, కరపత్రాలతో పాటు సోషల్ మీడియా ద్వారా సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇక ఈ ఈ-సంజీవని టెలిమెడిసిన్ సేవలు ప్రస్తుతం 13 భాషల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. హిందీ, కన్నడ, తమిళం, మళయాళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, అస్సామీ, ఒడియా, బెంగాలీ, పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.

స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా సేవలు..


ఇక స్మార్ట్‌ఫోన్ ఉన్నవారు ఈ-సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్యసేవలను పొందుతున్నారు. స్మార్ట్‌ఫోన్ లేనివారికి, ఆ ఫోన్లు వినియోగం తెలియని వారికి ఇళ్ల వద్దే ఈ-సంజీవని ఔట్ పేషెంట్ డిపార్ట్‌మెంట్ సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 42 వేల మంది ఆశా వర్కర్లకు స్మార్ట్‌ఫోన్లను పంపిణీ చేసింది. వీటిని హబ్‌లకు అనుసంధానించారు. ఈ ఆశా వర్కర్లు రోగులకు టెలిమెడిసిన్ సేవలందించడంతో పాటు ప్రజలకు వీటిపై అవగాహన కల్పిస్తారు. దీంతో రాష్ట్రంలో మారుమూల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులు కూడా టెలిమెడిసిన్ ద్వారా స్పెషలిస్ట్ డాక్టర్ల వైద్య సలహాలు, సూచనలను పొందుతున్నారు. ఈ సేవలందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నందువల్లే రాష్ట్రంలో అత్యధికంగా టెలిమెడిసిన్ సేవలందించడం సాధ్యమైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

హబ్, స్పోక్ మోడల్ ద్వారా నిపుణులతో సహా వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లోని హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్లకు టెలిమెడిసిన్ సేవలను అందిస్తున్నారు. ప్రజారోగ్యం పట్ల సీఎం వైఎస్ జగన్ సర్కారు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా ఆచరణలో అమలుచేసి చూపిస్తోంది. ఫలితంగా రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. మరోవైపు.. ఈ టెలిమెడిసిన్ సేవలందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక హబ్‌లను ఏర్పాటుచేసింది. వీటికి రాష్ట్రవాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు వైఎస్సార్ పట్టణ ఆరోగ్య హెల్త్ క్లినిక్స్, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్స్‌లను అనుసంధానం చేశారు. ఒక్కో హబ్‌లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్, కార్డియాలజీ స్పెషలిస్టులు ఉన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు, విలేజ్ క్లినిక్స్‌కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైతే వెంటనే వైద్య సిబ్బంది టెలిమెడిసిన్ ద్వారా హబ్‌లోని వైద్యులను సంప్రదిస్తారు. హబ్‌లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ రూపంలో రోగులతో మాట్లాడి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడంతో పాటు ఏ మందులు వాడాలో తెలియజేస్తున్నారు. వారు సూచించిన మందులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్‌లోని వైద్య సిబ్బంది రోగులకు అందజేస్తున్నారు.

అయినవారికి కాదు రామోజీ.. అర్హతలున్నవారికే టెండర్లు

- ఏకపక్షంగా కాదు.. అంతా పారదర్శకంగానే స్మార్ట్ మీటర్ల టెండర్ ప్రక్రియ
- డిస్కంల సీఎండీలు ఐ.పృథ్వీతేజ్, కె.సంతోషరావు



సాక్షి, అమరావతి: పాడిందే పాడరా పాచిపళ్ల దాసుడా అన్నట్టు పదే పదే ఒక అబద్ధాన్ని తన విషపుత్రిక ఈనాడులో అచ్చేయడం, ప్రభుత్వంపై యథారీతిన దుష్ప్రచారం చేయడం లక్ష్యంగా మరోసారి రామోజీరావు చెలరేగిపోయారు. ఇందులో భాగంగానే శనివారం ఈనాడులో 'అయినవారి కోసం.. 'అన్న' స్మార్ట్ టెండర్' అంటూ ఒక విష కథనాన్ని అచ్చేశారు. ఇందులో ఒక్క అక్షరమైనా నిజం లేకుండా.. ప్రభుత్వంపైన ఇష్టారీతిన బురదజిమ్మారు. అన్ని అర్హతలున్నవారికే పారదర్శకంగా టెండర్లు అప్పగిస్తున్నా.. టెండరుదారులు ఎక్కువ మొత్తం కోట్ చేస్తే మళ్లీ రివర్స్ టెండరింగ్‌కు వెళ్లినా రామోజీకి మాత్రం ఇదంతా బూటకంలా కనిపిస్తోంది. అందుకే తనకు కావాల్సినవారికే ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల టెండర్లను కట్టబెట్టిందంటూ పచ్చి అబద్ధాలను వల్లె వేశారు. ఈ నేపథ్యంలో ఈనాడు విషకథనంపై ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు పృథ్వీతేజ్, సంతోషరావు వివరణ ఇచ్చారు. ఈనాడు కథనంలో అణువంతైనా నిజం లేదని.. ఏకపక్షంగా టెండర్లు కట్టబెట్టడం లేదని అర్హతలు ఉన్నవారికే పారదర్శకంగా టెండర్లు దక్కుతున్నాయని తేల్చిచెప్పారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) మార్గదర్శకాలకు అనుగుణంగానే స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామని స్పష్టం చేశారు. స్మార్ట్ మీటర్లతో విద్యుత్ వినియోగదారులపై ఎలాంటి భారం పడదని కుండబద్దలు కొట్టారు. పైగా నాణ్యమైన విద్యుత్‌ను అందించడం వల్ల విద్యుత్ బిల్లు తగ్గే అవకాశం ఉందన్నారు. పృథ్వీతేజ్, సంతోషరావు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ-పోర్టల్ ద్వారా అత్యంత పారదర్శకంగా టెండర్లు

విద్యుత్ పంపిణీ పునర్వ్యవస్థీకరణ పథకం (ఆర్డీఎస్ఎస్)లో భాగంగా స్మార్ట్ మీటర్లను 2025 మార్చిలోపు ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనలకు అనుగుణంగానే డిస్కంలు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో 12.08 లక్షల ప్రీ-పెయిడ్ మీటర్లను అమరుస్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ మధ్యప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీసీపీడీసీఎల్) పరిధిలో 15.78 లక్షల ప్రీపెయిడ్ మీటర్లు పెడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో 9.97 లక్షల ప్రీపెయిడ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం డిస్కంలు టెండర్లను ఆహ్వానిస్తూ తెలుగు, ఇంగ్లిష్ దినపత్రికల్లో ప్రకటన జారీ చేశాయి. టెండరు ప్రక్రియను ఏపీ-ఈ ప్రొక్యూర్మెంట్, జెమ్ పోర్టల్ ద్వారా చేపట్టారు. ఈ ప్రక్రియలో దేశవ్యాప్తంగా గుత్తేదారులు ఎవరైనా ఐచ్ఛికంగా పాల్గొనవచ్చు. టెండర్ల ఎంపిక అత్యంత పారదర్శకంగా ఉంటుంది. ఈ టెండర్ల ఎంపిక ప్రక్రియలో గుత్తేదారులను తొలగించడానికి విద్యుత్ సంస్థలకు ఎటువంటి అధికారాలు కూడా ఉండవు.

మొదటి దశలో ఇలా

దక్షిణ ప్రాంతం డిస్కం పరిధిలో మొదటి విడతలో 8.75 లక్షల సింగిల్ ఫేజ్ మీటర్లు, త్రీ-ఫేజ్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నారు. మధ్య ప్రాంత డిస్కం పరిధిలో 8.32 లక్షల మీటర్లను, తూర్పు ప్రాంత డిస్కంలో 7.24 లక్షల మీటర్లను అమర్చుతున్నారు. అయితే ఒక్కో స్మార్ట్ మీటర్‌కు రూ.17.41 అధికంగా మొత్తం కలిపి రూ.95.99 అదాని సంస్థకు చెల్లిస్తున్నట్లు ఈనాడు తన కథనంలో అబద్ధాలను అచ్చేసింది. నిజానికి.. ఒక్కో సింగిల్ ఫేజ్ మీటర్‌కు నెలకు రూ.86.32 చొప్పున, త్రీ-ఫేజ్ మీటర్‌కు రూ.176.02 చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు దక్షిణ ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ-ఫేజ్ మీటర్లకు రూ.419.50 కోట్లను చెల్లించాలి. ఇందులో రూ.118.12 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంటు రూపంలో సంస్థకు అందిస్తుంది. అలాగే మధ్య ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.496.91 కోట్లు, త్రీ-ఫేజ్ మీటర్లకు రూ.178.96 కోట్లను చెల్లించాలి. ఇందులో రూ.74.91 కోట్లను కేంద్రం ఇస్తుంది. ఇక తూర్పు ప్రాంత డిస్కంలో సింగిల్ ఫేజ్ మీటర్లకు రూ.543.85 కోట్లు, త్రీ-ఫేజ్ మీటర్లకు రూ.250.27 కోట్లను చెల్లించాలి. ఇందులో కేంద్రం గ్రాంటుగా రూ.82 కోట్లు వస్తుంది. ఈ చెల్లింపులన్నింటికీ 93 నెలల కాల వ్యవధి ఉంటుంది. ఇలాగే రెండో దశలోనూ ఆయా డిస్కంల పరిధిలో మీటర్లను అమరుస్తారు. వీటికి సైతం కేంద్రం గ్రాంటును అందిస్తుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా టెండర్ల ప్రక్రియలో అర్హత సాధించిన సంస్థలకు పనులను అప్పగించామని సీఎండీలు స్పష్టం చేశారు.

నారాయణ ఎన్నికల కు'తంత్రం'

- విద్యార్థుల తల్లిదండ్రులకు కాలేజీ నుంచి ఫోన్ కాల్స్
- కుటుంబ సమాచారంతోపాటు ఓటర్ ఐడీకార్డు నంబర్ల సేకరణ
- నారాయణ విద్యాసంస్థలను ఎన్నికల కేంద్రాలుగా మార్చేసుకున్న వైనం
- ఉద్యోగుల ద్వారానే ఎన్నికల సమాచారం సేకరణ



Good evening
Mother Name :
Father Name :
Ward No:
Booth number :
Division :
Voter ID :

Kindly send the above information

Pls send details of this Excel sheet

నారాయణ ఉద్యోగులు సేకరిస్తున్న విద్యార్థుల కుటుంబ సమాచార పత్రం

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: 'హలో గుడ్ ఈవినింగ్. నేను నారాయణ విద్యాసంస్థల నుంచి ఫోన్ చేస్తున్నాను. మీ అబ్బాయి మా స్కూల్‌లో చదువుతున్నాడు కదా. మీ కుటుంబం గురించి కొన్ని వివరాలు కావాలి. మీరు నివాసం ఉంటున్నది ఎక్కడ. ఏ డివిజన్‌లో మీ ఇల్లు ఉంది. మీ ఇంట్లో ఓటర్లు ఎంత మంది? పోలింగ్ బూత్, ఓటరు ఐడీ నంబర్లు చెప్పండి. చివరగా మీ బ్యాంకు అకౌంట్ నంబరు చెప్పండి' ఇవీ నెల్లూరు నారాయణ విద్యాసంస్థల నుంచి వచ్చే ఫోన్ కాల్‌లో అడుగుతున్న వివరాలు. ఆ విద్యాసంస్థల్లోని ఉద్యోగులు కొన్ని రోజులుగా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

రాజకీయ కేంద్రాలుగా విద్యాసంస్థలు

2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి పోటీచేసి ఓటమి చెందిన పొంగూరు నారాయణ ఈ దఫా కూడా పోటీకి సిద్ధమయ్యారు. స్థానికంగా విద్యాసంస్థల్నే తన రాజకీయ కార్యకలాపాలకు కేంద్రాలుగా మార్చేసుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులను ఎన్నికల టీంగా ఏర్పాటు చేసుకుని రాజకీయ వ్యవహారాలు నడిపిస్తున్నారు. గతంలో ఆ ఉద్యోగులు ఓటర్ల వ్యక్తిగత డేటా సేకరణ చేస్తూ పట్టుబడి స్థానికుల చేత తన్నులు తిని పోలీస్‌స్టేషన్‌లో పంచాయితీ వరకు వెళ్లాల్సి వచ్చింది. నెల జీతం కోసం పనిచేసే ఉద్యోగులను స్థానికుల చేతిలో చావుదెబ్బలు తినాల్సిన పరిస్థితికి నారాయణ తీసుకువచ్చారు. దీనిపై గతంలో పెద్ద దుమారమే రేగింది. మరోసారి విద్యార్థుల కుటుంబాల సమాచారం సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. నెల్లూరు నగరంలో దాదాపు 12 వేల మంది విద్యార్థులు నారాయణ విద్యాసంస్థల్లో చదువుకుంటున్నారు. ఆయా విద్యార్థుల కుటుంబ సభ్యుల ఓట్ల కోసం గాలం వేసేందుకు సమాచారం సేకరించే పనిలో ఉద్యోగులు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో తాను నమ్మిన వాళ్లే ఓటుకు నోటు సక్రమంగా చేర్చలేదన్న అభిప్రాయంతో ఉన్న నారాయణ ఈ దఫా వారిని నమ్మకుండా ఓటర్ల బ్యాంకు ఖాతాను సేకరించి వారి ఖాతాలోకే నోటు చేర్చేలా పథకం రచించారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి.


ఐదేళ్లగా ముఖం చాటేసి..

నెల్లూరు నగర నియోజకవర్గంలో టీడీపీ జెండా మోసి పార్టీ కష్టకాలంలో అండగా ఉన్న నేతలను కాదని గత ఎన్నికల్లో నారాయణ టికెట్ ఎగరేసుకుపోవడాన్ని ఆ పార్టీ క్యాడర్ జీర్ణించుకోలేకపోయింది. దీంతో అందరూ నారాయణకు వెన్నుపోటు పొడవడంతో ఓటమి చెందారు. ఆ తరువాత నాలుగున్నర ఏళ్ల కాలంగా నియోజకవర్గానికి ముఖం చాటేసిన నారాయణ ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడగడంపై పార్టీ క్యాడర్ గుర్రుగా ఉంది.

అరవయ్యా.. ఇరవయ్యా..!

- జనసేన-టీడీపీ మధ్య తేలని సీట్ల పంచాయతీ
- అధినేత తీరుపై మండిపడుతున్న జనసేన నేతలు
- ఎన్ని సీట్లలో, ఏ సీట్లలో జనసేన పోటీచేస్తుందో తెలీక పార్టీలో నిస్తేజం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు రోజురోజుకీ సమీపిస్తున్నా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ సీట్ల పంపకాలను నానుస్తుండడంపై జనశ్రేణులు కత్తులు నూరుతున్నారు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ఎప్పుడో ఖరారైనప్పటికీ ఇప్పటివరకు సీట్ల సంఖ్య తేల్చకపోవడంతో ఇదంతా అధినేతలిద్దరూ కలిసి ఆడుతున్న డ్రామాగానే వారు బలంగా విశ్వసిస్తున్నారు. నిజానికి.. క్షేత్రస్థాయిలో జనసేన-టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కటిగా కలిసి పనిచేసే పరిస్థితి లేకున్నా ఉద్దేశపూర్వకంగానే వారిద్దరూ నెలల తరబడి సీట్ల విషయంలో సాగదీత వైఖరి అవలంబిస్తున్నారని వారంటున్నారు. అలాగే, పొత్తులో భాగంగా జనసేన 60కి పైగా సీట్లను కోరుకుంటుండగా టీడీపీ అతితక్కువగా అంటే 20కి అటూఇటుగా సరిపుచ్చాలనే ధోరణితో ఉంది. ఈ విషయం పవన్‌కు స్పష్టంగా తెలుసునని.. అయినా ఆయన నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే పవన్ చంద్రబాబుకు పూర్తిగా లొంగిపోయారన్నది స్పష్టంగా అర్థమవుతోందని జనసేన నేతలు చెబుతున్నారు. అసలు జనసేనకు కేటాయించే సీట్లు అరవయ్యా.. ఇరవయ్యా అని వారు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. చంద్రబాబుకు పోటీగా పవన్ రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పోటీచేస్తుందని ప్రకటించడం కూడా పెద్ద నాటకమేనని.. అదేదో చంద్రబాబుకు కౌంటర్‌గా తాను ఆ ప్రకటన చేసినట్లుగా పవన్ బిల్డప్ ఇచ్చుకున్నారని.. ఇది పార్టీలో పెద్ద నవ్వులాటగా మారిందని వారు వ్యాఖ్యానిస్తున్నారు.




పవన్ తీరుతో నిస్తేజంలో నేతలు

అలాగే, పొత్తుల డ్రామాలో తాము పూర్తిగా టీడీపీ ట్రాప్‌లో పడిపోయామని జనసేన శ్రేణులు అంటున్నారు. కీలక ఎన్నికల సమయంలో పార్టీలో ఎలాంటి హడావుడి లేకపోవడం ప్రజలకు ఎలాంటి సంకేతం వెళ్తోందో అందరికీ తెలిసిందేనని.. పవన్ తీరుతో రాష్ట్రవ్యాప్తంగా జనసేన నాయకులందరూ పూర్తి నిస్తేజంగా ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్న చర్చ ఆ పార్టీలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో తమ పార్టీ పోటీ చేయడానికి అవకాశం వస్తుందో తెలీక నియోజకవర్గాల్లో క్రియాశీలకంగా ఉండే కొద్దిమంది అభిమానులు పూర్తి గందరగోళ పరిస్థితిలో ఉన్నారు. పవన్ ఉద్దేశపూర్వకంగానే సీట్ల కేటాయింపును తేల్చకుండా పార్టీలో నిస్తేజపూరిత వాతావరణం సృష్టిస్తున్నారని.. తద్వారా రాష్ట్రంలో జనసేన ప్రభావం పెద్దగా లేదని సాకులు చెప్పి కేవలం అరకొర సీట్లను తీసుకోవాలన్నది పవన్ ఎత్తుగడ కావొచ్చని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. నిజానికి.. ప్రస్తుత పరిస్థితుల కంటే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు జనసేన చాలా క్రియాశీలకంగా పనిచేసిందని, ఇప్పటికంటే అప్పుడే పవన్ ఎక్కువగా ప్రజల్లో ఉన్నారని ఆ పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.

జనసేన నేతల మండిపాటు

ఇదే సమయంలో.. తెలుగుదేశం పార్టీ పవన్‌ను తమ ఎన్నికల కార్యక్రమాలకు పూర్తిగా ఉపయోగించుకుంటోందని.. ఇందుకు తమ అధినేత కూడా ఎలాంటి అభ్యంతరం పెట్టకుండా చంద్రబాబు చెప్పింది చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇందుకు వారు పలు సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు. మొన్న డిసెంబరులో లోకేశ్ యువగళం పాదయాత్ర ముగింపు కార్యక్రమంలో పవన్ స్వయంగా పాల్గొన్నారని.. అలాగే, చంద్రబాబుతో కలిసి రాజధాని గ్రామం మందడంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నారని.. అంతేకాక, జనవరి 9న ఇద్దరూ విజయవాడలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులతో కలిసి భేటీ అయ్యారని వారు గుర్తుచేస్తున్నారు. ఇంకోవైపు.. టీడీపీ నిర్వహిస్తున్న 'రా.. కదిలిరా' సభల్లో పవన్ ఫొటోలను ఇష్టారాజ్యంగా వాడుకుంటూ ప్రచారం చేసుకుంటున్నా పవన్ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోవడంపై జనసేన నేతలు మండిపడుతున్నారు.

పవన్ ప్రజల్లోకి వచ్చి 4 నెలలు

ఇక జనసేన పోటీచేసే సీట్లు ఇప్పటికీ తేలకపోవడంతో నియోజకవర్గాల్లో పార్టీ నేతలు సైతం సహకరించే పరిస్థితి కనిపించడంలేదు. దీంతో పవన్‌కళ్యాణ్ జిల్లా పర్యటనలు పూర్తిగా పక్కన పెట్టేశారు. ఆయన పూర్తిస్థాయిలో ప్రజల్లోకి వచ్చి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. గత ఏడాది అక్టోబరు రెండో వారంలో ఆఖరి సారిగా ఆయన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వారాహి యాత్రలో పాల్గొన్నారు. అలాగే, డిసెంబరు చివర్లో పవన్ కాకినాడ ప్రాంతంలో పర్యటించినా, ఆ పర్యటన కేవలం పార్టీ నేతల సమావేశాలకే పరిమితమయ్యారు. మరోవైపు.. జనవరి నెలాఖరు నుంచి పవన్ ఎన్నికల ప్రచార సభలు ఉంటాయని కూడా ఆ పార్టీ 20 రోజుల క్రితం ప్రకటించింది. అయితే, ఫిబ్రవరి మొదటివారం ముగుస్తున్నా పవన్ పర్యటనలపై పార్టీలోనే స్పష్టతలేదు. ఇదంతా దేనికి సంకేతమని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

జగనే మళ్లీ సీఎం

బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ నరహరిశెట్టి జ్యోతి



సాక్షి, అమరావతి: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ రాష్ట్రానికి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, ఆయనను సీఎం చేయడానికి న్యాయవాదులుగా తామంతా సిద్ధంగా ఉన్నామని బెజవాడ బార్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ, వైఎస్సార్‌సీపీ లీగల్ సెల్ మెంబర్ నరహరిశెట్టి జ్యోతి స్పష్టం చేశారు. శనివారం ఆమె 'సాక్షి'తో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో ఆటో డ్రైవర్లకు రూ.4,500 పైన జరిమానా వేసేవారని, ఫైన్‌లు కట్టి పస్తులు ఉండేవారని, కానీ జగనన్న ప్రభుత్వంలో ఆర్థిక చేయూతనిచ్చి ఆదుకుంటున్నారని, జీవితాంతం జగన్ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆటోవాళ్లు చెబుతున్నారన్నారు. ప్రతి ఇంట్లో మహిళలు ఆర్థిక చేయూతతో చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి ఆసరా అవుతున్నారని తెలిపారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక ఉపాధి దొరికిందని నిరుద్యోగులు అంటున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు పోషక ఆహారం పెడుతున్నారని మౌలానా ఆజాద్ స్కూల్లో పిల్లలు తనతో చెప్పారన్నారు. పిల్లలు లేని తాము జగన్ ఇచ్చిన పెన్షన్‌తోనే బతుకుతున్నామని భార్యాభర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమంలో మందులు కొనే అవసరం లేకుండా చేశారని వృద్ధులు ధీమాగా బతుకుతున్నారని చెప్పారు. సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ మంచి చేస్తున్న జగన్‌ను మరలా సీఎంగా చేసుకోవాల్సిన బాధ్యత, అవసరం ప్రజలందరిపైనా ఉందని జ్యోతి స్పష్టం చేశారు.

జానకిరామ్‌కు లీడర్‌షిప్ ఎక్స్‌లెన్స్ అవార్డు

భారతీయ ఉద్యాన సమ్మేళనంలో ప్రదానం



అవార్డు అందుకుంటున్న జానకిరామ్

సాక్షి, అమరావతి/తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ వీసీ డాక్టర్ తోలేటి జానకిరామ్‌కు లీడర్‌షిప్ ఎక్స్‌లెన్స్ అవార్డు వరించింది. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్), నేషనల్ హార్టికల్చరల్ బోర్డ్ (ఎన్‌హెచ్‌బీ), సొసైటీ ఫర్ హార్టికల్చరల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (హెచ్‌ఆర్‌డీ) నాబార్డు, డీఆర్‌డీవో సంయుక్త నిర్వహణలో రాజస్థాన్‌లోని జోబినార్‌లో శ్రీకరణ్ నరేంద్ర (కేఎన్) వ్యవసాయ వర్సిటీలో మూడవ భారతీయ ఉద్యాన సమ్మేళనం -2024 పేరిట 3 రోజుల పాటు అంతర్జాతీయ సదస్సు జరిగింది. దీని ముగింపు సందర్భంగా శనివారం ఐసీఏఆర్ ఏడీజీ డాక్టర్ సుధాకర్ పాండే, ఐఎఆర్ఐ డీజీ జ్ఞాన్ ప్రకాష్ మిశ్రా, హెచ్‌ఆర్‌డీ అధ్యక్షుడు డాక్టర్ బలరాజ్ సింగ్ చేతుల మీదుగా జానకిరామ్ ఈ అవార్డు అందుకున్నారు. 31 ఏళ్లుగా జాతీయస్థాయిలో ఉద్యాన శాస్త్ర పరిశోధన, సంబంధిత విద్యా వ్యవహారాలకు నాయకత్వం వహిస్తూ జానకిరామ్ అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారని వక్తలు కొనియాడారు. ఈ సందర్భంగా కేఎన్ వ్యవసాయ వర్సిటీతో ఏపీ ఉద్యాన వర్సిటీ ఎంవోయూ కుదుర్చుకుంది. దీంతో వినూత్న ఉద్యాన సాగు విధానాలు, నిల్వ పద్ధతులను స్వయంగా చూసి తెలుసుకోవడానికి, పరస్పర విజ్ఞాన బదలాయింపు కింద ఇరు వర్సిటీల విద్యార్థులు పరిశోధనల్లో పరస్పరం సహకరించుకునేందుకు మార్గం సుగమమవుతుంది.

జేఈఈ మెయిన్‌కు రికార్డు స్థాయిలో హాజరు

- పేపర్-1లో 95.80 శాతం, పేపర్-2లో 75 శాతం
- మెయిన్ నిర్వహణలో ఇదే అత్యధికం
- ఈ ఏడాది తొలి సెషన్‌కు 12.31 లక్షల దరఖాస్తులు
- గత రెండేళ్లతో పోలిస్తే 27 శాతం అధికంగా రిజిస్ట్రేషన్లు
- ఏప్రిల్ 4 నుంచి 15 మధ్య సెషన్-2 పరీక్షలు

సాక్షి, అమరావతి: జాతీయ సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్షకు రికార్డు స్థాయిలో అభ్యర్థులు హాజరయ్యారు. జనవరి 24 నుంచి ఈ నెల 1 వరకు జరిగిన జేఈఈ తొలి సెషన్ పేపర్-1 (బీఈ/బీటెక్) పరీక్ష 95.80 శాతం, పేపర్-2 (బీఆర్క్/బీప్లానింగ్) పరీక్ష 75 శాతం మంది రాయడం విశేషం. చరిత్రలో ఎన్నడూ లేనంతంగా ఈసారి జేఈఈ మెయిన్‌కు 12,31,874 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 8,24,945 మంది పురుషులు, 4,06,920 మంది మహిళలు, 9 మంది థర్డ్ జెండర్ ఉన్నారు. గత రెండేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య 27 శాతం ఎక్కువ. తాజాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో అత్యధికంగా 12,25,529 మంది పరీక్షకు హాజరయ్యారు.

291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలు..

ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు అత్యధికంగా దరఖాస్తులు రావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) పరీక్ష కేంద్రాలు పెంచింది. సెషన్-1 కోసం 291 ప్రాంతాల్లో 544 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 21 పరీక్ష కేంద్రాలు విదేశాల్లో ఉండటం విశేషం. దోహా, దుబాయ్, ఖాట్మండు, మస్కట్, రియాద్, షార్జా, సింగపూర్, కువైట్ సిటీ, కౌలాలంపూర్, లాగోస్/అబుజా, కొలంబో, జకార్తా, మాస్కో, ఒట్టావా, పోర్ట్‌లూయిస్, బ్యాంకాక్, వాషింగ్టన్ డీసీతో పాటు ఈ ఏడాది తొలిసారిగా అబుదాబి, హాంకాంగ్, ఓస్లో నగరాల్లో జేఈఈ మెయిన్ పరీక్షను నిర్వహించారు.

గత మూడేళ్లలో జేఈఈ పరీక్ష హాజరు శాతం ఇలా..

ఏడాది	పేపర్	దరఖాస్తు	హాజరు	శాతం
2022	బీఈ/బీటెక్	8,72,432	7,69,589	88.20
	బీఆర్క్/బీప్లానింగ్	94,258	54,463	57.80
2023	బీఈ/బీటెక్	8,60,064	8,23,967	95.80
	బీఆర్క్/బీప్లానింగ్	96,279	67,250	69.80
2024	బీఈ/బీటెక్	12,21,615	11,70,036	95.80
	బీఆర్క్/బీప్లానింగ్	74,002	55,493	75.00



రెండో సెషన్ తేదీల్లో మార్పు..

జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షల షెడ్యూల్‌ను ఎన్‌టీఏ మార్పు చేసింది. తొలుత ఏప్రిల్ 1 నుంచి 15 మధ్యలో పరీక్షలు నిర్వహించాలని భావించినప్పటికీ వాటిని ఏప్రిల్ 4 నుంచి 15 మధ్యలోకి మార్చింది. మార్చి 2 అర్ధరాత్రి 11.50 గంటల వరకు సెషన్-2 కోసం దరఖాస్తులు స్వీకరించనుంది. గతంలోనే రెండు సెషన్లకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇప్పుడు రెండో సెషన్‌కు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. అభ్యర్థి సెషన్‌లో ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్‌టీఏ హెచ్చరించింది. రెండు సెషన్లలో రాస్తే.. ఎందులో అత్యధిక స్కోర్ వస్తుందో దాన్ని పరిగణనలోకి తీసుకుంటుంది. జేఈఈ మెయిన్‌లో ప్రతిభ, రిజర్వేషన్లు ఆధారంగా టాప్ 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. వీరు పోగా మిగిలిన విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, జీఎఫ్ఐటీ (ప్రభుత్వ నిధులతో పనిచేసే సాంకేతిక విద్యా సంస్థలు)ల్లో సీట్లను భర్తీ చేస్తారు.

సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స

- గుంటూరు జీజీహెచ్‌లో అరుదైన ఆపరేషన్
- రోగి మెలకువగా ఉండగానే విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులు



వివరాలు వెల్లడిస్తున్న సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, పక్కన వైద్యులు, ఆపరేషన్ చేయించుకున్న పండు

గుంటూరు (మెడికల్): గుంటూరు ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రి (జీజీహెచ్) న్యూరో సర్జరీ వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్స చేసి రికార్డు సృష్టించారు. బ్రెయిన్ సంబంధిత సమస్యతో బాధపడుతున్న వ్యక్తికి మహేష్‌బాబు నటించిన 'పోకిరి' సినిమా చూపిస్తూ.. రోగి మెలకువగా ఉండగానే బ్రెయిన్ సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ ఏకుల కిరణ్‌కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం ఇలపర్రు గ్రామానికి చెందిన 48 ఏళ్ల కోటి పండు అనే వ్యక్తి జనవరి 2న అపస్మారక స్థితిలో గుంటూరు జీజీహెచ్‌లో చేరారు. కుడి కాలు, కుడిచెయ్యి బలహీనపడటంతో న్యూరో విభాగం వైద్యులు పరీక్షలు చేసి మెదడులో ఎడమవైపు కుడి కాలు, కుడి చెయ్యి పనిచేసే నోటారకార్టెక్స్ భాగంలో కణితి ఉన్నట్టు గుర్తించారు. ఆపరేషన్ చేసి ట్యూమర్ తొలగించే ప్రక్రియలో కుడికాలు, కుడిచెయ్యి చచ్చుపడిపోయే అవకాశం ఉందని భావించి రోగి మెలకువగా ఉండగానే ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆపరేషన్‌కు రోగి సహకరించడంతో అతడి అభిమాన హీరో మహేష్‌బాబు నటించిన పోకిరి సినిమాను ల్యాప్‌టాప్‌లో చూపిస్తూ జనవరి 25న అవేక్ బ్రెయిన్ సర్జరీ చేసి కణితి తొలగించినట్టు వివరించారు. ఆపరేషన్ చేసిన తరువాత రోగికి ఎలాంటి ఇబ్బంది లేకపోవడంతో శనివారం డిశ్చార్జి చేశామన్నారు.

తామ్ర శాసనాలు తెలుగులోకి అనువాదం

శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానం పరిధిలోని ఘంటా మఠం పునరుద్ధరణ పనుల్లో భాగంగా సుమారు 52 తామ్ర శాసనాలు(రాగి పలకలు) లభ్యమయ్యాయి. ఆయా శాసనాలను సంస్కృతం, కన్నడ భాషల్లో, అలాగే నాగరి అక్షరాల్లో సమాచారం నిక్షిప్తమై ఉంది. వాటిని పరిశీలించిన దేవస్థానం అధికారులు ఆయా శాసనాలపై ఉన్న విషయాలను తెలుసుకునేందుకు ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో పరిశోధన చేయిస్తున్నారు. ఈ శాసనాలపై రెడ్డిరాజులు, విజయనగరం రాజులు, వెలమరాజులు తదితరుల కాలంలో లిఖించినట్లు చరిత్రకారులు గుర్తించారు. తామ్ర శాసనాల్లో లభించిన వాటిలో ఒక శాసనం విజయనగర రాజుల్లో మూడో రాజైన విరూపాక్ష పాలనకు చెందినదిగా గుర్తించారు. ఈ శాసనం క్రీస్తుశకం 1473కు చెందినదిగా చెబుతున్నారు. దీన్లో శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి అమ్మవార్లకు నిర్వహించే రథోత్సవం కోసం పలు గ్రామాలను విరాళంగా ఇచ్చినట్లు తెలుస్తోంది. డైరెక్టర్(ఎపీగ్రఫీ) ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా త్వరలో అన్ని శాసనాల సమాచారాన్ని పూర్తిస్థాయి అధ్యయనం చేసి దేవస్థానానికి నివేదిక రూపంలో అందజేస్తారు. తదుపరి భక్తులకు ఆయా శాసనాల విషయాలను గ్రంథ రూపంలో సామాన్య భక్తులకు అందుబాటులో ఉంచుతామని దేవస్థాన అధికారులు తెలిపారు.



శ్రీశైలంలో లభించిన తామ్రశాసనం

అద్వానీకి గవర్నర్ అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు

సాక్షి, అమరావతి: భారత రత్నకు ఎంపికైన మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో శనివారం గవర్నర్ ట్వీట్ చేశారు. ప్రతిష్టాత్మకమైన 'భారతరత్న' ప్రదానం కోసం ఎంపికైన భారత మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్‌కే అద్వానీకి హృదయపూర్వక శుభాకాంక్షలు' అంటూ ఎక్స్‌లో పేర్కొన్నారు.

ఎస్‌సీఈఆర్టీలో 'ఐబీ' విభాగం ఏర్పాటు



ఐబీ విభాగాన్ని ప్రారంభిస్తున్న ప్రవీణ్ ప్రకాశ్

సాక్షి, అమరావతి: ప్రభుత్వం పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి విద్యను అందించడంలో భాగంగా పాఠశాల విద్యాశాఖ ఇంటర్నేషనల్ బకలారియట్ (ఐబీ)విభాగాన్ని ప్రారంభించింది. విజయవాడలోని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) కార్యాలయంలోని ఐబీ విభాగంలో 3 రోజుల పాటు వర్క్ షాప్ నిర్వహించారు. ఐబీ కరిక్యులమ్, అసెస్‌మెంట్, ప్లానింగ్, ట్రైనింగ్ తదితర కార్యక్రమాలపై చర్చించారు. ఎస్‌సీఈఆర్టీ ఆధ్వర్యంలో అమలవుతోన్న విద్యా కార్యక్రమాలను, సమగ్ర శిక్ష సీమ్యాట్, ఇంగ్లిష్, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యాకానుక, ఓపెన్ స్కూలింగ్, స్కూల్ కాంప్లెక్ విధానాన్ని ఐబీ బృంద ప్రతినిధులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్, కమిషనర్ సురేష్‌కుమార్, ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ డాక్టర్ ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పలు పాఠశాలల నుంచి వచ్చిన ఉపాధ్యాయులతో ఐబీ బృంద సభ్యులు ప్రస్తుత విద్యా బోధన తీరును అడిగి తెలుసుకున్నారు.

13,875 గ్రామాల్లో 'వికసిత భారత్' పూర్తి

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల దేశ వ్యాప్త ప్రచారంలో భాగంగా మొదటి విడత నిర్వహించిన వికసిత భారత్ సంకల్పయాత్ర రాష్ట్రంలోని 13,875 గ్రామాల్లో జనవరి 31 నాటికి పూర్తయ్యిందని ఆ కార్యక్రమ ఇన్‌చార్జి, గ్రామ,వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో శనివారం నాటికి 124 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల్లో పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి 55 లక్షల మంది ప్రజలు భాగస్వాములయ్యారని తెలిపారు.

కొత్త సినిమాల టైటిల్స్‌కు మా-ఏపీలో రిజిస్ట్రేషన్



మాట్లాడుతున్న దిలీప్‌రాజా

తెనాలి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సినిమాల టైటిల్స్‌కు ఇక నుంచి తెనాలిలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ (మా-ఏపీ)లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సంస్థ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా చెప్పారు. దీనికి సంబంధించి సెన్సార్ కార్యాలయం తమకు అనుమతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. స్థానిక సుల్తానాబాద్‌లోని మా-ఏపీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సెన్సార్ ఆమోదం ఉన్న ఏ ఫిలిమ్ ఛాంబర్‌లో అయినా ఒకసారి సినిమా టైటిల్ రిజిస్టరైతే, అదే టైటిల్‌ను వేరొక నిర్మాణసంస్థకు ఇచ్చేందుకు ఎంత మాత్రం వీలుపడదని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చలనచిత్ర అభివృద్ధి సంస్థ ద్వారా ఆయా నిర్మాణ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా లొకేషన్లు ఇస్తోందని గుర్తుచేశారు. దీనిపై రెండేళ్ల క్రితమే జీవో జారీచేసిందన్నారు. తమ వద్ద పోస్ట్ ప్రొడక్షన్ చేసుకున్న సినిమాలకు పబ్లిసిటీ, డ్యూరేషన్ సర్టిఫికెట్, లాబ్ లెటర్ ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆంధ్రాలో సినిమాల చిత్రీకరణకు మా-ఏపీ కృషి చేస్తోందని చెబుతూ, ప్రభుత్వం తమ విన్నపాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఏపీలో ఉంటున్న సినిమా కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నటి టీనాచౌదరి, మహేశ్వరి, నటులు మిలటరీ ప్రసాద్, అమీర్ చౌధురి, మన్నె సత్యనారాయణ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే నిమ్మల పాదయాత్రలో అపశృతి

తారాజువ్వ పడి మూడంతస్తుల కొబ్బరి కురిడీ కొట్టు దగ్ధం



యలమంచిలి మండలం ఆర్యపేటలో తారాజువ్వ పడటంతో దగ్ధమవుతున్న కొబ్బరి గోడౌన్

యలమంచిలి: టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం ఆర్యపేటలో శనివారం నిర్వహించిన పాదయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కొబ్బరి కాయల్ని నిల్వ ఉంచే కురిడీ కొట్ల సమీపంలో పాదయాత్ర సాగుతుండగా.. టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహంతో బాణసంచా కాల్చారు. కొబ్బరి కొట్ల నిర్వాహకులు తారాజువ్వలు వేయొద్దని వేడుకుంటున్నా టీడీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు. గాలిలోకి వదిలిన తారాజువ్వల వల్ల ఆర్యపేటలోని కొడవటి వెంకటేశ్వరరావు (కొండయ్య) అనే వ్యాపారికి చెందిన మూడంతస్తుల కొబ్బరి గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. ఆ మంటలు క్షణాల్లో ఉధృతమై గోడౌన్‌లో ఉన్న 10 లక్షల కురిడీ కొబ్బరి కాయలు పూర్తిగా దగ్ధమయ్యాయి. వాటితో పాటు గోడౌన్ కూడా దగ్ధమైంది. దగ్ధమైన కొబ్బరి కాయల విలువ సుమారు రూ.కోటి ఉంటుందని, దగ్ధమైన గోడౌన్ విలువ మరో రూ.కోటి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటనతో వ్యాపారి కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.



ఈ (మామూలు) నీళ్లు త్రాగు ప్రతివాడునూ మరల దప్పిగొనును;
నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునూ దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు
నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని (యేసు) చెప్పెను.

– క్రైస్తవ ధర్మం

గ్రహం అనుగ్రహం

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంత ఋతువు పుష్య మాసం, **తిథి:** బ.నవమి ప.12.50 వరకు, తదుపరి దశమి, **నక్షత్రం:** అనూరాధ రా.3.40 వరకు, తదుపరి జ్యేష్ఠ, **వర్జ్యం:** ఉ.7.04 నుండి 8.43 వరకు, **దుర్ముహూర్తం:** సా.4.21 నుండి 5.06 వరకు, **అమృతఘడియలు:** సా.4.56 నుండి 6.36 వరకు.

సూర్యోదయం : 6.36
సూర్యాస్తమయం : 5.53
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

రాహుల్ గాంధీ (కాంగ్రెస్)
రాయని డైరీ

మాధవ్ శింగరాజు

భారత్ జోడో న్యాయ్ యాత్ర రఘునాథ్ గంజ్‌లో ఆగి ఉన్నప్పుడు మొహమ్మద్ సలీం, సుజన్ చక్రవర్తి, ఇంకా మరికొందరు కమ్యూనిస్టులు వచ్చి నన్ను కలిశారు. సలీమ్ సీపీఐ(ఎం) బెంగాల్ రాష్ట్ర కార్యదర్శి. సుజన్ ఆ పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు.

"రాహుల్‌జీ! బీజేపీకి, ఆరెస్సెస్‌కి వ్యతిరేకంగా పోరాడేందుకు మనతో ఎవరైతే చేయి కలిపారో వారిలో ఒకరు ఇప్పుడు తమ సొంతంగా బీజేపీకి, ఆరెస్సెస్‌కి వ్యతిరేకంగా పోరాడటం కోసం మన చేయి వదిలించుకోబోతున్నారు. మన చేయి వదిలించుకోబోతున్నారంటే వారి పోరాటం మన మీద కూడా..." అని అన్నారు కామ్రేడ్ సలీమ్!

సలీమ్ చెబుతున్నది మమతాజీ గురించే నని నేను అర్థం చేసుకోగలిగాను.

కమ్యూనిస్టులను అర్థం చేసుకోగలిగితే కనుక వారేం చెబుతున్నదీ మనకు చక్కగా అర్థమవుతుంది. మొదటే అత్యాశతో వారేం చెబుతున్నదీ అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం మనం ఎప్పటికీ కమ్యూనిస్టులను అర్థం చేసుకోలేం. ఈ సుళువును నేను నానమ్మ



మాటల నుంచి గ్రహించాను.

"నీకేదైనా సలహా అవసరమైతే ఒక కమ్యూనిస్టును అడుగు. అలాగే నీకెవరైనా ఒక కమ్యూనిస్టు సలహా ఇవ్వాలని వస్తే వారే నీ నిజమైన సలహాదారు అని నమ్ము..." అని నానమ్మ అంటుండేవారు.

నా పన్నెండేళ్ల వయసులో ఒకరోజు – "నానమ్మా! కమ్యూనిస్టులంటే ఎవరు? ఎప్పుడూ వాళ్లు మనకు సలహాలు ఇవ్వడమేనా, మనం వాళ్లకు సలహాలు ఇవ్వకూడదా?" అని అడిగాను.

నానమ్మ ముసిముసిగా నవ్వారు.

"దేశాన్ని పరిపాలించే వారికే సలహాలు అవసరం అవుతాయి నాన్నా..." అన్నారు

"ఒకవేళ కమ్యూనిస్టులు దేశాన్ని పరిపాలిస్తుంటే వారికీ సలహాలు అవసరం అవుతాయా నానమ్మా?" అని అడిగాను.

"సలహాలు ఇచ్చేవాళ్లకు సలహాలు తీసుకునే అవసరం, అవకాశం ఎప్పటికీ రావు నాన్నా..." అన్నారు నానమ్మ.

"అయితే నానమ్మా! మీ డాడీ కూడా కమ్యూనిస్టులను సలహాలు అడిగేవారా? ఆయన కూడా ప్రధానిగా ఉన్నారు కదా..." అని అడిగాను.

"అవును అడిగేవారు. నేనూ అడుగుతుంటాను. నా తర్వాత మీ డాడీ, మీ డాడీ తర్వాత నువ్వు... ఎవరు ప్రధాని అయినా మనం తీసుకోవలసింది కమ్యూనిస్టుల సలహానే..." అన్నారు నానమ్మ.

నానమ్మ అన్నది నిజమే. పీవీజీ, మన్మోహన్ జీ కూడా అప్పుడప్పుడూ కమ్యూనిస్టుల సలహాలు తీసుకునేవారని విన్నాను.

"ఏమిటి ఆలోచిస్తున్నారు రాహుల్‌జీ?" అన్నారు కామ్రేడ్ సలీమ్.

"మమతాజీ గురించే ఆలోచిస్తున్నాను సలీమ్‌జీ. ఆమె వెళ్లిపోతానంటే వెళ్లిపోనివ్వండి. నితీశ్‌జీ వెళ్లిపోతే కూటమి ఏమైనా కుప్పకూలిపోయిందా?" అన్నాను.

"మీ నానమ్మ అయితే ఇలా ఆలోచించరు..." అన్నారు హఠాత్తుగా కామ్రేడ్ సలీమ్ పక్కనే ఉన్న కామ్రేడ్ సుజన్!

నానమ్మ ఎంత గ్రేట్! నేటి కామ్రేడ్‌లను కూడా ఆవిడ ఆత్మ ప్రభావితం చేస్తోంది!

"మరి ఎలా ఆలోచిస్తారు నానమ్మ?" అని కామ్రేడ్ సుజన్‌ను అడిగాను.

"వెళ్లేవాళ్లను వెళ్లనివ్వరు. వెళ్లిపోతాం అనే వాళ్లనూ వెళ్లనివ్వరు" అన్నారాయన!

"మరి?!" అన్నాను.

"వాళ్లు వెళ్లేలోపు నానమ్మే వాళ్లను పంపించేస్తారు" అన్నారు!!

"ఈ మాట కూడా మీరు వినాలి రాహుల్‌జీ! పొత్తు వద్దనుకుని ఈరోజు వెళ్లిపోయిన వారే, రేపు మనకు నాలుగు సీట్లు ఎక్కువ రాగానే పొత్తు కోసం మళ్లీ మన దగ్గరికే వస్తారు..." అన్నారు కామ్రేడ్ సలీమ్!

నానమ్మ చెప్పింది రైటే. కమ్యూనిస్టులు అత్యుత్తమ సలహాదారులు.

అక్షౌహిణులు సిద్ధం!

జనతంత్రం



వర్ధెల్లి మురళి

ఇసుకేస్తే రాలనట్టుగా, నేల ఈనినట్టుగా, ఆకాశానికి చిల్లులు పడి కుండపోతలు కురిసినట్టుగా జనం కనిపిస్తే... వారి సంఖ్యను లక్షల్లో చెబుతారు. అదే స్థాయిలో ఒక సైన్యం కనిపిస్తే... పూర్వకాలంలోనైతే అక్షౌహిణుల్లో కొలిచేవారు. ఇదిగో ఇప్పుడు దెందులూరు వైసీపీ సభలో కనుచూపు మేర చీమల దండులా కనిపిస్తున్న వారంతా సైన్యమే! కార్యకర్తల సైన్యం! ఎంతమంది ఉంటారు? రెండు అక్షౌహిణులు? అంతకంటే ఎక్కువ? రథ గజ తురగ పదాతి విభాగాలు కలిసిన ఒక అక్షౌహిణిలో సుమారు 2 లక్షల 20 వేలమంది ఉంటారు. ఇది మహాభారతం లెక్క. పోయిన వారం భీమిలిలో, ఇవ్వాళ దెందులూరులో కార్యకర్తలు ఎందుకిలా పోటెత్తారు? ప్రతి పల్లె నుంచి పదుల సంఖ్యలో ఎందుకు కదిలారు? ప్రభంజనంలా ఎందుకిలా సాగుతున్నారు? వారికేం లాభం? ఏం ఒరిగింది వారికి?... ఎందుకంటే సమాజానికి ఏదో లాభం జరుగుతున్నది. ప్రతి కుటుంబానికీ సంక్షేమం అందుతున్నది. తాము అభిమానిస్తున్న నాయకుని సారథ్యంలోని ప్రభుత్వ పనితీరును వారు గమనించారు. ఈ స్వల్పకాలంలోనే రాష్ట్రంలో మానవాభివృద్ధి సూచికలు చిగురించడం, మొగ్గ తొడగడం వారి అనుభవంలోకి వచ్చింది.

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆయన పార్టీ కార్యకర్తలు 'జన్మభూమి కమిటీ' పేరుతో జనాన్ని చెండుకు తిన్నారు. ప్రతి పనికీ రేటు కట్టి పిండుకున్నారు. ఇప్పుడా అవకాశం వైసీపీ కార్యకర్తలకు ఎంతమాత్రం లేదు. ప్రజాహిత కార్యక్రమాల్లో పార్టీ చొరబాట్లు లేవు. అర్హతే ప్రాతిపదికగా పారదర్శక పాలన ప్రతి గ్రామంలోనూ అందుబాటులోకి వచ్చింది. వ్యవస్థలో చోటుచేసుకుంటున్న అభ్యుదయ మార్పులే అధికార పార్టీ కార్యకర్తలను ఉత్తేజితం చేస్తున్నాయి. అందువల్లనే లక్షలాది మంది కార్యకర్తలు సొంత లాభం కోసం పాకులాడకుండా పార్టీ గెలుపు కోసం కెరటాలు కెరటాలుగా తరలివస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి 'సిద్ధం' సభల్లో కార్యకర్తలనుద్దేశించి ఒక మాట తప్పనిసరిగా చెబుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి సమష్టి పార్టీ అని ఆయన చెబుతున్నారు. తనతోపాటు పార్టీ వారంతా ఇందులో భాగస్వాములేనని ప్రకటించారు. తొలి నుంచీ పరిశీలిస్తే ఆయన పార్టీని నడుపుతున్న తీరు కూడా ఇందుకు అనుగుణంగానే కనిపిస్తుంది. పార్టీని తన సొంత సంస్థగా, ప్రైవేట్ ఎంటర్‌ప్రైజ్‌గా భావించి ఉంటే తన కుటుంబసభ్యులకే అధికారిక పదవుల్లో కీలక బాధ్యతలు అప్పగించి ఉండేవారేమో! ఆయన ఆ పని చేయలేదు. విస్తృత ప్రజా పునాదితోనే జగన్ పార్టీని నిర్మిస్తున్నారు. అందువల్లనే బహుళ ప్రజానీకపు ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే విధంగా పార్టీ ఆశయాలను, కర్తవ్యాలను రూపొందించుకున్నారు. ఇవాళ ప్రభుత్వ పాలనలోనూ ఆ ఆశయాలే మార్గదర్శకాలుగా మారాయి.

కుటుంబానికి పెద్దపీట వేయకపోవడం వల్ల కొందరు నొచ్చుకొని ఉండవచ్చు. కొందరికి నచ్చకపోవచ్చు. ఆ పరిణామం ఆయనకు కొంత అసౌకర్యాన్ని కలిగించవచ్చు. అయినా సరే తన ఆశయపథం నుంచి పక్కకు జరగలేదు. అదేవిధంగా తన పార్టీ కార్యకర్తల అక్రమార్జనకు అవకాశం కల్పించే అడ్డదారులూ తొక్కలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఆకాంక్షించిన లక్ష్యాల పట్ల జగన్‌మోహన్‌రెడ్డి ఎంత నిబద్ధతతో ఉంటారో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అవగతమైంది. 'మీ ఇంట్లో మేలు జరిగితేనే నాకు ఓటు వేయండ'ని గతంలో ఏ నాయకుడైనా అనగలిగాడా? అలా అనడానికి ఎంత నైతిక బలం ఉండాలి! లక్ష్యాల పట్ల తనకున్న నిబద్ధత వల్లనే ఆ నైతిక బలం ఆయనకు సమకూరింది.

వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతో కొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల



వెనుకబాటుతనం కారణంగా సమాజంలోని దగాపడిన తమ్ముళ్లూ, చెల్లెమ్మలూ రాజ్యాంగబద్ధమైన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ రిజర్వేషన్లు ఉన్నందువల్ల ఎంతోకొంత ప్రాతినిధ్యం చట్టసభల్లో లభిస్తున్నది. సగం జనాభా ఉన్న బీసీలు మాత్రం ధనస్వామ్యంగా మారిన ఎన్నికల పోరాటంలో నెగ్గుకురాలేకపోతున్నారు. కంటితుడుపుగా ఒకటీ అరా సీట్ల కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమితమయ్యేవి. కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్‌మోహన్‌రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్‌సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్‌మోహన్‌రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యుదయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్‌మోహన్‌రెడ్డి.

'ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ'ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్‌కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు.

కేటాయింపులకే గతంలో పార్టీలన్నీ పరిమితమయ్యేవి. కార్మిక – కర్షక పార్టీలుగా తమను తాము చెప్పుకునే కమ్యూనిస్టుల కంటే, బీసీల నాయకత్వంలో ఉన్న ప్రాంతీయ పార్టీల కంటే మిన్నగా జగన్‌మోహన్‌రెడ్డి ఈ వర్గాలకు రాజకీయ అవకాశాలను కల్పిస్తున్నారు. లోక్‌సభ స్థానాలకు పార్టీ ప్రకటించిన 16 సీట్లలో తొమ్మిదింటిని బీసీలకు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన వాటిలో నికరంగా బీసీలకు సగం సీట్లు దక్కనున్నాయి. ఇలా జరుగుతుందని ఎవరైనా ఊహించారా? ఛాన్సే లేదు! కానీ అది జగన్ మోహన్‌రెడ్డి నిబద్ధత. ఊకదంపుడు ఉపన్యాసాల్లో కాకుండా అభ్యుదయాన్ని ఆచరణలో చూపించిన తొలి రాజకీయవేత్త జగన్ మోహన్‌రెడ్డి.

'ఎమ్మెల్యే టిక్కెట్టిస్తాం... ఎన్ని కోట్లు ఖర్చు పెడతావ్, పార్టీకెంత చందా ఇస్తావ'ని ఒక పక్క తెలుగుదేశం నాయకులు అడుగుతున్న రోజులివి. ఉపాధి హామీ కూలీగా పనిచేసే ఒక సాధారణ వ్యక్తిని మడకశిర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంపిక చేయగల సాహసం ఒక్క జగన్‌కు తప్ప ఇంకెవరికి ఉంటుంది? పార్టీ కార్యకర్త కావడం, పార్టీ పట్ల విధేయత అతని అర్హతలు. సూపర్ రిచ్ సామాజిక వర్గాలు పెద్ద సంఖ్యలో ఉండే ప్రాంతాలైన రాజమండ్రి, నర్సాపురం లోక్‌సభ స్థానాలను బీసీ సామాజిక వర్గమైన శెట్టి బలిజలకు కేటాయించవచ్చని ఎవరి ఊహకైనా ఎప్పుడైనా తట్టి వుంటుందా? ఏలూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి, నరసరావుపేట లోక్‌సభా స్థానం నుంచి యాదవ కులానికి చెందిన బీసీ అభ్యర్థులను నిలబెట్టే ఔదార్యం ఎవరైనా కనబరిచారా? విజయవాడ నగర శివార్లలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉండే పెనమలూరులో గౌడ అభ్యర్థిని, మైలవరంలో యాదవ అభ్యర్థిని నిలబెట్టగలగడం ఒక్క జగన్‌కు మాత్రమే సాధ్యమైన విషయం.

రాజకీయ రంగంపై పెత్తందారీ వర్గ ఆధిపత్యాన్ని సవాల్ చేసే విధంగా పేద వర్గాలను సాయుధం చేస్తున్న జగన్‌మోహన్‌రెడ్డి విధానాలు ఆ వర్గాలను ఉత్తేజితం చేస్తున్నాయి. కనుకనే ప్రతిఫలాపేక్ష లేకుండా పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి వారు ముందుకొస్తున్నారు. శ్రీమంతుల పిల్లలతో సమానంగా నాణ్యమైన విద్యను, నాణ్యమైన వైద్యాన్ని పేదవర్గాలకు అందుబాటులోకి తేవడం రాష్ట్ర ప్రజలను అమితంగా ప్రభావితం చేసింది. వ్యవసాయం దండగనే నాయకుడికి చెంపపెట్టు మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వ విధానాలున్నాయి. చిన్న, సన్నకారు రైతులను చేయిపట్టుకొని ముందుకు నడిపించే బాధ్యతను ఆర్బీకే సెంటర్లు చేపట్టాయి. ప్రభుత్వ చేయూత నందుకొని ఈ స్వల్పకాలంలోనే సుమారు రెండు లక్షల సూక్ష్మ పరిశ్రమలు ఏర్పడి 16 లక్షల మందికి ఉపాధినందించాయి.

ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలోగానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలోగానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీకాలం ఈ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందులుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది.

ఏ ప్రమాణాల ప్రకారం చూసినా... పారిశ్రామిక వృద్ధిలో గానీ, మౌలికరంగ అభివృద్ధిలోగాని, మానవాభివృద్ధిలో గానీ, ప్రజల ఆస్తుల కల్పనలోగానీ, సంక్షేమ రంగంలో గానీ ఈ ఐదేళ్ల కాలంతో పోల్చదగిన మరో పదవీ కాలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, దేశంలోనే లేదు. ఇది వాస్తవ పరిస్థితి. కానీ చంద్రబాబు – రామోజీ ముఠా ఈ వాస్తవాన్ని వక్రీకరించడానికీ, తలకిందులుగా చూపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నది. చేతిలో ఉన్న యెల్లో మీడియా సాయంతో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చూపెట్టే పాతకాలపు కనికట్టు విద్యల్ని ప్రదర్శిస్తున్నది. యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడుతున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్నుతున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతో కొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్‌ను శిరసావహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్రబాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.

యెల్లో మీడియా రాతలు, మాటలు ఉన్మాద స్థాయికి చేరుకున్నాయి. ఏరకంగానైనా జగన్ ప్రభుత్వాన్ని ఓడించడానికి పెత్తందారీ శక్తులు పడరాని పాట్లు పడుతున్నాయి. మరోపక్కన అవకాశవాద పొత్తుతో కుట్రలు పన్నుతున్నాయి. పవన్ కల్యాణ్ పార్టీ అనే తమ బినామీ పార్టీని ఇప్పటికే ముడివేసుకున్నారు. ఇద్దరూ కలిసి బీజేపీ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్‌తో పరోక్ష పొత్తు కుదిరింది. వైసీపీ ఓట్లను ఎంతోకొంత చీల్చాలన్న ఏకైక టార్గెట్‌ను రాష్ట్ర కాంగ్రెస్‌కు చంద్రబాబు అప్పగించారు. బాబు టార్గెట్‌ను శిరసావహిస్తూ పీసీసీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించిన షర్మిల తన క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించారు. జగన్ వ్యతిరేక ప్రచారాన్ని మరింత రక్తి కట్టించడం కోసం ఆమె తన కజిన్ సోదరి సునీత సహాయాన్ని కూడా తీసుకుంటున్నారు. చంద్రబాబు సహాయ సహకారాలు సరేసరి! రాష్ట్రంలో పెత్తందారీ శక్తుల ప్రతినిధులు జగన్ ప్రభుత్వంపై యుద్ధానికి సన్నాహాలు పూర్తి చేస్తున్నారు.

పేదల ప్రభుత్వం తరఫున వైసీపీ కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నారు. భీమిలిలో, దెందులూరులో జరిగినవి కార్యకర్తల సభలు మాత్రమే. జనసభలు కావు. కార్యకర్తలే లక్షల సంఖ్యలో పాల్గొనడం చిన్న విషయం కాదు. 'జన్మభూమి కమిటీ'ల పేరుతో చంద్రబాబు మాదిరిగా జగన్ దోచిపెట్టలేదు కనుక ఈ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు పెద్దగా కష్టపడకపోవచ్చని కలలు కన్నవారి కడుపు మండేలా ఈ సభలు జరిగాయి. సభల్లో పాల్గొనడమే కాదు, యుద్ధానికి తాము సిద్ధమేనంటూ సమరనాదాలు కూడా కార్యకర్తలు చేశారు. 'ఈ పార్టీ నాది, నా కుటుంబానిదీ కాదు... ఇది మీది, కార్యకర్తలందరిదీ' అన్న జగన్ మాటను మంత్రంగా స్వీకరించారు.

'ఈ యుద్ధంలో అర్జునుడి పాత్ర నాది. సారథ్యం వహించే కృష్ణపరమాత్ములు మీరే'నని కార్యకర్తలను ఆయన ఉత్సాహపరిచారు. 'పార్టీ మీదే, పదవులూ మీవే... ముందు ముందు మరిన్ని పదవులు పార్టీకి విశ్వాసపాత్రులైన కార్యకర్తలకే లభిస్తాయ'ని ఆయన స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ జన్మభూమి కమిటీల మాదిరిగా ఆదాయం కోసం పనిచేసే కార్యకర్తలం కాదనీ, ఆశయం కోసం పనిచేసేవారమని ఇప్పటికే రుజువు చేసుకున్న వైసీపీ కేడర్ నాయకుని భరోసాతో మరింత స్ఫూర్తిని పొందింది. ప్రాంతాల వారీగా పెత్తందార్లపై ఎన్నికల యుద్ధానికి వైసీపీ అక్షౌహిణులు సిద్ధమవుతున్నాయి. ఈ కార్యకర్తల సమరశీలత లోపించడం ప్రతిపక్ష శిబిరానికి అతిపెద్ద మైనస్ పాయింట్. మీడియా మాయాజాలంతో, కుట్రలతో ఈ మైనస్‌ను ప్లస్‌గా మార్చుకోవడం సాధ్యమయ్యే పని కాదు.

vardhelli1959@gmail.com

సాక్షి ఎడిటోరియల్ పేజీకి వ్యాసాలను, అభిప్రాయాలను యూనికోడ్‌లో పంపాలి. ఎక్కడా పరిశీలనలో లేనట్టు హామీపత్రం జతచేయాలి. ఈ-మెయిల్: editpage@sakshi.com

పీడితుల కోసమే జీవితం అంకితం

సందర్భం



ఎమ్.డి. మునీర్

తెలుగు నేలపై జన్మించి ప్రజలకొరకు జీవితాన్ని అర్పించిన అరుదైన కమ్యూనిస్ట్ నేత కామ్రేడ్ మఖ్దూమ్. సింగరేణిలో ఆయన చాలా కాలం ఏఐటీయూసీ బాధ్యుడు. అయన కుమారుడు కూడా ఉద్యోగం చేసేవాడు. సింగరేణితో అయన అనుబంధం విడదీయరానిది. బొగ్గు బావుల్లో దిగి కార్మికుల సమస్యలను అయన తెలుసుకునేవారు. ఆయన కవితలు ఇక్కడ ఇప్పటికీ పలు కార్యక్రమాల్లో వినిపిస్తుంటాయి. ప్రముఖ కార్మిక నాయకుడు, ఉర్దూ కవి, హైదరాబాదు సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతలలో ఒకడైన ఆయన మెదక్ జిల్లా ఆందోల్‌లో 1908, ఫిబ్రవరి 4 న జన్మించాడు. మఖ్దూమ్ పూర్తిపేరు అబూ సయీద్ మహ్మద్ మఖ్దూమ్ మొహియుద్దీన్ ఖాద్రి. వీరి పూర్వీకులు ఉత్తర ప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చి స్థిరపడ్డారు.

తండ్రి గౌస్ మొహియుద్దీన్ నిజాం ప్రభుత్వంలో సూపరింటెండెంటుగా పనిచేసేవాడు. మఖ్దూమ్ చిన్నతనంలోనే (నాలుగేళ్ళయినా రాకముందే) తండ్రి చనిపోయాడు. తల్లి మరో పెళ్ళి చేసుకోవడంతో ఆయన తన బాబాయి బషీరుద్దీన్ వద్ద పెరిగాడు. 1929లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరాడు. బతకడానికి పెయింటింగ్స్, సినిమా తారల ఫొటోలు అమ్మాడు. ట్యూషన్లు చెప్పాడు, పత్రికల్లో పనిచేశాడు. ఆయన రాసిన 'గోథే ప్రేమ లేఖల'ను 'మక్తబా' అనే స్థానిక ఉర్దూ పత్రిక అచ్చేసింది.

మఖ్దూమ్ కవిగా, నాటక రచయితగా, నటుడిగా ప్రసిద్ధుడయ్యాడు. 1934లో బెర్నార్డ్ షా నాటకానికి 'హోష్ కె నా ఖూన్' అనే ఉర్దూ అనుసరణ రాసి హైద్రాబాద్‌లో రవీంద్రనాథ్ ఠాగూర్ సమక్షంలో ప్రదర్శించాడు. గురుదేవులు ఆ నాటకం చూసి ఆనందం పట్టలేక, నాటక ప్రదర్శన అయిపోగానే స్టేజిపైకి వెళ్ళి మఖ్దూమ్‌ని అభినందించి, తన శాంతినికేతన్‌కు వచ్చి చదువుకోవాల్సిందిగా ఆహ్వానించాడు. హైకోర్టు పక్కన గల సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కమ్యూనిస్టు రహస్య పత్రిక 'నేషనల్ ఫ్రంట్' సంపాదించి చదివేవాడు.

నాగపూర్ కామ్రేడ్ల సహాయంతో 1930–40లలో హైదరాబాదులో 'స్టూడెంట్స్ యూనియన్' ప్రారంభించాడు. 1940లో తన సహచరులతో కలిసి కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. చంద్ర రాజేశ్వరరావు, గులామ్ హైదర్, రాజ బహదూర్ గౌర్, హమీదలీ ఖాద్రీ లాంటి నాయకులతో కలిసి



మఖ్దూమ్ మొహియుద్దీన్

పనిచేస్తుండేవాడు. 'రైతుకు రొట్టె నివ్వని పొలమెందుకు, కాల్చేయండి ప్రతి గోధుమ కంకిని!' అనే ఇక్బాల్ కవితను నినదించేవాడు. అఖ్తర్ హుస్సేన్ రాయ్‌పురి, సిబ్తె హసన్‌లతో కలిసి హైద్రాబాదులో 'అభ్యుదయ రచయితల సంఘం' స్థాపించాడు.

చార్మినార్ సిగరెట్ ఫ్యాక్టరీ, బట్టల గిర్నీ, ఆల్విన్, షాబాద్ సిమెంట్ వంటి అనేక కంపెనీల్లోని కార్మిక సంఘాలకు మఖ్దూమ్ అధ్యక్షుడయ్యాడు. అహోరాత్రులూ వారి సంక్షేమం కోసం కృషి చేశాడు. స్టేట్ అసెంబ్లీలో మాట్లాడినా, బయట కార్మిక సంఘాలలో మాట్లాడినా ఆయన వాగ్ధాటికి ఎదురులేదు కాదు. నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నుండి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో మెదక్ నుండి పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయాడు. శాసనమండలికి ఎన్నికై 1969లో కన్నుమూసే దాకా కమ్యూనిస్టు నేతగా ఆ పదవిలో కొనసాగాడు.

మఖ్దూమ్ బాల్యమంతా మతవిశ్వాసాలకు అనుగుణంగానూ, కష్టాల కడలిగానూ సాగింది. మజీద్‌ను శుభ్రం చేయడం, నీళ్ళు పట్టడం, క్రమం తప్పకుండా ఐదుసార్లు నమాజు చేయడం ఆయన దినచర్యల్లో భాగాలయ్యాయి. మఖ్దూమ్ ప్రతీ ఉదయం ఒక్క పైసాతో తందూరీ రొట్టె తిని సాయంత్రం వరకు గడిపేవాడు. అయన మతాన్నీ, మత విశ్వాసాలనూ గౌరవించాడు. మత దురహంకారాన్ని నిరసించాడు. తన చిన్ననాటి కష్టాలను గుర్తుంచుకొని ఆ బాధలు మరెవరికీ రాకూడదనీ, శ్రమజీవుల రాజ్యంతోనే అది సఫలమౌతుందనీ భావించాడు. అందరూ కలిసి భోజనం చేసే 'దస్తర్‌ఖాన్'ల గురించి కల గన్నాడు. హైదరాబాదు రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి ఆయన. నిజామ్ పాలనకు వ్యతిరేకంగా సాగిన ప్రపంచ ప్రసిద్ధ తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రధారి. సాయుధ పోరాటానికి ముందు కారాగార శిక్షలు, పోరాటం తర్వాత అజ్ఞాత వాసం అనుభవించాడు.

1969 ఆగస్టు 25వ తేదీన గుండెపోటుతో ఢిల్లీలో తుది శ్వాస విడిచాడు. హైదరాబాదు లోని సి.పి.ఐ. తెలంగాణ రాష్ట్ర కార్యాలయానికి 'మఖ్దూమ్ భవన్' అంటూ ఆయన పేరే పెట్టారు. సింగరేణిలో ఏఐటీయూసీ అనుబంధంగా యూనియన్ నిర్మించడంలో మఖ్దూమ్ కీలకంగా వ్యవహరించాడు. మరో యోధుడు దేవూరి శేషగిరి, రాజ్ బహద్దూర్ గౌర్ తదితరులతో కలిసి 'ఎర్రజెండా యూనియన్' నిర్మించాడు. మఖ్దూమ్ సేవలు చిరస్మరణీయం.

వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ । 99518 65223

(నేడు మఖ్దూమ్ జయంతి)

అసలైన ఆస్తిపాస్తులు

జ్యోతిర్మయం

ఆస్తిపాస్తులు అనగానే మనకు మామూలుగా ధన కనక వస్తు వాహనాలూ, ఇళ్ళూ వాకిళ్లూ, పొలాలూ పుట్రలూ స్ఫురిస్తాయి. కానీ ఆస్తులన్నీ రూపాయలలో విలువకట్టడానికి వీలైన స్థిర చరాస్తుల రూపంలోనే ఉండవు. ఉదాహరణకు, తల్లితండ్రుల పట్ల ప్రేమాదరాలూ, కృతజ్ఞతా చూపిస్తూ, తల్లితండ్రుల సేవ ఒక ముఖ్య కర్తవ్యంగా భావించే సత్సంతానం ఎంత గొప్ప ఆస్తి! అలాంటి సంతానం ఉన్న భాగ్యశాలురకు ఇతర ఆస్తులు వేటితోనూ పని ఉండదు. అలాగే, ఏ ప్రతిఫలమూ ఆశించకుండా, బిడ్డ కోసం తమ సర్వస్వమూ అర్పించేందుకు సర్వదా సిద్ధంగా ఉండే మమతామూర్తులైన తల్లితండ్రులు, బిడ్డలకు దొడ్డ ఆస్తి. అనుకూలంగా ఉండే భర్త (భార్య) నిస్సారమైన జీవితంలో సారం నింపి, జీవితాన్ని జీవించదగ్గ అనుభవంగా మలచిపెట్టే అమూల్యమైన ఆస్తి.

ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యమనే ఆస్తి లేకపోతే, ఇతర ఆస్తులు అన్నీ కలిసి కూడా సంతోషాన్ని సమకూర్చలేవు. అలాగే, విద్య 'నిగూఢ గుప్తమగు విత్తము' అన్నారు. అది కూడా ఉపయోగకరమైన ఆస్తే కదా? ఆ మాట కొస్తే జన్మ సిద్ధమైన మేధాశక్తి ఆస్తి. సౌందర్యం ఆస్తి. ధైర్యం, దయ, దాతృత్వం, శరీర దారుఢ్యం, ప్రతిభా విశేషాలూ, నైపుణ్యాలూ ఇవన్నీ మనిషికి ఆస్తులే అవుతాయి. సహనమూ, శాంతమూ, ప్రియభాషిత్వమూ, సౌమ్యతా, నిరాడంబరతా లాంటి సద్గుణ సంపత్తి ఎంత విలువైన ఆస్తులో లెక్క గట్టాలంటే... ఇవి లేని వాళ్ళు ఎన్ని ఇతర ఆస్తులున్నా, జీవితంలో తరచుగా అనుభవించే ఘర్షణలూ, యాతనలూ, కడుపు మంటలూ గమనించాలి. కేవలం స్థిర చరాస్తుల మీదే కాదు, సద్గుణ సంపద అనే ఆస్తి మీద కూడా దృష్టి పెట్టి, ఆ సంపద కూడా పెంపు చేసుకొమ్మని పెద్దలు పదే పదే చెప్పేది ఇందుకే!

పైన ప్రస్తావించిన అన్ని రకాల ఆస్తులూ ఎవరికీ ఉండవు. అలాగే, ఏవో కొన్ని ఆస్తులన్నా లేనివాళ్లు కూడా ఎవరూ ఉండరు. ఇదొక సృష్టి వైచిత్రి. లేని ఆస్తుల గురించి ఎప్పుడూ బెంగపడే బదులు, అప్పుడప్పుడూ ఉన్న ఆస్తులను గుర్తించుకొని, కృతజ్ఞత ప్రకటించుకోగలిగితే మనసు చల్లగా ఉంటుంది. ఆ ప్రయత్నం చేయకపోతే, ఆస్తి ఎలా ఉన్నా, ఆనందం మాత్రం 'నాస్తి' అయ్యే ప్రమాదం ఉంది.

– ఎం. మారుతిశాస్త్రి

జగన్ ప్రభంజనం

మరోసారి చాటిచెప్పిన ఏలూరు 'సిద్ధం' సభ

కిక్కిరిసిన 110 ఎకరాల ప్రాంగణం

- సభా ప్రాంగణంలో ఖాళీ లేక జాతీయ రహదారిపై నిలబడిన లక్షలాది మంది
- విజయవాడ వైపు 15 కి.మీలు.. రాజమహేంద్రవరం వైపు 17 కి.మీల మేర నిలిచిన వాహనాలు
- హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు యువతే
- జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తుందని విశ్వసిస్తోన్న యువత

సిద్ధం సభ ప్రాంగణం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: జనం.. జగన్ కలిస్తే ప్రభంజనమేనని గోదారమ్మ సాక్షిగా మరోసారి ప్రజలు చాటిచెప్పారు. రాష్ట్రంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా శ్రేణులను సన్నద్ధం చేయడానికి శనివారం ఏలూరుకు సమీపంలో 'సిద్ధం' పేరుతో నిర్వహించిన సభకు కెరటాల్లా జనం పోటెత్తారు. ఉభయగోదావరి, ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి వేలాది వాహనాల్లో లక్షలాది మంది కదలివచ్చారు. సభా వేదికపైకి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేరుకోకముందే ప్రాంగణం కిక్కిరిసిపోయింది. లక్షలాది మంది ప్రజలు కోల్‌కత–చెన్నై జాతీయరహదారిపై నిలబడిపోయారు. సభా ప్రాంగణం నిండిపోవడం, జాతీయ రహదారిపై లక్షలాది మంది ప్రజలు బారులు తీరడంతో.. హైవేపై కలపర్రు టోల్ ప్లాజ్ నుంచి విజయవాడ వైపు 15 కి.మీల పొడవున.. రాజమహేంద్రవరం వైపు గుండుగొలను వరకూ 17 కి.మీల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. సభా ప్రాంగణం, జాతీయ రహదారిపై ఎన్ని లక్షల మంది ఉంటారో.. అదే స్థాయిలో ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన వాహనాల్లో జనం ఉంటారని చెబుతున్నారు. దుష్టచతుష్టయంపై యుద్ధానికి నేను సిద్ధం.. మీరు సిద్ధమా? అంటూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన రణగర్జనకు... సిద్ధమంటూ లక్షలాది గొంతులు ప్రతిధ్వనించాయి. ఎండ తీవ్రత పెరిగినా జనం లెక్క చేయలేదు. సీఎం జగన్ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ జై జగన్ అంటూ నినదించారు. జగన్ ఒంటరివాడని దుష్టచతుష్టయం అనుకుంటోందని అంటే.. 'మీరేలా ఒంటరి అవుతారు.. మేమంతా మీ వెంటే.. మీ సైన్యం మేమే' అంటూ లక్షలాది గొంతులు నినదించాయి. భీమిలి సభ కంటే రెండు రెట్లు అధికంగా ఏలూరు సభకు జనం తరలివచ్చారు.

'చంద్ర'ముఖిపై అప్రమత్తం చేద్దాం

రాష్ట్రంలో గత 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలన వల్ల ప్రతి ఇంట్లో.. గ్రామంలో.. నియోజకవర్గంలో వచ్చిన విప్లవాత్మక మార్పును కళ్లకు కట్టినట్లు వివరిస్తూ సీఎం జగన్ ప్రసంగించారు. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.55 లక్షల కోట్లను పేదల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశామని.. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేసినప్పుడు ఇచ్చిన హామీల్లో పది శాతమైనా అమలు చేశారా? అని ప్రతి ఇంటికెళ్లి అడగాలంటూ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. వైఎస్సార్‌సీపీకి ఓటేయకపోవడం.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమికి ఓటేయడమంటే సంక్షేమ పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లేనన్నది ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాల ద్వారా 124 సార్లు సీఎం జగన్ బటన్ నొక్కి లబ్ధి చేకూర్చారని.. ఇప్పుడు ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు ఫ్యాను గుర్తు మీద బటన్ రెండు సార్లు నొక్కాలని.. లేదంటే.. చంద్రముఖి సైకిలెక్కుతుందని హెచ్చరించారు. టీ గ్లాసు పట్టుకొని పేదల రక్తం తాగేందుకు ఒక డ్రాకులా మాదిరిగా మీ తలుపు తడుతుందని గడపగడపకు చెప్పాలని పిలుపునిచ్చారు.



ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన 'సిద్ధం' సభకు తరలివెళుతున్న జనసందోహంతో కిక్కిరిసిపోయిన రహదారి

పోటెత్తిన యువత

సభకు హాజరైన వారిలో అత్యధికులు 20 నుంచి 35 ఏళ్లలోపు వారే ఉండటం గమనార్హం. యువతను అభిప్రాయ నిర్ణేతలుగా రాజకీయ పరిశీలకులు భావిస్తారు. ఏలూరు సభకు యువత పోటెత్తడానికి ప్రధాన కారణం సీఎం వైఎస్ జగన్ విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో తెచ్చిన విప్లవాత్మక మార్పులేనని అంటున్నారు. వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎంగా చేసుకుంటేనే.. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బలంగా విశ్వసిస్తుండటం వల్లే యువత వైఎస్సార్‌సీపీ పక్షాన సైనికుల్లా నిలబడుతున్నారని చెబుతున్నారు. ఈ సభకు యువతతో పోటీపడి వృద్ధులు కూడా తరలివచ్చారు.

ఉదయం నుంచే బారులు

సభకు సీఎం జగన్ మధ్యాహ్నం మూడు గంటలకు వస్తారని తెలిసినా.. ఉదయం 11 గంటల నుంచే జనం తరలివచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకే సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో కోల్‌కతా–చెన్నై జాతీయ రహదారిపై లక్షలాది మంది జనం నిలబడిపోయారు. సభలో సీఎం వైఎస్ జగన్ ప్రసంగిస్తున్నంత సేపు ఇంకా వాహనాలు వస్తూనే ఉన్నాయి. ట్రాఫిక్ సమస్య తలెత్తడంతో వేలాది మంది సభకు రాలేక వెనుదిరిగారు.

దుష్ట చతుష్టయాన్ని తరిమి కొడదాం

అందుకు ప్రతి కార్యకర్తా సైనికుడై కదలాలి

- రాష్ట్రంలో మరోసారి సంక్షేమ పాలన సాధిద్దాం
- సిద్ధం సభలో వైఎస్సార్‌సీపీ నేతల పిలుపు

సాక్షి, భీమవరం: 'రాష్ట్రంలో మరో యుద్ధానికి సమయం ఆసన్నమైంది. ఇది మంచికి, చెడుకీ... ప్రజా సేవకునికి, ప్రజా ద్రోహులకూ... సంక్షేమానికి, విధ్వంసానికీ మధ్య యుద్ధం. ఇందులో మంచినే అందరూ కోరుకోవాలి. దుష్ట చతుష్టయాన్ని తరిమికొట్టేందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలి. జననేత సారథ్యంలో పేదల ఇంట సంక్షేమ కాంతులు విరజిల్లాలంటే ప్రతి ఒక్కరూ చేతులు కలపాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకునేందుకు మరలా వైఎస్సార్‌సీపీని గెలిపించుకోవాలి. ప్రతి కుటుంబం ఆనందంగా జీవించాలంటే మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రి కావాలి.' అని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ సమర శంఖారావం పూరిస్తూ ఏలూరు జిల్లా దెందులూరులోని సహారా గ్రౌండ్స్‌లో శనివారం నిర్వహించిన సిద్ధం సభలో నాయకుల ప్రసంగాలకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఆ ప్రసంగాల వివరాలు వారి మాటల్లోనే..

జగన్ పాలన వల్లే ధైర్యంగా జనంలోకి



గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశానని చెబుతాడు ఓ వ్యక్తి. పదేళ్లుగా పార్టీ నడుపుతున్నానంటూ ప్యాకేజీకి అమ్ముడుపోతాడు మరో నాయకుడు. వీళ్లంతా మన నాయకుడిని ఎదుర్కొనేందుకు వస్తున్నామని చెప్తున్నా... ఇప్పటివరకు తమ అభ్యర్థుల పేర్లనే చెప్పలేకపోతున్నారు. కానీ సీఎం జగన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. గతంలో చంద్రబాబు పాలనలో ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా ప్రజల వద్దకు వచ్చారా... ఈ రోజు 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు ధైర్యంగా ప్రజల్లోకి వెళుతున్నారంటే అది సీఎం జగన్ సుపరిపాలన వల్లే.

– వెలంపల్లి శ్రీనివాస్, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే

జనం హృదయాల్లో జగన్ సుస్థిర స్థానం



పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతున్న సమరంలో పేదల పక్షాన పోరాడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాష్ట్ర ప్రజానీకం అండగా ఉంది. దానికి నిదర్శనం ఈ సభకు తరలివచ్చిన అశేష జనవాహిని. ఐదేళ్ల క్రితం అనితర సాధ్యమైన 3,650 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో చేసిన వాగ్దానాలనే మేనిఫెస్టోగా చేసుకుని ఐదేళ్ల పాలనలో వాటన్నింటినీ నెరవేర్చి కోట్లాది మంది ప్రజల హృదయాల్లో ఆయన సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. మీకు మంచి జరిగిందనుకుంటేనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడిగిన సీఎం జగన్ లాంటి దమ్మున్న నాయకుడు దేశ చరిత్రలో ఎవ్వరూ లేరు. – ఆళ్ల నాని, ఏలూరు ఎమ్మెల్యే

అబద్ధం అంటే చంద్రబాబు... జగన్ అంటే నిజం...



ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి జ్యుడీషియరీ, లెజిస్లేటరీ, ఎగ్జిక్యూటివ్, జర్నలిజం నాలుగు స్తంభాలు. దురదృష్టం ఏమిటంటే ఈ నాలుగో స్తంభాన్ని ఈనాడు అనే కల్తీ సిమెంట్‌తో, ఆంధ్రజ్యోతి అనే కల్తీ రాళ్లతో, ఏబీఎన్ అనే బొండి ఇసుకతో, పవన్ కళ్యాణ్ అనే ఉప్పు నీటితో చంద్రబాబు నిర్మించిన ప్రజాస్వామ్యం పడిపోదా ? ఆలోచించండి. 600 హామీలిచ్చి ఒక్కటీ అమలు చేయని చంద్రబాబు అబద్ధం అయితే, నిజం అనే మన నాయకుడు నవరత్నాలే ఇచ్చాడు. పేదవాడికి ఇంగ్లిష్ విద్య అందిస్తుంటే ఈ అబద్ధపు చంద్రబాబు అడ్డుపడుతున్నాడు. తెలుగుదేశం కార్యకర్త అవినీతికి కేరాఫ్ అయితే, వైఎస్సార్‌సీపీ కార్యకర్త ఎవరైనా నిజాయితీకి నిలువుటద్దం.

– చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర మంత్రి

జగనన్న పిలుపే ఒక ప్రభంజనం



సిద్ధం.. ఈ పదమే ఒక వైబ్రేషన్. జగనన్న పిలుపే ఒక ప్రభంజనం. ఐదేళ్ల కాలంలో చెప్పిన ప్రతి వాగ్దానం నెరవేర్చిన ఏకైక నాయకుడు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూవాడా తిరిగి డ్వాక్రా రుణమాఫీ చేస్తానని మహిళలను నమ్మించి అధికారంలోకి వచ్చాక ఏవిధంగా వంచించాడో రాష్ట్రంలోని 79 లక్షల డ్వాక్రా అక్కచెల్లెమ్మలందరికీ తెలుసు. వారంతా మరలా జగన్‌ను సీఎం చేసేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. బాబు హయాంలో 30 లక్షలమందికి పింఛన్లిస్తే ఈ రోజు 65 లక్షల 35 వేల మందికి మన జగన్ అందిస్తున్నారు. నాడు ఒక్క ఇంటి పట్టా ఇవ్వకపోగా... ఈ ప్రభుత్వం 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చింది. 45 ఏళ్లు నిండిన 26 లక్షల మంది మహిళలకు చేయూత పథకం ద్వారా సాయం అందిస్తున్నారు. పిల్లలను చదివించుకునేందుకు 50 లక్షల మందికి అమ్మ ఒడి పథకం అందిస్తున్నారు.

– పినిపే విశ్వరూప్, రాష్ట్ర మంత్రి

ఇక వార్ వన్ సైడే



ఇది జనమా జన సంద్రమా, లేక జగనన్న ప్రభంజనమా. ప్రజలకు అండగా నిలవడమే తప్ప మడమ తిప్పని నాయకుడు జగన్. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారతకు కొత్త భాష్యం చూపించిన కార్యసాధకుడు మన సీఎం. అందుకే ఆయన్ని చూస్తే పేదలకు కొండంత బలం. మా బలం పేరు జగన్, మా కమిట్‌మెంట్ పేరు కూడా జగన్. ఈ రోజు 175 స్థానాల్లో పిచ్ ఏదైనా విజయం మనదే. జగనన్న రంగంలోకి దిగాక ఇక వార్ వన్ సైడే.

– కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు ఎమ్మెల్యే

హామీలన్నీ అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్



నమ్మకానికి మారుపేరు జగన్‌మోహన్‌రెడ్డి అయితే.. మోసానికి మారుపేరు చంద్రబాబు. పేదల పక్షపాతి జగన్మోహన్‌రెడ్డి సమాజం కోసం పాటుపడుతుంటే.. పనికిమాలిన కొడుకు కోసం చంద్రబాబు పాకులాడుతున్నారు. దాదాపు పదేళ్లు టీడీపీలో ఉండి ఎంపీగా పనిచేశాను. ఈ నాలుగున్నరేళ్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలన చూశాను. మేనిఫెస్టోలో ఉన్న ప్రతి హామీనీ అమలు చేసిన సీఎం ఈయన ఒక్కరే. పేదల కోసం రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రిదే. తన పిల్లల మాదిరి పేదల పిల్లలు పెద్ద చదువులు చదువుకోవాలని, అంబేడ్కర్ అంతటి గొప్పవాళ్లు కావాలని ఆలోచన చేసిన నాయకుడు జగన్. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని గెలిపించుకుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది.

– కేశినేని నాని, ఎంపీ

ఘనంగా శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ప్రారంభం



తిరుమల ఆస్థాన మండపంలో ధార్మిక సదస్సుకు హాజరైన మఠాధిపతులు, పీఠాధిపతులు

తిరుమల: తిరుమల ఆస్థాన మండపంలో శనివారం శ్రీ వేంకటేశ్వర ధార్మిక సదస్సు ఘనంగా ప్రారంభమైంది. ఫిబ్రవరి 5 వరకు ఈ సదస్సు జరుగనుంది. తొలి రోజు సదస్సులో 25 మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రారంభోపన్యాసం చేయగా..ఈవో ఏవీ ధర్మారెడ్డి కార్యక్రమ సందర్భ పరిచయం చేశారు. టీటీడీ ధార్మిక కార్యక్రమాలపై ఎస్వీబీసీ రూపొందించిన 40 నిమిషాల ఆడియో విజువల్‌ను ప్రదర్శించారు. తిరుమల పెద్దజీయర్ స్వామి, తిరుమల చిన్నజీయర్ స్వామి, విద్యాశ్రీషతీర్థ (బెంగళూరు), సిద్ధేశ్వరానంద భారతి (కుర్తాళం), మాతృశ్రీ రమ్యానంద (తిరుపతి), సంపత్ కుమార రామానుజ జీయర్ స్వామి (విజయవాడ), రామచంద్ర రామానుజ జీయర్ స్వామి (భీమవరం), స్వస్వరూపానందగిరి స్వామి (శ్రీనివాసమంగాపురం), పరిపూర్ణానంద గిరి స్వామి(ఏర్పేడు), విద్యాప్రసన్న తీర్థ (కర్ణాటక), విరజానంద స్వామి (కడప), విశ్వయోగి విశ్వంజి (గుంటూరు), సచ్చిదానంద సరస్వతి (తుని), హరితీర్థ స్వామీజీ (నెల్లూరు), ప్రకాశానంద సరస్వతి (విజయవాడ), మాతా శివానంద సరస్వతి, మాతా సుశ్రుశానంద (తేనెపల్లి), శివ దర్శనం మాతాజీ (ప్రొద్దుటూరు), స్థిత ప్రజ్ఞానంద సరస్వతి స్వామి (ఉత్తరకాశీ), సత్యానంద భారతి (విజయవాడ), శ్రీ శివ స్వామి (గుంటూరు), దేవనాథ రామానుజ జీయర్ స్వామి (హైదరాబాద్), విశాఖ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి అనుగ్రహణ భాషణం చేశారు.

మరింత గొప్పగా ధర్మ ప్రచారం: భూమన

మఠాధిపతులు, పీఠాధిపతుల సలహాలు, సూచనలతో సనాతన హిందూ ధర్మప్రచారాన్ని మరింత గొప్పగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ధార్మిక సదస్సు నిర్వహిస్తున్నట్లు భూమన తెలిపారు. హిందూ ధర్మాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయడంలో భాగంగా పీఠాధిపతులు, స్వామీజీలు, భావసారూప్యం గల ఇతర హిందూ మత సంస్థల నిర్వాహకుల నుంచి సూచనలు, సలహాలను స్వీకరిస్తామన్నారు. స్వామీజీల సూచనలతోనే ఎస్వీబీసీ ఛానల్ ఏర్పాటు చేసి ధర్మ ప్రచారానికి కొత్త అధ్యాయం ప్రారంభించామని చెప్పారు. సనాతన హిందూ ధర్మ ప్రచారాన్ని చిత్త శుద్ధితో ప్రజలకు చేరువ చేస్తోన్న టీటీడీపై అవాస్తవ విమర్శల దాడి జరుగుతోందన్నారు. తమ వైపు నుంచి ఏవైనా పొరబాట్లు జరిగి ఉంటే సూచనలు, సలహాలు ఇస్తే వాటిని సవరించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.

అనిల్‌కుమార్ యాదవ్‌కు అఖండ మెజార్టీ ఖాయం

ఎమ్మెల్యే నంబూరు శంకరరావు



పెదకూరపాడు: పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనిల్‌కుమార్ యాదవ్‌ను అఖండ మెజార్టీతో గెలిపించి, సీఎం వైఎస్ జగన్‌కు బహుమతిగా ఇస్తామని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. పెదకూరపాడులోని ఎంపీపీ కార్యాలయంలో శనివారం విలేకరులతో శంకరరావు మాట్లాడుతూ టీడీపీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకుంటున్నారన్నారు. వైఎస్సార్‌సీపీతోనే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా ఇప్పటి వరకు అగ్రవర్ణాల వారే పోటీ చేశారని, ఇప్పుడు సీఎం జగన్ బీసీని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి చరిత్రను తిరగరాశారన్నారు.

శ్రీవారి ప్రత్యేక దర్శనం పేరిట ఘరానా మోసం

- క్రికెటర్ ధోనీ మేనేజర్ నుంచి రూ.6 లక్షల వసూలు

బొమ్మనహళ్లి: శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనం చేయిస్తానని ప్రముఖ క్రికెటర్ ఎంఎస్ ధోనీ మేనేజర్‌ను ఓ వ్యక్తి మోసగించాడు. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గతేడాది అక్టోబర్‌లో స్వామినాథన్ శంకర్‌కు ఓ వ్యక్తి ఫోన్ చేసి తన పేరు నకుల్ అని, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పీఏనని చెప్పాడు. శ్రీవారి ఆలయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రత్యేక దర్శనం చేయిస్తానని నమ్మించాడు. అక్టోబర్ 29న సందీప్, సల్మాన్ అనే ఇద్దరు ఓ హోటల్లో శంకర్‌ను కలిసి పలు విషయాలను చర్చించారు. నవంబర్ 30న ఫోన్ చేసి 12 మందికి ప్రత్యేక దర్శనం కోసం ఇద్దరూ మాట్లాడుకున్నారు. దర్శనం, రూం ఖర్చులకు రూ.3 లక్షలను నకుల్ చెప్పిన వ్యక్తికి గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఇలా మొత్తం రూ.6.33 లక్షలను ఆన్‌లైన్ ద్వారా వారికి బదిలీ చేశారు. కానీ తిరుమలలో దర్శనం జరగలేదని, డబ్బులూ వెనక్కి ఇవ్వలేదని, ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని శంకర్ ఫిర్యాదు చేయగా పోలీసులు విచారణ చేపట్టారు.

రాష్ట్ర ప్రగతికి 'రామోజీ' పొగ

ఐటీ సంస్థలు రాకుండా విష ప్రచారం

ఇండస్ట్రీ 4, ఐవోటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు విశాఖలో ఏర్పాటు కాలేదా?

అదానీ డేటా సెంటర్, ఐటీ పార్క్, రహేజా ఐటీ పార్క్ చూడలేరా?

సాక్షి, అమరావతి/సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర ప్రగతికి రామోజీ పొగ పెడుతున్నారు. ఐటీ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందకుండా విష ప్రచారంతో అడ్డుకుంటున్నారు. గత నాలుగు నెలలుగా ఈనాడులో నెలకో అసత్య కథనంతో ప్రగతికి ప్రతిబంధకంగా మారారు. శనివారమూ ఇలాగే ఓ విష కథనం ప్రచురించి యువతను, ఐటీ సంస్థలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు హయాంలో ఐటీ రంగం ఏమాత్రం అభివృద్ధి చెందకపోయినా ఒక్క ముక్కా రాయని రామోజీ.. ఇప్పుడు అనేక దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి వచ్చినా తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారు. చంద్రబాబు హయాంలో హెచ్‌సీఎల్ తప్ప (అది కూడా 2020 మార్చిలో ప్రారంభమైంది) తప్ప పేరున్న ఒక్క ఐటీ సంస్థా రాలేదు. కానీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ఫోసిస్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభించింది. విప్రో కూడా డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభిస్తోంది. అమెజాన్, బీఈఎల్, రాండ్ శాండ్, టెక్నోటాస్క్, ఐజెన్ అమెరికా సాఫ్ట్‌వేర్, టెక్‌బుల్, కాంప్లెక్స్ సిస్టమ్స్ వంటి అనేక సంస్థలు వచ్చాయి.

అదో పెద్ద కుంభకోణం

డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్స్ పథకాన్ని రద్దు చేశారంటూ ఈనాడు గోల పెట్టింది. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ఓ పెద్ద కుంభకోణం. ఎటువంటి కంపెనీలూ రాకపోయినా రియల్ ఎస్టేట్ సంస్థలకు ప్రయోజనం చేకూర్చేలా పథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద నిర్మించిన భవనాల్లో కంపెనీలు రాకపోతే 70 శాతం అద్దెను, అది కూడా బిల్డర్ ఎంత నిర్ణయిస్తే అంత రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి. అందుకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ పథకాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.



నిక్సీ వస్తే వెలుగులే

విశాఖ కేంద్రంగా నేషనల్ ఇంటర్నెట్ ఎక్స్ఛేంజి ఆఫ్ ఇండియా (నిక్సీ) ద్వారా ఇంటర్నెట్ ఎక్స్ఛేంజి కార్యకలాపాలు మొదలు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇటీవలే నిక్సీ బృందం విశాఖను సందర్శించింది. విశాఖలో ఈ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభించేందుకు అన్ని అవకాశాలూ పుష్కలంగా ఉన్నాయని నిర్ధారించింది. ఇంటర్నెట్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటైతే ఇతర రాష్ట్రాల నుంచి డేటా కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు. తక్కువ ఖర్చుతో కూడిన నాణ్యమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుతాయి. తద్వారా అనేక కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి.

మూడు రెట్లు పెరిగిన అంకురాలు

అంకుర సంస్థలు మూడు రెట్లు పెరిగాయని శుక్రవారమే రాజ్య సభలో కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి చెప్పినప్పటికీ.., కళ్లకు, చెవులకు గంతలు కట్టుకున్న రామోజీ రాష్ట్ర యువత మెదళ్లలోకి విషం ఎక్కించే ప్రయత్నం చేశారు. 2019లో రాష్ట్రంలో 161 స్టార్టప్‌లు ఉండగా ఇప్పుడు 586కు చేరాయి. వీటిలో ఉద్యోగుల సంఖ్య 1,552 నుంచి 55,669కు పెరిగింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దేశంలో ఎక్కడా లేని విధంగా నాలుగో పారిశ్రామిక రంగం ఇండస్ట్రీ 4కు చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని కల్పతరువు పేరిట విశాఖలో ఏర్పాటు చేశారు. అక్కడ పెద్ద ఎత్తున స్టార్టప్‌లు వస్తున్నాయి. అలాగే నాస్కామ్ సహాయంతో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాల స్టార్టప్‌ల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేశారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఏ హబ్, ఓడల నిర్మాణంపైన, మెడ్‌టెక్ జోన్‌లోనూ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీలు ఏర్పాటు చేశారు. విశాఖ నుంచి హెచ్ఎస్‌బీసీ వెళ్లిపోయిందంటూ ఈనాడు వాపోయింది. వాస్తవంగా చైనాకు చెందిన ఆ సంస్థ విశాఖే కాదు.. దేశంలోని అన్ని కార్యాలయాలను మూసివేసింది. ఆ భవనంలో డబ్ల్యూఎన్ఎస్ కార్యాలయం నడుస్తోంది. ఐబీఎం వెళ్లిపోయిందంటూ ఈనాడు మరో అబద్ధం అచ్చేసింది. వాస్తవానికి ఐబీఎం అనుబంధ సంస్థ ఐబీఎం దక్ష 2007లో విశాఖలో ఏర్పాటైంది. ఆ తర్వాత ఐబీఎం దానిని కన్సంట్రిక్స్ అనే సంస్థకు విక్రయించింది. కన్సంట్రిక్స్ విశాఖ వెలుపల కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఇప్పుడు ఆ బిల్డింగ్‌లో ఇన్ఫినిటీ అనే సంస్థ పనిచేస్తోంది.

65 కంపెనీలు 47,908 మందికి ఉద్యోగాలు

గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఐటీ రంగంలో కొత్తగా 65 కంపెనీలు ఏర్పాటైనట్లు అధికారిక లెక్కలే చెబుతున్నాయి. వీటి ద్వారా కొత్తగా 47,908 మందికి ఉద్యోగాలొచ్చాయి. 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 27,643 కాగా, ఇప్పుడు 75,551 మందికి పెరిగింది. వైఎస్ జగన్ ప్రభుత్వ సహకారంతో దిగ్గజ సంస్థలు రాష్ట్రానికి రావడంతోపాటు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు విస్తరణ చేపట్టాయి. విశాఖలో కార్యకలాపాలు ప్రారంభించిన టెక్ మహీంద్రా విజయవాడకు విస్తరించింది. హెచ్‌సీఎల్ విజయవాడ నుంచి తిరుపతికి విస్తరించింది. విశాఖలో ఉన్న డబ్ల్యూఎన్ఎస్, పల్సస్ ఐడీఏ వంటి 30కి పైగా ఐటీ కంపెనీలు విస్తరణ చేపట్టాయి. 2012లో 50 మందితో ప్రారంభమైన డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్ సర్వీసెస్ ఉద్యోగుల సంఖ్య ఇప్పుడు 3,300 దాటింది. వీరిలో 2,000 మంది ఉద్యోగులు గత రెండేళ్లలోనే చేరినట్లు ఆ సంస్థ సీఈవో కేశవ్ ఆర్ మురుగేష్ స్వయంగా ప్రకటించారు. 2019లో 40 మందితో ప్రారంభించిన తమ సంస్థలో ఉద్యోగుల సంఖ్య 4,200 దాటినట్లు పల్సస్ సీఈవో గేదెల శ్రీనుబాబు తెలిపారు. రాష్ట్రంలో ఐటీ రంగం ప్రోత్సాహానికి రాష్ట్ర ప్రభుత్వం మూడు కాన్సెప్ట్ సిటీలు ఏర్పాటు చేస్తోంది. ప్రైవేటు రంగంలో ఐటీ పార్కులనూ ప్రోత్సహిస్తోంది. రూ.21,844 కోట్లతో అదానీ డేటా సెంటర్, భారీ ఐటీ టవర్‌ను ఏర్పాటు చేస్తోంది. రహేజా గ్రూపు ఇనార్బిట్ మాల్‌తో పాటు ఐటీ టవర్ నిర్మిస్తోంది. ఏపీఐసీసీ రూ.2,300 కోట్లతో మధురవాడలో 19 ఎకరాల్లో 'ఐ స్పేస్' పేరుతో ఐటీ టవర్ నిర్మిస్తోంది. విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో ఐటీ రంగానికి సంబంధించి 65 ఎంవోయూలు జరిగాయి. ఈ ఒప్పందాల ద్వారా రూ.28,867 కోట్ల పెట్టుబడులతో పాటు 1.14,255 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.

అందరి ఆమోదంతోనే 'ల్యాండ్ టైటిలింగ్'పై ముందుకు..

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు



శ్రీకాకుళం (పీఎన్ కాలనీ) : అందరి ఆమోదంతోనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ముందుకెళ్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బీఆర్ఆర్ వంశధార కార్యాలయంలో శనివారం బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక యాక్ట్‌ను సూచించిందని, టైటిల్ సక్రమంగా ఉండాలన్న తలంపుతో 20 ఏళ్ల అధ్యయనం తర్వాత నీతి ఆయోగ్ సూచించిన మోడల్ యాక్ట్.. ల్యాండ్ టైటిలింగ్ అన్నారు. న్యాయవాదుల అభ్యంతరాలను పునఃపరిశీలించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వెబ్‌సైట్ ఏర్పాటు చేసి అందరి అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. కోర్టు డైరెక్షన్‌ను పరిశీలించాకే అమలు చేస్తామని స్పష్టం చేశారు. మనం చేసే ఈ చట్టాన్ని మరో 8, 9 రాష్ట్రాలు పరిశీలిస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో 17వేల రెవెన్యూ గ్రామాలకు గాను నాలుగు వేల గ్రామాల్లో భూముల సర్వే పనులు పూర్తయినట్టు తెలిపారు. సర్వే నంబర్ ప్రకారం మ్యాప్స్‌తో సహా గుర్తించాకే ఈ చట్టాన్ని అమలు చేయడం సాధ్యమవుతుందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అమలుపై న్యాయవాదుల అభిప్రాయాలను గౌరవిస్తున్నామని, యధావిధిగా విధుల్లో చేరాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 71 వేల ఎకరాలు సేకరించి 31.65 లక్షలకు పైగా పేదలకు ఇంటి పట్టాలిచ్చినట్టు తెలిపారు. 12 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్లు ఇచ్చినట్టు వెల్లడించారు. పట్టాలు పొందిన వారంతా రెవెన్యూ సెక్రటరీని కలిసి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని సూచించారు. ఇందుకు నయాపైసా చెల్లించక్కర్లేదన్నారు. విశాఖలో తహసీల్దార్ హత్య కేసులో నిందితులు ఎంతటివారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందన్నారు. వంశధార–బాహుదా అనుసంధానాన్ని రూ.6 వేల కోట్లతో టీడీపీ నేతలు రూపొందించినా.. ప్రజలకు పెద్ద ఉపయోగం లేదని ధర్మాన వివరించారు.

యూరప్‌లోనూ రోడ్డెక్కిన రైతు

పలు దేశాల్లో ఆందోళనలు | నానా సమస్యలతో సతమతం | పరిష్కారం కోసం పోరాటపథం

సాగు గిట్టుబాటు కావడం లేదంటూ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. భారత్‌లో కాదు, యూరప్‌లో! అవును. రైతుల నిరసనలు, ఆందోళనలతో కొద్ది వారాలుగా యూరప్ దేశాలన్నీ ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. రెండేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధంతో యూరప్ దేశాల్లో అసలే జీవన వ్యయం ఊహించనంతగా పెరిగిపోయింది. దీనికి తోడు గాజాపై ఇజ్రాయెల్ యుద్ధంతో కొద్ది నెలలుగా పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఇవి చాలవన్నట్టు సాగు వ్యయం విపరీతంగా పెరిగిపోయింది. పన్నుల భారం మోయలేనంతగా మారింది. ఇలాంటి అనేకానేక సమస్యలు యూరప్ వ్యాప్తంగా రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలే సమస్యకు ప్రధాన కారణమంటూ వారు గగ్గోలు పెడుతున్నారు. ఉక్రెయిన్‌ను కాపాడే ప్రయత్నంలో తమ ఉసురు తీస్తున్నారంటూ మండిపడుతున్నారు. పరిష్కారం కోసం ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో పలు దేశాల్లో రైతులు వేలాదిగా ఆందోళన బాట పట్టారు. ఏకంగా వేల కొద్దీ ట్రక్కులు, ట్రాక్టర్లతో రోడ్లెక్కుతున్నారు. పట్టణాలు, రాజధానులను దిగ్బంధిస్తున్నారు. నడిరోడ్లపై టైర్లను, గడ్డి మోపులను కాలబెడుతున్నారు. ప్రభుత్వాల తీరు తమ పొట్ట కొడుతోందంటూ నిరసనలు, నినాదాలతో హోరెత్తిస్తున్నారు. కొద్ది వారాలుగా పారిస్, బెర్లిన్ మొదలుకుని ఏ నగరంలో చూసినా, ఏ ఐరోపా దేశంలో చూసినా ఇవే దృశ్యాలు!! ఫిబ్రవరి 1న రైతులు ఏకంగా యూరోపియన్ పార్లమెంటు భవనంపైకి గుడ్లు విసరడం, రాళ్లు రువ్వారు! పలు దేశాల్లో పరిస్థితులు రైతుల అరెస్టుల దాకా వెళ్తున్నాయి...

– సాక్షి, నేషనల్ డెస్క్

రైతుల సమస్యలు ఇవీ...

- యూరప్ దేశాలన్నింట్లోనూ రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో ప్రధానమైనది గిట్టుబాటు ధర లేమి.
- దీనికి తోడు ఏడాదిగా వారిపై పన్నుల భారం బాగా పెరిగిపోయింది. ఆకాశాన్నంటుతున్న పంట బీమా ప్రీమియాలు దీనికి తోడయ్యాయి.
- విదేశాల నుంచి, ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి చౌకగా దిగుమతవుతున్న ఆహారోత్పత్తులతో వారి ఉత్పత్తులకు గిరాకీ పడిపోతోంది.
- దక్షిణ అమెరికా దేశాల నుంచి చక్కెర, ఆహార ధాన్యాలతో పాటు మాంసం తదితరాల దిగుమతిని మరింతగా పెంచుకునేందుకు ఈయూ తాజాగా ఒప్పందం కుదుర్చుకుంది.
- అధికారుల అవినీతి, సకాలంలో సాయం చేయడంలో అలసత్వం మరింత సమస్యగా మారుతోంది.
- ఈయూ విధిస్తున్న పర్యావరణ నిబంధనలు మరీ శ్రుతిమించుతున్నాయన్న భావన అన్ని దేశాల రైతుల్లోనూ నెలకొంది.
- పర్యావరణ పరిరక్షణకు ప్రతి రైతూ 4 శాతం సాగు భూమిని నిర్ణీత కాలం ఖాళీగా వదిలేయాలన్న నిబంధనను యూరప్ దేశాలన్నీ అమలు చేస్తున్నాయి.
- పైగా పలు దేశాలు ఏటా పంట మార్పిడినీ తప్పనిసరి చేశాయి. రసాయన ఎరువుల వాడకాన్ని 20 శాతం తగ్గించాలంటూ రైతులపై ఒత్తిడి తీవ్రతరమవుతోంది.
- సాగు అవసరాలకు వినియోగిస్తున్న పెట్రోల్, డీజిల్‌పై సబ్సిడీ ఎత్తేయాలన్న నిర్ణయం. దీంతో సాగు వ్యయం విపరీతంగా పెరుగుతోందంటూ చాలా యూరప్ దేశాల్లో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ముఖ్యంగా యూరప్‌లో అతి పెద్ద వ్యవసాయ ఉత్పత్తిదారులైన జర్మనీ, ఫ్రాన్స్ రైతులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
- పోర్చుగల్ నుంచి చౌకగా వచ్చి పడుతున్న వ్యవసాయోత్పత్తులు తమ పుట్టి ముంచుతున్నాయంటూ స్పెయిన్ రైతులు వాపోతున్నారు.
- నిధుల లేమి కారణంగా ఈయూ సబ్సిడీలు సకాలంలో అందకపోవడం రైతులకు మరింత సమస్యగా మారింది.



జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో శనివారం ట్రాక్టర్లతో రైతుల ర్యాలీ

ఇవీ డిమాండ్లు...

- ఆహారోత్పత్తుల దిగుమతులకు ఈయూ అడ్డుకట్ట వేయాలి.
- ఉక్రెయిన్ ఆహారోత్పత్తులను ప్రధానంగా ఆసియా దేశాలకు మళ్లించేలా చూడాలి.
- ముఖ్యంగా ఉక్రెయిన్ నుంచి పౌల్ట్రీ, గుడ్లు, చక్కెర దిగుమతులను నిలిపేయాలి.
- సాగుపై ప్రభుత్వపరంగా పన్నుల భారాన్ని తగ్గించాలి.
- 4% భూమిని ఖాళీగా వదలాలన్న నిబంధనను ఎత్తేయాలి.
- పలు పర్యావరణ నిబంధనలను వీలైనంతగా సడలించాలి.
- పెట్రోల్, డీజిల్‌పై సాగు సబ్సిడీలను కొనసాగించాలి.

ఆందోళనలు ఏయే దేశాల్లో...

జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, బెల్జియం, పోలండ్, స్పెయిన్, రొమేనియా, గ్రీస్, పోర్చుగల్, హంగరీ, స్లొవేకియా, లిథువేనియా, బల్గేరియా

ఇమ్రాన్, ఆయన భార్యకు ఏడేళ్ల జైలు



ఇస్లామాబాద్: అతి త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్(71)కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇస్లామ్ నిబంధనలకు విరుద్ధంగా పెళ్లి చేసుకున్న ఆరోపణలపై ఇమ్రాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీ(49)కి ఓ కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. రెండు పెళ్లిళ్ల మధ్య విరామం పాటించాలనే నిబంధనకు విరుద్ధంగా బుష్రా బీబీ ఇమ్రాన్ ఖాన్‌ను రెండో పెళ్లి చేసుకుందని ఆరోపిస్తూ ఆమె మాజీ భర్త ఖవార్ ఫరీద్ మనేకా కేసు పెట్టారు. వివాహానికి ముందు నుంచే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం నడిచిందని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ కేసుపై ప్రస్తుతం ఇమ్రాన్, బుష్రా బీబీ ఉన్న అడియాలా జైలులోనే 14 గంటలపాటు విచారణ జరిపిన సీనియర్ సివిల్ జడ్జి ఖుద్రతుల్లా.. ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ శనివారం తీర్పు వెలువరించినట్లు జియో న్యూస్ పేర్కొంది. తోషఖానా కేసులో 14 ఏళ్లు, రహస్య పత్రాల కేసులో 10 ఏళ్ల జైలు శిక్షను ఇమ్రాన్‌కు విధిస్తూ ఇటీవలే కోర్టులు తీర్పిచ్చిన విషయం తెలిసిందే. ఫెయిత్ హీలర్‌గా పేరున్న బుష్రాబీబీ వద్దకు తరచూ ఇమ్రాన్ వెళుతుండేవారు. అలా మొదలైన వారిద్దరి మధ్య పరిచయం పరిణయానికి దారి తీసింది. 2018 జనవరి ఒకటో తేదీన ఇమ్రాన్, బుష్రాబీబీల వివాహం ఘనంగా జరిగింది.

ఇరాక్, సిరియాల్లోని లక్ష్యాలపై అమెరికా దాడులు

వాషింగ్టన్: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్, అనుబంధ మిలీషియా గ్రూపులే లక్ష్యంగా ఇరాన్, సిరియాల్లోని 85 లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపినట్లు అమెరికా ప్రకటించింది. గత ఆదివారం జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిలో ముగ్గురు సైనికులు మృతి చెందగా మరో 40 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనను అగ్రరాజ్యం తీవ్రంగా పరిగణించింది. ఇరాన్ అనుకూల మిలీషియా గ్రూపులే కారణమని ఆరోపిస్తూ ఇందుకు ప్రతీకారం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. శుక్రవారం అమెరికా నుంచి బయలుదేరిన బీ1- లాంగ్‌రేంజ్ బాంబర్ విమానాలు ఇరాన్‌లోని సరిహద్దు పట్టణం అల్-క్వయిమ్ కేంద్రంగా పనిచేసే ఇరాన్ అనుకూల 'హష్డ్-అల్- షబి', కతాయిబ్ హెజ్బొల్లా సంస్థల స్థావరాలతోపాటు మొత్తం ఏడు ప్రాంతాల్లోని 85 లక్ష్యాలపై బాంబులతో ధ్వంసం చేసినట్లు అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.

జార్ఖండ్ ప్రభుత్వంపై... బీజేపీ కుట్ర: రాహుల్

డియోహర్(జార్ఖండ్): జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా శనివారం జార్ఖండ్‌లోని గొడ్డాలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. అనంతరం దేవగఢ్‌లో ప్రఖ్యాత బైద్యనాథ్ ఆలయంలో రుద్రాభిషేకం చేశారు. స్థానిక ర్యాలీలో మాట్లాడారు. ''యువత ఉద్యోగాలు కోరుతుంటే ప్రధాని మోదీ మాత్రం దేశంలో నిరుద్యోగమనే వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారు. ఈ వ్యాధి సోకిన యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది'' అని రాహుల్ అన్నారు. దేశంలో గిరిజన, దళిత, వెనుకబడిన వర్గాల ప్రజల సంఖ్యను కచ్చితంగా తేల్చేందుకు కులగణన అవసరం ఎంతో ఉందని ఆయన చెప్పారు. దేశంలో అన్యాయాలకు గురవుతున్న వారిలో ఈ వర్గాల ప్రజల సంఖ్య పెరుగుతూ పోతోందని తెలిపారు.

దేశాల సమన్వయంతోనే న్యాయ వితరణ

కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సదస్సులో మోదీ

న్యూఢిల్లీ: నేరగాళ్లు ఖండాంతరాల్లో నేరసామ్రాజ్యాన్ని విస్తరించేందుకు సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వేళ దేశాలు సత్వర న్యాయ వితరణ కోసం మరింతగా సహకరించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శనివారం ఢిల్లీలో కామన్వెల్త్ లీగల్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన 'కామన్వెల్త్ దేశాల అటార్నీలు, సొలిసిటర్ జనరళ్ల సమావేశం'లో ఆయన ప్రసంగించారు. ''ఒక దేశ న్యాయస్థానాన్ని మరో దేశం గౌరవించిన నాడే ఈ సహకారం సాధ్యం. అప్పుడే సత్వర న్యాయం జరుగుతుంది. క్రిప్టోకరెన్సీ, సైబర్ దాడుల విజృంభిస్తున్న ఈ తరుణంలో ఒక దేశ న్యాయస్థానం ఇచ్చే తీర్పులు, ఉత్తర్వులు మరో దేశంలోనూ అమలుకు సాధ్యమయ్యేలా సంస్కరణలు తేవాలి. అప్పుడే బాధితులకు తక్షణ న్యాయం అందుతుంది. ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, నౌకాయానంలో ఇది సాధ్యమైంది. ఇకపై ఈ ఉమ్మడి విధానాన్ని కేసుల దర్యాప్తు, న్యాయవ్యవస్థలకూ విస్తరింపజేయాలి'' అని అభిలషించారు. ఒక దేశంలో జరిగిన ఆర్థిక నేరాలు ఇంకొక దేశంలో అలాంటి కార్యకలాపాలకు నిధులు సమకూరుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. లా స్కూళ్లలో మహిళల అడ్మిషన్లు పెరగాలని, అప్పుడే న్యాయవ్యవస్థలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.




కార్యక్రమంలో జస్టిస్ డీవై చంద్రచూడ్, ప్రధాని మోదీ

న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం: సీజేఐ

న్యాయ వితరణలో న్యాయస్థానాలకు సాంకేతికత అనేది శక్తివంతమైన పరికరంగా ఎదిగిందని సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అటార్నీల సదస్సులో సీజేఐ పాల్గొని ప్రసంగించారు. ''సత్వర న్యాయం అందించేందుకు న్యాయవ్యవస్థ సాంకేతికతను శక్తివంతమైన ఉపకరణంగా వాడుతూ సద్వినియోగం చేస్తోంది. సాంకేతికతలను ఎల్లప్పుడూ సమానత్వం, సమ్మిళితత్వాన్ని దృష్టిలో ఉంచుకునే అభివృద్ధిచేయాలి. న్యాయం అందించేందుకు కామన్వెల్త్ దేశాలు ఉమ్మడిగా కట్టుబడి ఉండాలి. న్యాయ వితరణలో రాజకీయాలకు ఏమాత్ర జోక్యం లేకుండా చూడాల్సిన బాధ్యత న్యాయాధికారులైన అటార్నీలు, సొలిసిటర్ జనరళ్లదే. అప్పుడే న్యాయవ్యవస్థ నైతికత నిలబడుతుంది. సత్వర న్యాయం అందించడంలో న్యాయవ్యవస్థకు టెక్నాలజీ బలం తోడైంది. ప్రభుత్వాధికారులకు అనవసరంగా సమన్లు జారీ చేసే సంస్కృతి పోవాలి'' అని సీజేఐ అన్నారు.

పంజాబ్ గవర్నర్ బన్వారీలాల్ రాజీనామా



చండీగఢ్: పంజాబ్ గవర్నర్, కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పరిపాలనాధికారిగా ఉన్న బన్వారీలాల్ పురోహిత్ పదవులకు రాజీనామా చేశారు. శనివారం ఆయన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు. ''వ్యక్తిగత కారణాలతో పాటు కొన్ని ఇతర బాధ్యతలను నెరవేర్చాల్సిన దృష్ట్యా పంజాబ్ గవర్నర్ పదవితోపాటు, చండీగఢ్ పరిపాలనాధికారి బాధ్యతలకు రాజీనామా సమర్పిస్తున్నాను'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌షాతో భేటీ అయిన మరునాడే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పంజాబ్ గవర్నర్, చండీగఢ్ పాలనాధికారిగా 2021లో బన్వారీలాల్ బాధ్యతలు చేపట్టారు.

బలపరీక్షలో సోరెన్ పాల్గొనవచ్చు

రాంచీ: జార్ఖండ్‌లో కొత్తగా ఏర్పాటైన చంపయ్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్షకు సిద్ధమైన వేళ ప్రభుత్వ సానుకూల ఉత్తర్వును రాంచీ కోర్టు వెలువరించింది. ఫిబ్రవరి ఐదో తేదీన అసెంబ్లీలో చంపయ్ సర్కార్ చేపట్టే బలపరీక్షలో పాల్గొనేందుకు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్‌సోరెన్‌కు అనుమతినిస్తూ రాంచీలోని ప్రత్యేక కోర్టు ఉత్తర్వులిచ్చింది. జార్ఖండ్ భూకుంభకోణం ఉదంతంలో మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఆరోపిస్తూ హేమంత్‌ను ఈడీ అరెస్ట్‌చేసిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఆయన ఈడీ కస్టడీలోనే ఉన్నారు.

అద్వాణీకి భారతరత్న

▶ మొదటి పేజీ తరువాయి

తెలిపారు. ''సమకాలీన రాజకీయవేత్తల్లో అత్యంత గౌరవనీయుడు అద్వాణీ. దేశాభివృద్ధిలో ఆయనది అత్యంత కీలక పాత్ర. అచంచలమైన చిత్తశుద్ధి, అంకితభావంతో దేశానికి దశాబ్దాల పాటు సేవ చేశారు. ప్రజాస్వామ్యానికి జాతీయవాద విలువలను కూర్చిన గొప్ప నాయకుడు. అత్యంత కింది స్థాయి నుంచి మొదలై ఉప ప్రధానిగా ఎదిగారు. రాజకీయాల్లో నైతిక విలువలకు నూతన ప్రమాణాలు నెలకొల్పారు'' అంటూ ప్రశంసించారు. ''ఇది నాకెంతో భావోద్వేగపూరిత క్షణం. అద్వాణీతో అత్యంత సన్నిహితంగా మెలిగి ఎంతగానో నేర్చుకునే అవకాశం నాకు దక్కింది'' అని ఈ సందర్భంగా మోదీ అన్నారు. ప్రకటన అనంతరం అద్వాణీకి మోదీ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. తనకు అత్యున్నత పౌర పురస్కారం లభించడం పట్ల అద్వాణీ హర్షం వెలిబుచ్చారు. ''దేశం కోసమే నా జీవితమంతా ధారపోశా. నా ఆశయాలకు సిద్ధాంతాలకు దక్కిన గౌరవమిది. నాకెంతో ఆనందంగా ఉంది'' అన్నారు. ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయనకు దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తాయి. పది రోజుల క్రితమే బిహార్ దివంగత ముఖ్యమంత్రి, ప్రఖ్యాత సామాజికవేత్త కర్పూరి ఠాకూర్‌కు కేంద్రం భారతరత్న ప్రకటించడం తెలిసిందే. ఇప్పటిదాకా 50 మందికి ఈ పురస్కారం దక్కింది. ఏడాదిలో గరిష్ఠంగా ముగ్గురికి ఈ పురస్కారం ఇవ్వవచ్చు. 1999లో మాత్రం నలుగురికి భారతరత్న ప్రకటించారు.

నేను ఆచరించిన విలువలకు, నా సేవలకు గుర్తింపు

''భారతరత్న పురస్కారం నాకు అత్యున్నత గౌరవం మాత్రమే కాదు. నేను జీవితాంతం ఆచరించిన విలువలకు, శక్తివంచన లేకుండా అందించిన సేవలకు గుర్తింపు కూడా. దీన్ని అత్యంత వినమ్రతతో, కృతజ్ఞతతో స్వీకరిస్తున్నా. 14 ఏళ్ల వయసులో కార్యకర్తగా ఆరెస్సెస్‌లో చేరిన రోజు నుంచి భరతమాతకు నిస్వార్థంగా సేవ చేయడమే లక్ష్యంగా బతికా. ఈ జీవితం నాది కాదు, దేశానిదేనన్న భావనే నన్ను ముందుకు నడిపింది. ఈ సందర్భంగా పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్‌పేయిలను కృతజ్ఞతతో గుర్తు చేసుకుంటున్నా. ఈ ఇద్దరు మహనీయులతో కలిసి పని చేసే అదృష్టం నాకు దక్కింది. సుదీర్ఘ ప్రజా జీవితంలో నాతో పాటు కలిసి పని చేసిన లక్షలాది బీజేపీ, ఆరెస్సెస్ కార్యకర్తలు తదితరులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాకు భారతరత్న ప్రకటించినందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు, ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. నాకు అడుగడుగునా అంతులేని ప్రేరణ శక్తిగా నిలిచిన నా కుటుంబీకులను, ముఖ్యంగా నన్ను వీడి వెళ్లిన నా భార్య కమలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నా. నా దేశం మరిన్ని ఘనతలు అందుకోవాలని ఆకాంక్షిస్తున్నా''

– భారతరత్న ప్రకటన అనంతరం విడుదల చేసిన ప్రకటనలో అద్వాణీ



శనివారం అద్వాణీని అభినందిస్తున్న బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీ

కుటుంబ రాజకీయాలను సవాలు చేసిన అద్వాణీ: మోదీ

సంభాల్‌పూర్ (ఒడిశా): అద్వాణీ ఆజన్మాంతం కుటుంబ రాజకీయాలను సవాలు చేశారని మోదీ అన్నారు. బీజేపీపై అంటరాని పార్టీ ముద్రను పోగొట్టి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద రాజకీయ వేదికగా తీర్చిదిద్దారని కొనియాడారు. ''వాజ్‌పేయితోకలిసి భారత ప్రజాస్వామ్యానికి అద్వాణీ జాతీయ విలువలద్దారు. దేశ ప్రజాస్వామ్యాన్ని ఒక కుటుంబ గుత్తాధిపత్యం నుంచి విముక్తం చేసేందుకు నిరంతరం పోరాడారు'' అని ఒడిశాలోని సంభాల్‌పూర్ ర్యాలీలో మోదీ పేర్కొన్నారు. మరోవైపు కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, అనురాగ్ ఠాకూర్ తదితరులతో పాటు పలు పార్టీల నాయకులు కూడా అద్వాణీకి అభినందనలు తెలిపారు. దేశానికి, బీజేపీకి, పార్టీ సిద్ధాంతానికి ఆయన చేసిన నిస్వార్థ సేవలను వర్ణించేందుకు మాటలు చాలవని షా అన్నారు. తన గురువైన అద్వాణీకి ఇంతటి గౌరవం దక్కడం ఆనందంగా ఉందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు.

గమ్యం చేరని రథ యాత్రికుడు

లాల్‌కృష్ణ అద్వాణీ. 1990ల నుంచి రెండు దశాబ్దాల పాటు దేశమంతటా మారుమోగిపోయిన పేరు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో రాజకీయ రథయాత్రలకు పర్యాయపదంగా మారిన పేరు. ఆయన చేపట్టిన ఆరు యాత్రల్లో అయోధ్య రథయాత్ర దేశ రాజకీయ ముఖచిత్రాన్నే శాశ్వతంగా మార్చేసింది. జాతీయ రాజకీయాల్లో బీజేపీపై 'అంటరాని పార్టీ' ముద్రను చెరిపేసింది. బీజేపీని కేవలం రెండు లోక్‌సభ సీట్ల స్థాయి నుంచి తిరుగులేని రాజకీయ శక్తిగా తీర్చిదిద్దడంలో వాజ్‌పేయితో పాటు అద్వాణీది కీలకపాత్ర. వాజ్‌పేయిని భారతరత్న వరించిన తొమ్మిదేళ్లకు తాజాగా ఆయనకూ ఆ గౌరవం దక్కింది. బీజేపీకి సుదీర్ఘ కాలం అధ్యక్షునిగా కొనసాగిన రికార్డు కూడా అద్వాణీదే. జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు నేషనల్ డెమొక్రటికల్ అలయన్స్ (ఎన్డీఏ)కు ఊపిరి పోసిందీ ఆయనే.

కరాచీ నుంచి కరాచీ దాకా...

అద్వాణీ నేటి పాకిస్తాన్‌లోని కరాచీలో 1927 నవంబర్ 8న జన్మించారు. 14 ఏళ్లప్పుడే ఆరెస్సెస్‌లో చేరారు. అనంతరం జనసంఘ్ నేతగా ఎదిగారు. సహచర నేత వాజ్‌పేయితో పాటు దేశవ్యాప్త క్రేజ్ సంపాదించుకున్నారు. హిందూ హృదయ సమ్రాట్‌గా గుర్తింపు పొందారు. వాజ్‌పేయిది మితవాద ఇమేజీ కాగా అద్వాణీ మాత్రం హిందూత్వకు పోస్టర్ బోయ్‌గా ముద్ర పడ్డారు. ఇద్దరూ కలిసి జోడెద్దులుగా బీజేపీ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించారు. 1983లో కేవలం రెండు లోక్‌సభ సీట్లకు పరిమితమైన కాలంలో అద్వాణీ బీజేపీ అధ్యక్ష పగ్గాలను అందుకున్నారు. అయోధ్యలో బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలనే డిమాండ్‌తో దేశవ్యాప్త రామ రథయాత్ర తలపెట్టారు. 1990 సెప్టెంబర్లో గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి మొదలు పెట్టిన ఈ యాత్రకు బ్రహ్మాండమైన స్పందన లభించింది. అరెస్టుతో యాత్ర మధ్యలోనే ఆగినా బీజేపీకి అదెంతగానో కలిసొచ్చింది. 1991 లోక్‌సభ ఎన్నికల్లో రెండో అతి పెద్ద పార్టీగా అవతరించింది. 1992లో బాబ్రీ మసీదు విధ్వంసానికి తోడు 1993 నుంచి అద్వాణీ చేపట్టిన జనాదేశ్, స్వర్ణజయంతి, భారత్ ఉదయ్, భారత్ సురక్ష వంటి రథయాత్రలు బీజేపీని కేంద్రంలో అధికారానికి చేరువ చేశాయి. చివరికి 1996లో బీజేపీ తొలిసారిగా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. కానీ వాజ్‌పేయి ప్రధాని కావడంతో అద్వాణీ కల నెరవేరలేదు. దాంతో మితవాద ముద్ర కోసం విఫలయత్నాలు చేశారు. ఆ క్రమంలో 2005లో కరాచీ వెళ్లి మరీ జిన్నాను లౌకికవాది అంటూ పొగడటం ఆయనకు మరింత చేటు చేయడమే గాక ఆరెస్సెస్ కన్నెర్రకూ కారణమైంది. ఆ దెబ్బకు సంఘ్‌తో అద్వాణీ సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి. 2009 ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా నిలిచినా పార్టీ పరాజయం పాలైంది. యూపీఏ ప్రభుత్వ అవినీతిపై 2011లో చివరిసారి చేసిన జనచేతన యాత్రా అద్వాణీకి అంతగా లాభించలేదు.

– సాక్షి, నేషనల్ డెస్క్

నేవీ చేతికి ఐఎన్ఎస్ సంధాయక్

విశాఖపట్నం: సముద్ర మార్గంలో స్మగ్లింగ్, వాణిజ్య నౌకలకు పొంచి ఉన్న సముద్ర దొంగల బెడద నుంచి నావికాదళాలను అప్రమత్తం చేసే అతపెద్ద సర్వే నౌక.. ఐఎన్ఎస్ సంధాయక్‌ను రక్షణ మంత్రి రాజ్‌నాథ్ శనివారం జాతికి అంకితమిచ్చారు. ఆధునాతన ఈ నౌకను భారత నావికాదళంలోకి చేర్చేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమం విశాఖపట్నం నావల్ డాక్‌యార్డ్‌లో జరిగింది. పోర్టులు, హార్బర్‌లు, సముద్ర మార్గాలు, తీర ప్రాంతాలు, నౌకల సురక్షిత ప్రయాణానికి అనువైన లోతైన సముద్ర జలాల పరిస్థితులు వంటి వాటిపై హైడ్రోగ్రాఫిక్ సర్వేలు చేస్తూ నౌకల రాకపోకలకు ఐఎన్ఎస్ సంధాయక్ నౌక సాయపడుతుంది. నౌకల మార్గాల్లో సముద్ర దొంగల సంచారాన్ని కనిపెట్టి అప్రమత్తంచేస్తుంది. 110 మీటర్ల పొడవైన ఈ నౌక సామర్థ్యం 3,400 టన్నులు. దీని తయారీలో వాడిన విడిభాగాలు 80 శాతం భారత్‌లో తయారైనవే.

ఆర్‌టీఐ నుంచి సీబీఐకి మినహాయింపు లేదు

అవినీతి తదితర సమాచారం వెల్లడించాల్సిందే: ఢిల్లీ హైకోర్టు

న్యూఢిల్లీ: సమాచార హక్కు (ఆర్‌టీఐ) చట్టం పరిధి నుంచి సీబీఐకి పూర్తిగా మినహాయింపు లేదని, అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన సమాచారాన్ని అందించేందుకు చట్టం అనుమతినిస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. అవినీతి, మానవ హక్కుల ఉల్లంఘన ఆరోపణల సమాచారాన్ని దరఖాస్తుదారుకు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు నక్సల్స్ మృతి

నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణ్‌పూర్ జిల్లా భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు చనిపోయారు. నెల్నార్ ఏరియా కమిటీ కార్యదర్శి అరబ్ అలియాస్ కమ్లేశ్, లోకల్ ఆర్గనైజేషన్ స్క్వాడ్(ఎల్‌వోఎస్)కమాండర్ సోందు సారథ్యంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు ఓర్చా పోలీస్ స్టేషన్ పరిధిలోని గోమగల్ గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో శుక్రవారం గాలింపు చేపట్టారు. సాయంత్రం రెండు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పుల అనంతరం ఆ ప్రాంతంలో పరిశీలించగా ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలు, రెండు తుపాకులు లభ్యమైనట్లు ఒక అధికారి తెలిపారు. మృతులను గుర్తించాల్సి ఉందన్నారు.

కేంద్రం బకాయిలను మేమే ఇస్తాం: మమత

కోల్‌కతా: వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై ఇక ఎవరినీ అడిగేదిలేదని, తామే చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కోల్‌కతాలో శుక్రవారం నుంచి 48 గంటల ధర్నాకు దిగిన మమత శనివారం మాట్లాడారు. ''ఇకపై మేం బీజేపీ ప్రభుత్వాన్ని దేహీ అని అడుక్కోవాలనుకోవట్లేదు. వాళ్ల భిక్ష మాకు అక్కర్లేదు. రాష్ట్రంలో ఉపాధి హామీ పనులు చేసి కేంద్రం నుంచి బకాయిల కోసం ఎదురుచూస్తున్న 21 లక్షల మంది కార్మికుల ఖాతాలకు ఆ మొత్తాలను ఫిబ్రవరి 21కల్లా మా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆవాస్ యోజన పథకంపైనా త్వరలో నిర్ణయం తీసుకుంటాం'' అన్నారు.

ధర్నా వద్దే మమత రాత్రి బస

ధర్నాకు దిగిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం రాత్రంతా ధర్నా స్థలి వద్దే గడిపారు. అక్కడే నిద్రించి ఉదయం మార్నింగ్‌వాక్‌కు వెళ్లారు.

కేజ్రీవాల్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు

ఢిల్లీ: ఆప్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ చేసిన ఆరోపణలకు గాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు శనివారం పోలీసులు నోటీసులిచ్చారు. ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మూడు రోజుల్లో అందజేయాలని కోరారు. ఈ సందర్భంగా ఐదు గంటలు హైడ్రామా జరిగింది. కేజ్రీవాల్ నివాసంలో అధికారులు తాము నోటీసులు తీసుకుంటామని చెప్పగా పోలీసులు నిరాకరించారు. సీఎంకే ఇస్తామన్నారు. చివరికి కేజ్రీవాల్ బయటకు రాగా నోటీసులిచ్చారు. మరోవైపు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో తామిచ్చిన ఐదు నోటీసులకు కేజ్రీవాల్ స్పందించలేదంటూ ఈడీ అధికారులు శనివారం అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ దివ్యా మల్హోత్రాకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఈ నెల 7వ తేదీన విచారణ చేపడతామని మేజిస్ట్రేట్ చెప్పారు.

పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం

ప్రాణాపాయ స్థితిలో శివసేన నేత మహేశ్ గైక్వాడ్ • పోలీసుల అదుపులో ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్



బాధితుడు | ఎమ్మెల్యే

పోలీస్ స్టేషన్లో మహేశ్ తదితరులపై కాల్పులు జరుపుతున్న ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్

థానె/ముంబై: మహారాష్ట్రలోని ఓ పోలీస్‌స్టేషన్ బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల ఉదంతానికి కేంద్ర బిందువైంది. సీనియర్ ఇన్‌స్పెక్టర్ ఛాంబర్‌లోనే శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కాల్పుల వర్షం కురిపించారు. బుల్లెట్ల గాయాలతో రక్తమోడుతున్న మహేశ్‌కు ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూమిని శివసేన నేత మహేశ్ కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తన కుమారుడితో మహేశ్ మనుషులు దారుణంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి థానె జిల్లా ఉల్హాస్‌నగర్ హిల్‌లైన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ''తమ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదుచేసేందుకు ఎమ్మెల్యే కుమారుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదే సమయానికి మహేశ్ తన మనుషులతో వచ్చారు. గణ్‌పత్ రాకతో గొడవ పెద్దదై కాల్పులకు దారి తీసింది'' అని అదనపు పోలీస్ కమిషనర్ షిండే వెల్లడించారు. కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

అస్సలు బాధ లేదు: ఎమ్మెల్యే

కాల్పులు జరిపినందుకు అస్సలు బాధపడటం లేదని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లోనే నా ముందే నా కొడుకును అన్యాయంగా చితకబాదుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఐదు రౌండ్లు కాల్చా. శివసేనను చీల్చి బీజేపీతో అంటకాగుతున్న ఏక్‌నాథ్ షిండే మహారాష్ట్రలో నేర సామ్రాజ్యం సృష్టించారు'' అని అరెస్టుకు ముందు చెప్పారు. రాహుల్ పాటిల్ అనే వ్యక్తికీ బుల్లెట్లు తగిలాయి. కాల్పుల ఘటనలో ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తునకు ఆదేశించిన ఫడ్నవిస్

మొత్తం వివాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం చెప్పారు. ఆయనది తప్పుందని తేలితే చర్యలు తీసుకుంటామని బీజేపీ పేర్కొంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. అధికార పార్టీల నేతల ఆగడాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని రుజువైందని కాంగ్రెస్ పేర్కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్‌ను ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ కలిసి పరామర్శించారు.

సాక్షి 24|7
తమిళనాడు
TAMILNADU
ఆదివారం। 4। ఫిబ్రవరి। 2024



టీటీడీ తమిళనాడు, పుదుచ్చేరి స్థానిక సలహా మండలి కార్యవర్గ సమావేశం శనివారం టీనగర్‌లో జరిగింది. ఛైర్మన్ ఏజే శేఖర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో శ్రీవారు, అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులపై చర్చించారు. పలువురిని సత్కరించారు. – సాక్షి, చెన్నై

న్యూస్‌రీల్

తప్పుడు చలానా వస్తే..

- 7 రోజుల్లో అప్పీల్ చేసుకోవచ్చు
- వాహనదారులకు చెన్నై ట్రాఫిక్ పోలీసుల స్పష్టీకరణ

కొరుక్కుపేట: చెన్నై మహా నగరంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిని పట్టుకునేందుకు పోలీసులు 24 గంటలూ నిఘా పెట్టారు. ఇందుకోసం రోజూ 6 వేల మంది పోలీసులు ఫీల్డ్ వర్క్‌లో ఉన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వాహనదారులను దాదాపు 3 వేల నిఘా కెమెరాలు అమర్చి వాటి ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తిస్తూ చలానాలు విధిస్తున్నారు. అయితే కొన్నిసార్లు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడకున్నా వాహన దారులకు పొరపాటున జరిమానా మెసేజ్ వస్తోంది. చెన్నై నగరంలో రోజుకు 5వేల కేసులు నమోదవగా 15 మంది వరకు ఇలాంటి నోటీసులు అందుకుంటున్నారు.. ఈ నేపథ్యంలో ఎలాంటి తప్పు చేయకున్నా నోటీసులొస్తే వాహనదారులు 7 రోజుల్లో అప్పీల్ చేసుకుని ఉపశమనం పొందవచ్చని ట్రాఫిక్ పోలీసులు శనివారం వెల్లడించారు. ఇందుకోసం వాహనదారులు ఫొటో, వీడియో ఆధారాలు చూపించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా చెన్నై పోలీసు డిపార్టుమెంట్ అంటూ నకిలీ అడ్రస్‌లు, ఐడీ కార్డులు సృష్టించి కొందరు వ్యక్తులు వాహనదారుల నుంచి డబ్బులు దండుకుంటున్నారని.. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.

పోలీసులకు యోగా తరగతులు



ఆసనాలు వేస్తున్న పోలీసులు

కొరుక్కుపేట: సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అడిషనల్ పోలీసు కమిషనర్ పర్యవేక్షణలో శనివారం సెంట్రల్ క్రైం బ్రాంచ్ పోలీసులకు యోగా తరగతులు నిర్వహించారు. చెన్నై ఎగ్మూర్‌లోని రాజారత్నం స్టేడియం వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ విక్రమ్ శ్రీనివాసన్ పాల్గొని పోలీసులకు యోగాసనాలపై అవగాహన కల్పించారు. ఇందులో ఇద్దరు డిప్యూటీ కమిషనర్స్, ఇద్దరు అడిషనల్ డిప్యూటీ కమిషనర్లు, లుగురు అసిస్టెంట్ కమిషనర్లు, 10 మంది ఇన్‌స్పెక్టర్లుతోపాటు మొత్తం 244 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు.

పుదుచ్చేరి అయ్యప్ప భక్తుడికి లాటరీలో రూ. 20 కోట్లు

సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి చెందిన ఓ అయ్యప్ప భక్తుడికి కేరళ లాటరీలో రూ. 20 కోట్లు ప్రైజ్ తగిలింది. కేరళలో ప్రభుత్వమే లాటరీ విక్రయాలను అధికారికంగా జరుపుతున్న విషయం తెలిసిందే. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ. 20 కోట్ల బంపర్ ప్రైజ్‌తో గత కొన్ని నెలలుగా లాటరీల విక్రయాలు జరిగాయి. అయ్యప్ప భక్తుల సీజన్ కావడంతో లాటరీలు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. అయ్యప్ప స్వామి దర్శనార్థం పుదుచ్చేరి నుంచి వెళ్లిన ఓ భక్తుడు లాటరీని కొనుగోలు చేశారు. ఆయనకు తొలి ప్రైజ్ తగిలింది. ఈ మొత్తం ఆ భక్తుడు అందుకున్నా, తన గురించి వివరాలను రహస్యంగా ఉంచాలని లాటరీ విక్రయ ఏజెంట్లకు విన్నవించుకున్నాడు. దీంతో ఆ బంపర్ ప్రైజ్ తీసుకెళ్లిన అయ్యప్ప భక్తుడి పూర్తి వివరాలు తెలియరాలేదు. ప్రైజ్‌మనీలో అన్ని రకాల పన్నులు పోగా అతడికి రూ.12.6 కోట్లను అందజేసినట్లు శనివారం వెలుగులోకి వచ్చింది.

నువ్వా.. నేనా..?

- పుదుచ్చేరి లోక్‌సభ స్థానంపై తర్జనభర్జన

సాక్షి, చెన్నై: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని ఒక్క లోక్‌సభ సీటు కోసం బీజేపీ, ఎన్ఆర్ కాంగ్రెస్ పట్టుబడుతున్నాయి. ఈ విషయంపై శనివారం ఇరు పార్టీల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక్కడున్న ఒక్క లోక్‌సభ సీటులో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను నిలబెట్టేందుకు కసరత్తు చేస్తున్నాయి. అయితే తమకు అప్పగించాలని బీజేపీ ఒత్తిడి పెంచడంతో ఎన్ఆర్ కాంగ్రెస్ నేత రంగస్వామి డైలమాలో పడ్డారు. ఈపరిస్థితుల్లో శనివారం బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ నిర్మల్ కుమార్ సురానా, హోం మంత్రి నమశ్శివాయం, బీజేపీ అధ్యక్షుడు సెల్వగణపతి సీఎం రంగస్వామి ఇంటికి వెళ్లారు. కొన్ని గంటల పాటు ఈ సీటుపై చర్చ జరగడం గమనార్హం. ఈ సీటులో సరైన అభ్యర్థిని బరిలోకి దించని పక్షంలో ఓటమిని చవి చూడాల్సి ఉంటుందని బీజేపీ నేతలకు రంగస్వామి సూచించినట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలలో పార్టీల కన్నా అభ్యర్థి కీలకం అని, కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం నారాయణ స్వామి పోటీ చేసే అవకాశాలు ఉండడంతో ఆయన్ని ఢీకొట్టే సమర్థుడైన అభ్యర్థిని నిలబెట్టాల్సిన అవసరం ఉందన్న సూచనలు చేయడం గమనార్హం. చివరగా పుదుచ్చేరిలో ఎన్ఆర్ కాంగ్రెస్ – బీజేపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ రాధాకృష్ణన్‌ను పోటీలో పెట్టడం ద్వారానే గెలుపు సాధ్యమనే విషయాన్ని రంగస్వామి సూచించినట్లు సమాచారం. దీంతో రాధాకృష్ణన్ అభ్యర్థిత్వంపై అధిష్టానం పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకునేందుకు బీజేపీ బృందం నిర్ణయించింది. రాధాకృష్ణన్ సీఎం రంగస్వామికి అత్యంత సన్నిహితుడే కాక, ఎన్ఆర్ కాంగ్రెస్ తరఫున గతంలో లోక్‌సభకు ఎన్నికైన విషయం తెలిసిందే.

విదేశీ పర్యటనలో మాజీ సీఎం అన్నాదురైకి నివాళులర్పిస్తున్న సీఎం స్టాలిన్



అన్నాదురై సమాధి వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న ఉదయనిధి స్టాలిన్, కనిమొళి



శాంతి ర్యాలీ నిర్వహిస్తున్న డీఎంకే శ్రేణులు



మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై 55వ వర్ధంతిని పురస్కరించుకుని శనివారం ద్రవిడ పార్టీల నాయకులు వాడవాడలా సభలు ఏర్పాటు చేశారు. సీఎం ఎంకే స్టాలిన్ విదేశాల్లో ఉండడంతో ఆయన తరఫున ఎంపీలు, మంత్రులు చెన్నైలో అన్నాకు అంజలి ఘటించారు. ఇక మాజీ సీఎంలు పళని స్వామి, పన్నీరు సెల్వం, చిన్నమ్మ శశికళ తదితరులు స్మారక ప్రదేశంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా అన్నాదురై సేవలను కొనియాడారు.

అన్నా..సేవలు అజరామరం

- రాష్ట్రవ్యాప్తంగా మాజీ సీఎం అన్నాదురై వర్ధంతి సభలు
- డీఎంకే నేతృత్వంలో శాంతి ర్యాలీ
- సమాధి వద్ద నేతల ఘన నివాళి
- చిన్నమ్మకు పన్నీరు పలకరింపు

సాక్షి, చెన్నై: ద్రవిడల పార్టీ ఆవిర్భావ కర్త, మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వర్ధంతి సందర్భంగా డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే, ఎండీఎంకే, ద్రవిడ కళగం పార్టీలు వేర్వేరుగా సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఆయా పార్టీల నేతలు తమతమ ప్రాంతాల్లో అన్నాదురై చిత్ర పటాల్ని ఉంచి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, తిరునల్వేలి, తూత్తుకుడిలో వర్ధంతి కార్యక్రమాలు భారీ స్థాయిలో నిర్వహించారు.

చెన్నైలో డీఎంకే ర్యాలీ..

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ విదేశీ పర్యటనకు వెళ్లడంతో ఆయన తరఫున చెన్నైలో డీఎంకే నేతలు, ఎంపీలు, మంత్రుల నేతృత్వంలో భారీ శాంతి ర్యాలీ నిర్వహించారు. మంత్రులు దురై మురుగన్, నెహ్రూ, ఉదయనిధి స్టాలిన్, ఏవీ వేలు, ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, తంగం తెన్నరసు, స్వామినాథన్ తదితరులు, ఎంపీలు టీఆర్‌బాలు, కనిమొళి, దయానిధిమారన్, మాజీ మంత్రి పొన్ముడి ఆధ్వర్యంలో పెద్దఎత్తున డీఎంకే శ్రేణులు చేపాక్కం వాలాజా రోడ్డు నుంచి మెరీనా తీరంలోని అన్నా సమాధి వరకు ర్యాలీ చేపట్టారు. ఇక్కడి స్మారక ప్రదేశంలో విస్తరణ, సుందరీకరణ పనులు జరుగుతుండడంతో సమాధికి ముందు ఏర్పాటు చేసిన అన్నా చిత్ర పటం వద్ద నేతలు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం పక్కనే ఉన్న డీఎంకే దివంగత నేత కరుణానిధి సమాధి వద్ద అంజలి ఘటించారు. అలాగే విదేశాల్లో ఉన్న స్టాలిన్, సతీమణి దుర్గా, మంత్రి టీఆర్‌బీ రాజతో కలిసి అన్నా చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్టాలిన్ పేర్కొంటూ ప్రస్తుతం రాష్ట్రాల హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని, డీఎంకే కార్యకర్తలు సమష్టిగా శ్రమించి రానున్న ఎన్నికల్లో సత్తాచాటాలని పిలుపునిచ్చారు.

చిన్నమ్మకు పలకరింపు..

మాజీ సీఎం పన్నీరు సెల్వం మెరీనా తీరంలోని అన్నా సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయనతో పాటు వైద్యలింగం, జేసీటీ ప్రభాకర్ నివాళులర్పించే సమయంలో దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ అక్కడకు వచ్చారు. ఆమెను పన్నీరు సెల్వం బృందం పలకరించారు. కొద్ది సేపు వీరు మాట్లాడుకున్నారు. అన్నాకు నివాళులర్పించినానంతరం శశికళ మీడియాతో మాట్లాడుతూ, అన్నాడీఎంకేలో పరిస్థితులన్నీ త్వరలోనే కొలిక్కి వస్తాయన్నారు. అందరూ ఒకే వేదిక మీదకు వచ్చేందుకు సమయం ఆసన్నమవుతోందన్నారు. ప్రజలు ఎప్పుడూ తమ వెన్నంటే ఉన్నారని, త్వరలో ఇది నిరూపితమవుతుందన్నారు. ఎంజీఆర్ మరణం తదుపరి కూడా ఇలాంటి పరిస్థితులే పార్టీలో చోటు చేసుకున్నాయని, ఆ తదుపరి అన్ని సర్దుకున్నాయని, ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నారు. ఇదిలా ఉండగా డీఎండీకే కార్యాలయంలో అన్నా చిత్ర పటానికి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమలత విజయకాంత్, ఎండీఎంకే కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వైగో అంజలి ఘటించారు.

అన్నాడీఎంకే నేతృత్వంలో..

అన్నాడీఎంకే తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి గ్రీన్ వేస్ రోడ్డులోని నివాసంలో అన్నా చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి మెరీనా తీరానికి చేరుకున్నారు. పార్టీ ప్రిసీడియం ఛైర్మన్ తమిళ్ మగన్ హుస్సేన్, సీనియర్ నేతలు జయకుమార్, నత్తం విశ్వనాథన్, కేపీ మునుస్వామి, మహిళా నేతలు వలర్మతి, గోకుల ఇందిరాతో పాటు అన్నా సమాధి వద్ద పళణిస్వామి అంజలి ఘటించారు. ఆపార్టీ వర్గాల నేతృత్వంలో అన్ని పార్టీ కార్యాలయాల్లోనూ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.



నివాళులర్పిస్తున్న ప్రతిపక్ష నేత పళణి స్వామి



మాజీ సీఎం పన్నీరు సెల్వం ఆధ్వర్యంలో..




ప్రేమలత విజయకాంత్ ఆధ్వర్యంలో..

సయోధ్యకు.. సాయం

- అన్నాడీఎంకేతో దోస్తీకి బీజేపీ యత్నాలు
- పళణి స్వామికి జీకే వాసన్‌తో రాయబారం?



జేపీ నడ్డా



జీకే వాసన్



పళణి స్వామి

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేతో ఎలాగైనా సయోధ్య కుదుర్చుకోవాలని భారతీయ జనతా పార్టీ కొత్త ప్రయత్నాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇరు పార్టీల మధ్య రాయబారిగా ఎంపీ, తమిళ మానిలకాంగ్రెస్ నేత జీకే వాసన్‌నురంగంలోకి దించినట్లు ప్రచారం సాగుతోంది. పళణిస్వామితో ఆయన రహస్యంగా భేటీ అయ్యినట్లు కూడా వార్తలొస్తున్నాయి. వివరాలు.. రాష్ట్రంలో 2019 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీ నేతృత్వంలో మెగా కూటమి ఏర్పాటైనా, డీఎంకే కూటమిని తట్టుకోలేక చేతులెత్తేసింది. తమిళనాడుతో పాటు పుదుచ్చేరిలోని 40 స్థానాలలో 39 సీట్లను డీఎంకే కూటమి కైవసం చేసుకుంది. తేనిలో మాజీ సీఎం పన్నీరు సెల్వం వ్యక్తిగత హవాతో ఆయన వారసుడు రవీంద్రనాథ్ లోక్‌సభకు వెళ్లారు. అసెంబ్లీ ఎన్నికలలోనూ ఇదే కూటమి కొనసాగినా, చివరకు అధికారాన్ని డీఎంకేకు అప్పగించక తప్పలేదు. ఆ తదుపరి అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ ప్రధాన కార్యదర్శి పగ్గాలు చేపట్టగానే బీజేపీతో కటీఫ్ నిర్ణయాన్ని పళణిస్వామి ప్రకటించారు. భవిష్యత్తులోనూ బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికలను గురి పెట్టి తమ నేతృత్వంలో కొత్త కూటమి ప్రయత్నాలను విస్తృతం చేశారు. తమిళ మానిల కాంగ్రెస్, పీఎంకే, డీఎండీకే, ఎస్‌డీపీఐ తదితర పార్టీలను కలుపుకునే ప్రయత్నాలు వేగవంతం చేశారు. చిన్న పార్టీలను సైతం తమ వైపు తిప్పుకుని రాష్ట్రంలో బీజేపీని ఒంటరి చేయడం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు.

కమలనాథుల కొత్త ఎత్తులు

తాజా పరిణామాల నేపథ్యంలో బీజేపీ కొత్త ప్రయత్నాలపై దృష్టి పెట్టినట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఇందులో అన్నాడీఎంకేతో సయోధ్య కోసం రాయబారిగా తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్‌ను రంగంలోకి దించినట్లు శనివారం వెలుగులోకి వచ్చిం. జీకే వాసన్ పది రోజుల క్రితం ఓ మారు, శుక్రవారం మరో మారు ప్రత్యేకంగా పళణి స్వామి నివాసానికి వెళ్లి భేటీ కావడం చర్చకు దారి తీసింది. ఈ భేటీ అంత రహస్యంగా జరగడంతో రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకున్నట్లయ్యింది. బీజేపీ – అన్నాడీఎంకేలను ఒకే వేదికపై తెచ్చేందుకు ప్రయత్నాలు చాప కింద నీరులా విస్తృతంగా జరుగుతున్నట్టు చర్చలు ఊపందుకున్నాయి. ఈ విషయంపై మీడియా జీకే వాసన్‌ను ప్రశ్నించగా, తాను పార్టీ పరంగా వెళ్లి ఉంటే అందరికీ చెప్పి.. వెళ్లేవాడినని అన్నారు. తాను పళని స్వామి ఇంటికి వెళ్లడం కొత్తేమీ కాదని, శుక్రవారం వెళ్లిన సమాచారం వెలుగులోకి రావడంతోనే మీడియా తనను ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ పార్టీ నిర్ణయాన్ని 12వ తేదీన ప్రకటిస్తామన్నారు.

11న చెన్నైకు జేపీ నడ్డా

అన్నాడీఎంకేతో సయోధ్య ప్రయత్నాల నేపథ్యంలో ఈనెల 11న చెన్నైకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. 12వ తేదీన తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వాసన్ చెప్పిన నేపథ్యంలో అందుకు ఒక రోజు ముందుగా నడ్డా పర్యటన జరగనున్నడం ప్రాధాన్యత సంతరించుకుంది. అన్నాడీఎంకేను మంచిగా దారిలోకి తెచ్చుకోవడం లేదా, ఆ పార్టీని ఒంటరి చేసే విధంగా పీఎంకే, డీఎండీకే, తమిళ మానిల కాంగ్రెస్ తదితర పార్టీల నేతలను పిలిచి మాట్లాడే దిశగా నడ్డా ప్రణాళికలు రచిస్తున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. నడ్డా రాకతో కొత్త నిర్ణయాలు, కొత్త ప్రకటనలు వెలువడబోతున్నాయని చెబుతున్నారు. అదే సమయంలో తాము మాత్రం బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని, తమ నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటు చేసి తీరుతామని అన్నాడీఎంకే నేతలు తేల్చి చెపుతుండడం గమనార్హం.

నాగై జాలర్లపై శ్రీలంక సముద్రపు దొంగల దాడి

తిరువొత్తియూరు: నాగై సమీపంలోని సముద్రంలో చేపలు పడుతున్న ఐదుగురు జాలర్లపై దాడి చేసి వలలను శ్రీలంక సముద్రపు దొంగలు అపహరించుకుని పారిపోయారు. వివరాలు.. నాగై జిల్లా వేదారణ్యం సమీపంలోని ఆరుకాట్టు హార్బర్ నుంచి రామన్ (51) అనే వ్యక్తికి చెందిన ఫైబర్ పడవలో అదే గ్రామానికి చెందిన రమేష్ (28), శివ కుమార్ (41), మరో పడవలో పొన్నుదురై (30), జయచంద్రన్ (40) శుక్రవారం మధ్యాహ్నం సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. ఏడు నాటికల్ మైళ్ల దూరంలో అర్ధ రాత్రి చేపలు పడుతున్న సమయంలో ఫైబర్ పడవలో కత్తులు గొడవళ్లు, ఇతర మారణాయుధాలతో వచ్చిన శ్రీలంక సముద్రపు దొంగలు జాలర్లపై దాడి చేసి చేపలు, పీతలు, జీపీఎస్ ఉపకరణాలు, సెల్‌ఫోన్లు, వలలను అపహరించుకుని పారిపోయారు. దీంతో శనివారం ఉదయం ఐదుగురు జాలర్లు సముద్ర తీరానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసు కేసు దర్యాప్తు చేపట్టారు.

ఆమ్నీ యాజమాన్యాలతో సీఎండీఏ చర్చలు



సమావేశంలో పాల్గొన్న అధికారులు, ఆమ్నీ బస్సుల సంఘాల ప్రతినిధులు

సాక్షి, చెన్నై: ఆమ్నీ ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు, సంఘాలతో శనివారం చెన్నైలో చెన్నై మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ అధికారులు సమావేశమయ్యారు. కాగా కోయంబేడు నుంచే బస్సులను నడిపేందుకు అనుమతి ఇవ్వాలని ఈ సమావేశంలో ఆమ్నీ యాజమాన్యాలు పట్టు బట్టాయి. వివరాలు.. చెన్నై శివార్లలోని కిలాంబాక్కంలో కొత్త బస్ టెర్మినల్ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. దక్షిణ తమిళనాడు వైపుగా వెళ్లే బస్సులన్నీ ఇక్కడి నుంచి బయలుదేరుతున్నాయి. దాదాపుగా కోయంబేడు బస్టాండ్ ఖాళీ అన్నట్టుగా పరిస్థితులు నెలకొన్నాయి. ఇక్కడి నుంచి కొన్ని ముఖ్య నగరాలు, ప్రాంతాలకు మాత్రం బస్సులను నడుపుతున్నారు. ఈ బస్టాండ్‌కు పక్కనే ఉన్న ఆమ్నీ బస్టాండ్‌ను సైతం కిలాంబాక్కంకు మార్చేశారు. కిలాంబాక్కంలో ఈ బస్సుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సమీపంలోని వరద రాజపురంలో బస్సులను ఆపేందుకు శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తాము కిలాంబాక్కానికి వెళ్లబోమని కోయంబేడు నుంచే బస్సులను నడుపుతామని ఆమ్నీ ప్రైవేటు బస్సుల యాజమాన్యాలు, సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి. కిలాంబాక్కంకు మార్పుతో ప్రైవేటు ఆమ్నీ బస్సులను ఆశ్రయించే వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూ సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు చర్చించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. దీంతో ఎగ్మూర్‌లో శనివారం సీఎండీఏ సభ్య కార్యదర్శి అన్సుల్ మిశ్రా, రవాణా కమిషనర్ షణ్ముగ సుందరం, ఎస్ఈటీసీ ఎండీ ఆర్ మోహన్, చీఫ్ అడ్మిన్ ఆఫీసర్ పార్తీబన్, రవాణా శాఖ జాయింట్ కమిషనర్ ముత్తు, ఎస్ఈటీసీ జీఎం గుణశేఖర, ఎంటీసీ జీఎం సెల్వన్, డిప్యూటీ మేనేజర్ రవరి ఆమ్నీ బస్సుల యాజమాన్యాలు, సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కిలాంబాక్కంలో తమకు ఉన్న సమస్యలు, ప్రయాణికులు ఎదురు అవుతున్న ఇబ్బందులు, నష్టాలను అధికారులకు ఆమ్నీ యాజమాన్యాలు అధికారులకు వివరించాయి. కోయంబేడు నుంచే బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజా భాగస్వామ్యం

- అధికార డీఎంకే తీర్మానం
- జోరందుకున్న చర్చలు



డీఎంకే మేనిఫెస్టో కమిటీ సమావేశం

సాక్షి, చెన్నై: లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో రాష్ట్ర ప్రజలను భాగస్వామ్యం చేయాలని డీఎంకే నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రజల నుంచి సమస్యలు, విజ్ఞప్తులు, సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధమైంది. వివరాలు.. లోక్‌సభ ఎన్నికల కసరత్తును డీఎంకే వేగవంతం చేసిన విషయం తెలిసిందే. సీట్ల చర్చలకు ఓ కమిటీ, మేనిఫెస్టో రూపకల్పనకు మరో కమిటీ, ఎన్నికల పనుల పర్యవేక్షణ, కార్యాచరణకు ఇంకో కమిటీని ఇప్పటికే రంగంలోకి దించింది. ఈ కమిటీల సభ్యులు ఇప్పటికే చర్చలను వేగవంతం చేశాయి. ఇందులో ఎంపీ కనిమొళి కరుణానిధి నేతృత్వంలోని పార్టీ సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్, మంత్రులు టీఆర్‌బీ రాజా, పళని వేల్ త్యాగరాజన్, ఎంపీలు రాజేష్‌కుమార్, అబ్దుల్లా, ఎమ్మెల్యేలు ఎలిలన్ తదితర 11 మందితో కూడిన మేనిఫెస్టో కమిటీ ఈసారి వినూత్న ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పటికే ఈ కమిటీ పలుమార్లు చర్చలు, సమీక్షలు నిర్వహించి, మేనిఫెస్టో రూపకల్పనపై దృష్టి పెట్టింది. మరికొద్ది రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి ప్రజల నుంచి నేరుగా సమస్యలు, అభిప్రాయాలను సేకరించేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకుంది. ఈ పరిస్థితుల్లో మేనిఫెస్టో రూపకల్పనలో ప్రజలను కూడా భాగస్వామ్యం చేయాలని శనివారం ఈ కమిటీ సమావేశంలో తీర్మానించారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, నగర, పట్టణ, అసెంబ్లీ, లోక్‌సభ నియోజక వర్గాల వారీగా ప్రజలు మేనిఫెస్టో తయారీలో భాగస్వామ్యం కావచ్చని పిలుపు నిచ్చారు. తపాల్, ఈ మెయిల్ ద్వారా గానీ, తాము ప్రకటించిన వాట్సాప్ నెంబర్‌కు గానీ తమ తమ ప్రాంతాల్లోని సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, కొత్త పథకాలు, ప్రాజెక్టులు తదితర అన్ని రకాల వివరాలు, అంశాలను తమకు తెలియజేయవచ్చని ప్రకటించారు. ఇందుకోసం మెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్లను కమిటీ ప్రకటించింది.

సీట్ల పంపకాలపై కసరత్తు..

డీఎంకే కోశాధికారి టీఆర్ బాలు నేతృత్వంలోని సీట్ల చర్చలు, పొత్తుల కసరత్తు కమిటీతో ఇప్పటికే తొలి విడత సంప్రదింపులను కాంగ్రెస్ పూర్తిచేసి.. మలి విడతకు సిద్ధమవుతోంది. ఈ పరిస్థితుల్లో తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంలో ఈ కమిటీ సభ్యులో సీపీఐ బృందం సాయంత్రం సమావేశమైంది. ఈ భేటీలో తమ సిట్టింగ్ సీట్లు తిరుప్పూర్, నాగపట్నంను మళ్లీ అప్పగించాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. అలాగే కృష్ణగిరి సీటును అదనంగా ఇవ్వాలని లేని పక్షంలో ఓ రాజ్యసభ స్థానం అప్పగించాలని విన్నవించినట్లు తెలుస్తోంది. అయితే ఈసారి సీపీఐకు ఓ లోక్‌సభ ఎంపీ స్థానం, ఓ రాజ్యసభ సీటును సర్దుబాటు చేయడానికి డీఎంకే సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఆదివారం ఈ కమిటీతో సీపీఎం కమిటీ, ఆ తర్వాత ఎండీఎంకే బృందం భేటీ కానుంది. దీనిపై ఎండీఎంకే నేత వైగో పేర్కొంటూ, డీఎంకేను ఇరకాటంలో పెట్టే విధంగా తాము వ్యవహరించబోమని, అయితే డీఎంకే రక్షకులుగా తాము పనిచేస్తామని గతంలో కలైంజ్ఞర్ కరుణానిధికి హామీ ఇచ్చి ఉన్నామని, ఇందుకు అనుగుణంగా చర్చలు సంతృప్తికరంగా ఉంటాయని భావిస్తున్నామన్నారు.

8న ఢిల్లీలో నల్ల చొక్కాలతో నిరసన

కేంద్ర బడ్జెట్‌లో తమిళనాడును కేంద్రం విస్మరించడాన్ని ఖండిస్తూ పార్లమెంట్‌లో నల్ల చొక్కాలు ధరించి 8వ తేదీన నిరసన చేపట్టనున్నామని డీఎంకే పార్లమెంటరీ నేత టీఆర్‌బాలు చెన్నైలో తెలిపారు. డీఎంకే ఎంపీలందరూ పార్లమెంట్ ఆవరణలో తొలుత ఆందోళన చేపడుతారని, ఆ తర్వాత సభలోనూ నిరసన వ్యక్తం చేస్తామన్నారు.

చెన్నై ఆదివారం । 4 । ఫిబ్రవరి । 2024 సాక్షి

క్లుప్తంగా

పోటీ పరీక్షలకు సిద్ధం కండి


నియామక పత్రాలను అందజేస్తున్న ఎమ్మెల్యేలు

తిరువళ్లూరు: ప్రైవేట్ ఉద్యోగంలో ఉంటూనే పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని తిరువళ్లూరు ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ యువతకు సూచించారు. కలైంజర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తిరువళ్లూరు జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ప్రైవేట్ జాబ్‌మేళాను పాండూర్‌లోని ఇందిర మెడికల్ కళాశాలలో శనివారం ఉదయం నిర్వహించారు. కార్యక్రమానికి డీఆర్వో రాజ్‌కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, చంద్రన్ హాజరయ్యారు. జాబ్‌మేళాకు హాజరైన యువతను ఉద్దేశించి ఎమ్మెల్యే రాజేంద్రన్ మాట్లాడుతూ ప్రైవేట్ ఉద్యోగంలో వుంటూనే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయాలన్నారు. అయితే అవకాశం వచ్చిన చోట తమ ప్రతిభను చాటుకోవాలని సూచించారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువత ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు. అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన మూడు వందల మందికి నియామక ఉత్తర్వులను అందజేశారు. 150 కంపెనీలు, వెయ్యికిపైగా యువత హాజరయ్యారు.

అభివృద్ధి పనులు వేగవంతం


నిర్మాణ పనులను తనిఖీ చేస్తున్న కలెక్టర్

వేలూరు: జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి పూర్తిచేయాలని కలెక్టర్ సుబ్బులక్ష్మి అధికారులను ఆదేశించారు. వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గంలోని కొండ ప్రాంతమైన పీంజమందై గ్రామంలో జరుగుతున్న పాఠశాల తరగతి గదుల నిర్మాణ పనులను ఆమె తనిఖీ చేశారు. ప్రస్తుతం ఎంత వరకు పనులు పూర్తి చేశారు, ఇంకా ఎంత చేయాల్సి ఉంది, పనుల నాణ్యతను తనిఖీ చేశారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందజేస్తున్న అల్పాహారాన్ని రుచి చూడడంతో పాటు పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. అనంతరం అనకట్టు పీహెచ్‌సీలో రోగులకు అందజేస్తున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. కలెక్టర్ వెంట డీఆర్‌ఓ మాలతి, ప్రాజెక్టు అధికారి ఆర్తి, సబ్ కలెక్టర్ కవిత, అధికారులు పాల్గొన్నారు.

38 జిల్లాల్లో నర్సింగ్ కళాశాలలు

- కేంద్ర ప్రభుత్వానికి నివేదిక
- మంత్రి సుబ్రమణ్యం


ప్రసవ వార్డును పరిశీలిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలు

తిరువళ్లూరు: రాష్ట్రంలోని 38 జిల్లాల్లో నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వానికి ఇప్పటికే వినతి పత్రం అందజేశామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. తిరువళ్లూరు జిల్లాలోని పూందమల్లి, ఆవడి, గుమ్మిడిపూండి, తిరుత్తణి ప్రాంతాల్లో రూ.3.77 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నర్సింగ్ కళాశాల, బ్లడ్‌బ్యాంకు పరిశోధన కేంద్రం, తిరువళ్లూరు జిల్లా మెడికల్ కళాశాల వైద్యశాలలో ఏర్పాటు చేసిన అత్యవసర చికిత్స విభాగాన్ని ప్రారంభించే కార్యక్రమం కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి రాణిపేట గాంధీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణ్యం హాజరయ్యారు. భవనాలను ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ వైద్యశాలలో నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్నట్టు మంత్రి తెలిపారు. ప్రస్తుతం రోజుకు రెండు వేల నుంచి ఐదు వేల మంది వరకు జిల్లా వైద్యకేంద్రానికి వస్తున్నట్టు మంత్రి సుబ్రమణ్యం తెలిపారు. రోగులు, ప్రసవాలు పెరగడానికి వైద్యశాలలో అందుతున్న సదుపాయాలే నిదర్శనమన్నారు. కలెక్టర్ డాక్టర్ ప్రభుశంకర్, ఎమ్మెల్యేలు వీజీ రాజేంద్రన్, తిరుత్తణి చంద్రన్, డీన్ రేవతి, వైద్యులు రాజ్‌కుమార్, ప్రభుశంకర్, జగదీశన్ పాల్గొన్నారు.

ఉప ఆరోగ్య కేంద్ర నూతన భవనం ప్రారంభం


భవనాన్ని ప్రారంభిస్తున్న మున్సిపల్ వైస్‌చైర్మన్

తిరుత్తణి: తిరుత్తణిలో పట్టణ ఉప ఆరోగ్య కేంద్రానికి నూతనంగా నిర్మించిన భవనాన్ని శనివారం మున్సిపల్ వైస్ చైర్మన్ సామిరాజ్ ప్రారంభించారు. పట్టణ పరిధిలోని జ్యోతినగర్‌లో పట్టణ ఉప ఆరోగ్యకేంద్ర భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో నూతన భవనం నిర్మాణం కోసం 15వ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి రూ. 30 లక్షలు కేటాయించి అత్యాధునిక సదుపాయాలతో నూతన భవనం నిర్మించారు. భవనం ప్రారంభోత్సవం మున్సిపల్ కమిషనర్ అరుల్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సామిరాజ్ పాల్గొని నూతన భవనాన్ని రిబ్బన్ కత్తిరించి ఆరోగ్య కేంద్రం సేవలను ప్రారంభించారు. మున్సిపల్ కౌన్సిలర్లు షణ్ముగవల్లి, అబ్దుల్లా పాల్గొన్నారు.

తిరుత్తణి హుండీ ఆదాయం రూ.1.31 కోట్లు


కానుకలు లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది

తిరుత్తణి: తిరుత్తణి ఆలయంలో భక్తులు హుండీల ద్వారా 28 రోజుల్లో రూ.1.31 కోట్ల కానుకలు చెల్లించినట్టు శనివారం ఆలయ అధికారులు తెలిపారు. తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో భక్తులు చెల్లించిన కానుకలు ప్రతినెలా ఆలయ అధికారుల సమక్షంలో లెక్కించడం పరిపాటి. గత 28 రోజుల్లో భక్తుల చెల్లించిన హుండీ కానుకలను ఆలయ దేవర మండపంలో ఆలయ జాయింట్ కమిషనర్ రమణి సమక్షంలో నిర్వహించిన కానుకల లెక్కింపులో వంద మంది ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. శుక్ర, శనివారం రెండు రోజుల పాటు లెక్కించారు. లెక్కింపులో నగదు రూపంలో రూ.కోటి 31 లక్షల 82వేలు, 711 గ్రాముల బంగారం, 8,880 గ్రాముల వెండి భక్తులు కానుకలుగా చెల్లించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్షలు

- మహిళ సహా ఇద్దరి అరెస్ట్

అన్నానగర్: ధర్మపురి జిల్లా పారిగం నల్లంపల్లి సమీపం పారిగంకట్టువాలు గ్రామంలోని పుష్పకరణ్ ఇంట్లో గర్భిణులకు లింగ నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తున్నట్లు లింగనిర్ధారణ నిషేధ రాష్ట్ర మానిటరింగ్ కమిటీకి శనివారం సమాచారం అందింది. దీంతో వైద్య బృందం, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న కళ్లకురిచ్చి జిల్లాకు చెందిన ప్రధాన నిందితుడు వడివేలు స్కాన్ మిషన్‌తో పాటు కారులో పరారయ్యాడు. ఇంట్లో తనిఖీ చేయగా, గర్భిణులను కారులో తీసుకొచ్చిన డ్రైవర్ వడివేలు, మురుగన్‌లకు సహకరించిన ధర్మపురి జిల్లా పెరియంబట్టి ప్రాంతానికి చెందిన వనిత అనే ఇద్దరు మధ్యవర్తులు పట్టుబడ్డారు. అజ్ఞాతంలో ఉన్న వడివేలు కోసం పోలీసులు గాలిస్తున్నారు.

రైతు శ్రేయస్సే లక్ష్యం

సాక్షి, చెన్నై : రైతు శ్రేయస్సే లక్ష్యంగా 2024లో కొత్త ఉత్పత్తులకు శ్రీకారం చుట్టనున్నామని ఇంటర్నేషల్ ట్రాక్టర్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ రామన్ మిట్టల్ తెలిపారు. రైతు అవసరాలను తీర్చడం, పరిష్కార మార్గాల దిశగా చేపట్టనున్న కార్యక్రమాలతో పాటు జనవరి 24లో జరిగిన 9,769 ట్రాక్టర్ల అమ్మకాల నమోదు గురించి స్థానికంగా ఆయన వివరించారు. రైతు నమ్మకాన్ని కోల్పోకుండా ముందుకెళ్తున్న సోనాలికా ట్రాక్టర్స్ గ్లోబల్ స్థాయిలో ప్రైడ్ ఆఫ్ ఇండియాగా పేరుగడించినట్లు ప్రకటించారు. కొత్త మార్గాలను అన్వేషించడం, శక్తివంతమైన, నూతన సాంకేతికతో రైతులకు ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను అందించే విధంగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నామని వివరించారు. 2024 రైతు అవసరాలకు అనుగుణంగా, సమస్యల పరిష్కారం దిశగా తమ ప్రయాణం ఉంటుందని ప్రకటించారు.

భార్య తిట్టిందని.. ఆత్మహత్య

తిరువొత్తియూరు: చెన్నై కోడంబాకంలో భార్య తిట్టిందని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. చెన్నై కోడంబాక్కంలో పారాదీశ్వర్ కాలనీ ప్రాంతానికి చెందిన శంకర్ (58) భార్యతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శంకర్ ప్లంబింగ్ పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంట్లో ఉండడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో విరక్తి చెందిన శంకర్ శుక్రవారం సాయంత్రం మిద్దె పైకి వెళ్లి అక్కడ ఉన్న గేటుకు దారంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వడపళని పోలీసులు శంకర్ మృతదేహాన్ని స్వాధీనం కేకే నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు

- తండ్రి, కొడుకులకు సంపాదనపైనే అధిక శ్రద్ధ
- వేలూరు యాత్రలో అన్నామలై


యాత్రలో ప్రసంగిస్తున్న అన్నామలై

వేలూరు: ప్రజల సమస్యలను గాలికి వదిలి ఇసుక క్వారీలో వచ్చే ఆదాయంపైనే అధిక శ్రద్ధ వహించి వేలూరులో తండ్రి, కొడుకులు దోచుకుంటున్నారని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. నా మట్టి – నా ప్రజలు అనే యాత్ర వేలూరు జిల్లా కేవీ కుప్పం నుంచి శనివారం ఉదయం ప్రారంభమైంది. ఆయన మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో పుదియ నీది పార్టీ వ్యవస్థాపకులు ఏసీ షణ్ముగం స్వల్ప మెజారిటీతో ఓటమి చెందారన్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉంటున్న దురైమురుగన్, కుమారుడు కదిర్ ఆనంద్ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నప్పటికీ ఎటువంటి అభివృద్ధి చూడడం లేదన్నారు. వేలూరు జిల్లాలో మామిడి రైతులు అధికంగా ఉన్నారని అయితే రైతులు ఇక్కడ మామిడి కొనుగోలుకు గిడ్డంగి ఏర్పాటు చేయాలని పలుమార్లు కోరినా ఇంత వరకు పట్టించుకోలేదన్నారు. ఎంపీ కదిర్ ఆనంద్‌కు సొంతమైన పాఠశాలలో మాత్రం హిందీ పాఠ్యాంశాన్ని పెట్టుకుని నడిపిస్తున్నారని అయితే బయటకు వచ్చి హిందీకి వ్యతిరేకమని తెలపడం సరికాదన్నారు. రానున్న 2024వ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 400 పార్లమెంట్ స్థానాలు సాధించి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అదే విధంగా వేలూరు స్థానాన్ని కూడా బీజేపీ కైవసం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో ద్రవిడ పార్టీలు ప్రజలను మోసం చేసేందుకు పలు ఉచిత హామీలను ఇస్తాయని, వీటిని ప్రజలు నమ్మవద్దన్నారు. ఇండియా కూటమిలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీల వారసులే ఉన్నారని వారికి ప్రజల సమస్యలు ఏ విధంగా అర్థం అవుతాయన్నారు. అందుకే కూటమి నుంచి నితిష్‌కుమార్ బయటకు వచ్చారని చెప్పారు.



కార్డియాలజీ సదస్సు

ఫ్రాంటియర్ లైఫ్‌లైన్ ఆస్పత్రిలో పీడియాట్రిక్ కార్డియాలజీ కాన్ఫరెన్స్ శనివారం జరిగింది. డాక్టర్ కేఎం చెరియన్, డాక్టర్ అజిత్ అరుల్‌కుమార్, డాక్టర్ జెబరాజ్, డాక్టర్ షెల్బీ కుట్టి , కేఎస్ మూర్తి వంటి ప్రముఖ వైద్యులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కార్డియాలజీ సంరక్షణ, వైద్య రంగంలో కొత్త ఆవిష్కరణలు, అంతర్జాతీయ వైద్య సహకారం, రోగుల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో చర్చించారు. – సాక్షి, చెన్నై

కుమరి, కోవై నుంచి ప్రత్యేక రైళ్లు


కొరుక్కుపేట: ప్రయాణికుల రద్దీని తట్టుకునేందుకు కన్యాకుమారి, కోయంబత్తూరు నుంచి చెన్నైకి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు సదరన్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం కన్యాకుమారి, కోయంబత్తూరు రైల్వేస్టేషన్ నుంచి ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌కు ఎక్స్‌ప్రెస్ రైలు నడపనున్నారు. రైలు నంబర్ 06042 కన్యాకుమారి రైల్వేస్టేషన్ నుంచి 4వ తేదీ రాత్రి 8.30 గంటలకు బయలుదేరే ఈ రైలు నెల్‌లై, దిండిగల్, మదురై మీదుగా ఈనెల 5వ తేదీ ఉదయం 9.45 గంటలకు ఎగ్మూర్ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రైలు ఎగ్మూర్ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి, మరుసటి రోజు 6వ తేదీ తెల్లవారుజామున 2.45 గంటలకు కన్యాకుమారి చేరుకుంటుంది. అదే విధంగా రైలు నంబర్ 06043 కోయంబత్తూరులో 4వ తేదీ రాత్రి 11.30 గంటలకు బయలుదేరి ఈరోడ్, జోలార్‌పేట, కాట్పాడి మీదుగా ఈనెల 5వ తేదీ ఉదయం 8.20 గంటలకు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. మళ్లీ అదే రైలు చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 10.20 గంటలకు బయలుదేరి, అదే రోజు రాత్రి 8.25 గంటల కోయంబత్తూరు చేరుకుంటుంది. ఈరైలు రిజర్వేషన్ ప్రారంభమైనట్టు రైల్వే అధికారులు తెలిపారు.

బిజీ బిజీగా అప్పుకుట్టి

తమిళసినిమా: సహజత్వ నటనకు మారు పేరు నటుడు అప్పుకుట్టి. వెన్నెలా కబడీకుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయమైన ఈయన పలు చిత్రాల్లో కామెడీ పాత్రల్లో నటించి సినిమాకు అందం, రంగు కంటే అభినయం ముఖ్యం అని నిరూపించారు. అలా అళగర్‌సామియిన్ కుదిరై చిత్రంతో కథనాయకుడిగా అవతారమెత్తారు. ఆ చిత్రంలో నటనకుగానూ జాతీయ ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నారు. ఇటీవల అవకాశాలు తగ్గినా, నటుడు శింబు హీరోగా నటించిన వెందు తనిందదుక్కాడు చిత్రంలో ముఖ్య భూమికను పోషించి లైమ్ టైమ్‌లోకి వచ్చారు. ఇప్పుడు మళ్లీ కథానాయకుడిగా బిజీ అవుతున్నారు. ఈయన ప్రస్తుతం వాళ్ల వివసాయి, పిరందనాళ్ వాల్తుగళ్ చిత్రాల్లో హీరోగా నటిస్తున్నారు. వీటిలో పాల్ డిపో కదిరేశన్ నిర్మిస్తున్న చిత్రం వాళ్ల వివసాయి. పొన్ని మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వసుంధర నాయకిగా నటిస్తున్నారు. ఇందులో అప్పుకుట్టి రైతుగా నటిస్తున్నారని, ఈ చిత్రంలో ఆయన నటనకు మరోసారి జాతీయ అవార్డును అందుకుంటారనే నమ్మకాన్ని దర్శకుడు వ్యక్తం చేశారు. ఈ చిత్రం నిర్మాణ దశలో ఉంది. ఇకపోతే రాజుచంద్ర దర్శకత్వంలో అప్పుకుట్టి కథానాయకుడిగా నటిస్తున్న మరో చిత్రం పిరందనాళ్ వాల్తుగళ్. ఇందులో ఆయన చాలా యథార్థ నటన అందరినీ ఆకట్టుకుంటుందని యూనిట్ వర్గాలు తెలిపాయి. ఇలా కథానాయకుడిగా నటించడం సంతోషంగా ఉందని, అయినా రజనీకాంత్, విజయ్ వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించాలని కోరుకుంటున్నట్లు అప్పుకుట్టి పేర్కొన్నారు.


వాళ్ల వివసాయి చిత్రంలో అప్పుకుట్టి, వసుంధర

రాయన్‌గా ధనుష్


ధనుష్

తమిళసినిమా: బహుభాషా నటుడు, బహు శాఖల్లో ప్రతిభావంతుడు అయిన ధనుష్ ప్రస్తుతం కథానాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా బిజీగా ఉన్నారు. ఈయన ఇటీవల తెలుగులో హీరోగా నటించిన సార్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక తమిళంలో తాజాగా నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్రం మిశ్రమ స్పందన తెచ్చుకుంది. కాగా ధనుష్ ఇంతకుముందు పవర్ పాండి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మెగాఫోన్ పట్టిన విషయం తెలిసిందే. ఇది ఆయనకు కథానాయకుడిగా 50వ చిత్రం కావడం విశేషం. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్‌ను పూర్తి చేశారు. నటి అనికా సురేందర్, దుషారా విజయన్ నాయికలుగా నటిస్తున్న ఇందులో పలువురు ప్రముఖులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో ఆయన పాత్ర పేరు, చిత్రం పేరు సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో ధనుష్ పాత్ర పేరు కార్తవరాయన్ అని, చిత్రం పేరు రాయన్ అని సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన విడుదల కాలేదన్నది గమనార్హం . ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తాజాగా ధనుష్ మరో చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. దీనికి నిర్మాత కూడా ఆయనే కావడం గమనార్హం. ధనుష్ తన సోదరి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న ఇందులో అతిథి పాత్రలో నటించనున్నట్లు తెలిసింది. ఇకపోతే సార్ చిత్రం తరువాత తెలుగులో మరో చిత్రంలో ధనుష్ నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ధారావి అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు సమాచారం. ఇది కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్‌టెయినర్‌గా ఉంటుందని తెలిసింది. ఇది ఖచ్చితంగా తమిళంలోనూ విడుదల అవుతుంది. త్వరలో మరో హిందీ చిత్రంలో నటించడానికి ధనుష్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.

కోలీవుడ్ టాక్స్

సామాజిక సేవకులకు కార్తీ సత్కారం


సామాజిక సేవకులతో కార్తీ

తమిళసినిమా: పరుత్తివీరన్ చిత్రంతో కథానాయకుడిగా పరిచయమైన నటుడు కార్తీ. నటుడు శివకుమార్ వారసుడు, నటుడు సూర్య సోదరుడు అయిన ఈయన కథానాయకుడిగా విజయంతమైన చిత్రాలలో నటిస్తూ 25 చిత్రాలను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఇటీవల కార్తీ 25 పేరుతో భారీ ఎత్తున నిర్వహించిన వేడుకలో సమాజంలో మంచి కార్యక్రమాల కోసం రూ.కోటి వెచ్చించబోతున్నట్లు కార్తీ ప్రకటించారు.అదేవిధంగా ఆయన పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వివిధ రంగాల్లో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న 25 మందిని ఎంపిక చేసి వారికి తలా రూ.లక్ష సాయం చేసే కార్యక్రమాన్ని శనివారం ఉదయం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో స్వచ్ఛందంగా అనాథ పిల్లలను ఆదుకుంటున్న వారికి, విద్య, వైద్య సేవలను అందిస్తున్న వారికి, దివ్యాంగులను ఆదుకుంటున్న వారికి అంటూ 25 మందిని ఘనంగా సత్కరించి తలా రూ.లక్ష నగదు సాయాన్ని అందించారు. ఈ వేదికపై కార్తీ మాట్లాడుతూ తాను నటుడిగా 25 చిత్రాలను పూర్తి చేసిన సందర్భంగా రూ.కోటి రూపాయలతో సహాయ కార్యక్రమాలను నిర్వహించాలని భావించానన్నారు. అందులో భాగంగా ఇటీవల తన అభిమాన తమ్ముళ్లతో చెన్నైలోని ముఖ్య ప్రాంతాల్లో రోజుకు 1000 మందికి చొప్పున 25 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. తమ్ముళ్ల ఆలోచన ప్రకారం వివిధ రంగాల్లో స్వచ్ఛంద సేవలను అందిస్తున్న వారిని ప్రోత్సహించే విధంగా నగదు సాయం చేయాలని తలపెట్టిన కార్యక్రమమే ఇది అని పేర్కొన్నారు. ఆ విధంగా సేవాతత్పరులు 25 మందికి రూ.లక్ష అందించినట్లు చెప్పారు. ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలను తన ఉళవన్ ఫౌండేషన్ ట్రస్ట్ ద్వారా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.

హిట్ కాంబో రిపీట్


చిరుతై శివ


అజిత్

తమిళసినిమా: నటుడు విజయ్, అజిత్ అభిమానులు తమ హీరో గొప్ప, తమ హీరో గొప్ప అని గొడవలు పడుతున్నా, నిజానికి అజిత్, విజయ్‌ల మధ్య ఆరోగ్యకరమైన పోటీనే కొసాగుతూ వచ్చింది. వీరిద్దరూ కుడి ఎడంగా ఒకేసారి తెరంగేట్రం చేశారు. కాగా ఇప్పుడు విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో అజిత్‌కు పోటీ లేకుండా పోయిందనే టాక్ వైరల్ అవుతోంది. ఇకపోతే అజిత్ ఇప్పుడు తన 62వ చిత్రంలో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముందుగా నయనతార భర్త విగ్నేశ్‌శివన్ దర్శకత్వం వహించడానికి సిద్ధమైనా, ఆ తరువాత మగిళ్ తిరుమేణి వచ్చి చేరారు. దీనికి విడాముయర్చి అనే టైటిల్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఇందులో అర్జున్ ముఖ్యపాత్రను పోషిస్తున్నారు. చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. విడాముయర్చి చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మేలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కాగా అజిత్ తన 63వ చిత్రాన్ని తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్‌కు చేయబోతున్నారు. దీనికి ఇటీవల విశాల్ హీరోగా మార్క్ ఆంటోని వంటి సక్సెస్‌ఫుల్ చిత్రాన్ని ఇచ్చిన ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుంది. ఇకపోతే అజిత్ 64వ చిత్రం గురించే లేటెస్ట్‌గా ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆయన పేరుకు బదులు దర్శకుడు చిరుతై శివ పేరు వినిపిస్తోంది. ప్రస్తుతం విడుదలై 2 చిత్రంతో బిజీగా ఉన్న వెట్రిమారన్ తర్వాత సూర్య హీరోగా వాడివాసల్ చిత్రాన్ని చేయాల్సి ఉం ది. ఇలాంటి పరిస్థితుల్లో అజిత్ 64వ చిత్రానికి చిరుతై శివను దర్శకత్వం వహించడానికి అజిత్ ప్రపోజ్ చేసినట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. కాగా అజిత్, చిరుతై శివల కాంబోలో ఇంతకుముందు వీరం, వేదాళం, వివేకం, విశ్వాసం వంటి నాలుగు సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయన్నది గమనార్హం. దీంతో తాజాగా వీరి కాంబినేషన్‌లో 5వ చిత్రం రూపొందబోతోందన్నమాట. దీన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ చిత్రం గురించి పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది నెలలు ఆగాల్సిందే.

ప్రతిభను నిరూపించుకోవడానికి

అలసిపోయా!


మృణాల్ ఠాకూర్

తమిళసినిమా: మంచి కాలం ప్రతి ఒక్కరికీ వస్తుంది. అయితే అది ఎవరి జీవితాల్లో ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. అందుకే ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అందుకు నటి మృణాల్ ఠాకూరే ఉదాహరణ. ఈ బెంగాలీ బ్యూటీ ఇంతకుముందు హిందీ, బెంగాలీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. అందాలారబోతకు అసలు అభ్యంతరం చెప్పని నటి ఈమె. తరుచూ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ సినీ వర్గాలను, ప్రేక్షకులను అటెన్స్‌ల్లో పెట్టే ప్రయత్నం చేస్తుంటారు. అయినప్పటికీ బాలీవుడ్‌లో పెద్దగా గుర్తింపు రాలేదు. అలాంటి సమయంలో ఈ అమ్మడికి లక్కీగా టాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది. ఆ చిత్రమే సీతారామం. వైవిధ్యభరిత ప్రేమ కాథా చిత్రంగా తెరకెక్కిన ఆ చిత్రం అనూహ్యా విజయాన్ని అందుకుంది. అంతే తెలుగులో వరుసగా అవకాశాలు తలుపు తడుతున్నాయి. అలా మృణాల్ ఠాకూర్ నటించిన మరో తెలుగు చిత్రం హాయ్ నాన్నా. అదీ హిట్ అయ్యింది. దీంతో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా మారిపోయింది. తాజాగా విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. త్వరలో కోలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించనున్న చిత్రంలో మృణాల్ ఠాకూర్ నాయకిగా నటించనున్నారు. ఇటీవల ఈ బ్యూటీ ఒక భేటీలో పేర్కొంటూ తెలుగులో తాను నటించిన సీతారామం, హాయ్ నాన్నా చిత్రాలు మంచి విజయాన్ని సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనను అభిమానులు రొమా న్స్ క్వీన్ అంటున్నారని, అలా అనడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అలాంటి ప్రేమ కథా చిత్రాలను హిందీలోనూ చేయాలని ఆశపడుతున్నట్లు చెప్పారు. అయితే ఇలాంటి కథల్లో నటించే అవకాశాలు తనకు రావడం లేదని అన్నారు. ఒక వేళ తానంతగా పాపులర్ కాలేదా అనేది తెలియడంలేదన్నారు. హిందీ దర్శకులకు తన ప్రతిభను చాటుకునే విషయంలో చాలా అలసిపోయానని నటి మృణాల్ ఠాకూర్ పేర్కొన్నారు.

క్లుప్తంగా

లా విద్యార్థి బలవన్మరణం

అన్నానగర్: పరీక్షల భయంతో ఓ లా విద్యార్థి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తిరువొత్తియూర్ ఏగవల్లియమ్మన్ గుడి వీధికి చెందిన రామానుజం న్యాయవాది. ఇతని కుమారుడు సెల్వేంద్ర (19). తరమణిలోని అంబేడ్కర్ ప్రభుత్వ న్యాయ కళాశాలలో 3వ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షల భయంతో మనస్తాపానికి గురైన సెల్వేంద్రన్ శుక్రవారం రాత్రి ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువొత్తియూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

యువతి ఆత్మహత్య

అన్నానగర్: ప్రేమ విఫలమైందని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. చెన్నై ఎంజీఆర్ నగర్, అన్నై సత్యనగర్ మెయిన్ రోడ్డుకు చెందిన సుబ్రమణ్యం. ఇతని కూతురు ఆనంది (21). ఈమె సమీపంలోని బ్యూటీ పార్లర్‌లో పనిచేస్తుంది. ఆనంది అరియలూరుకు చెందిన తన బంధువును ప్రేమించింది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. ఆనంది మనస్తాపంతో ఉంటూ వచ్చింది. ఈస్థితిలో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆనంది ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లి మందలించిందని..

- సెల్‌ఫోన్ చూడవద్దని మందలించడంతో కూతురు..

అన్నానగర్: చెన్నై పుదువన్నరాపేట తంగమ్మాళ్ వీధికి చెందిన రమేష్ కూతురు సుమిత శ్రీ (20) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ కాలేజీలో బీఏ క్రిమినాలజీ చదువుతోంది. శనివారం ఇంట్లో చాలా సేపటి వరకు సెల్‌ఫోన్ చూస్తూ ఉండడంతో ఆమె తల్లి ఖండించింది. దీంతో మనస్థాపానికి గురైన సుమిత శ్రీ తన గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పుదువన్నార్‌పేట పోలీసులు సుమితశ్రీ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.

బైక్ కొన్న రోజే కానరాని లోకానికి..

అన్నానగర్: బైక్ కొన్న రోజే రోడ్డు ప్రమాదానికి గురై ఓ యువకుడు దుర్మరణం చెందాడు. నామక్కల్ జిల్లా పల్లిపాళయంలోని ఆయకాట్టూర్ పల్లం ప్రాంతానికి చెందిన అముద (40). ఈమె పవర్‌లూమ్ పరిశ్రమ కార్మికురాలు. ఈమె భర్త చనిపోయాడు. వీరికి దినేష్‌కుమార్ (21) అనే కుమారుడు, సంగీత (23) అనే కుమార్తె ఉన్నారు. దినేష్ కుమార్ పవర్‌లూమ్ పరిశ్రమలో యాక్సిల్ బైండర్‌గా పనిచేస్తున్నాడు. ఈ స్థితిలో దినేష్ కుమార్ శుక్రవారం ఉదయం కొత్త బైకు కొన్నాడు. బైక్‌కు శుక్రవారం మధ్యాహ్నం గుడిలో పూజలు చేసి స్నేహితులకు కొత్త బైకు చూపించి వస్తానని తల్లికి చెప్పి వెళ్లాడు. స్నేహితులకు బైకు చూపించిన దినేష్ కుమార్ ఎస్ఎస్‌పీ కాలనీ నుంచి ఇంటికి తిరిగి వెళుతుండగా కొంగు తిరుపతి దేవాలయం సమీపంలోకి రాగానే అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దినేష్‌కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

భార్య అదృశ్యం

- భర్త ఆత్మహత్య

తిరువళ్లూరు: కుటుంబకలహాలతో మనస్తాపం చెంది భార్య అదృశ్యమైన క్రమంలో భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరువళ్లూరు జిల్లా ఈకాడులో విషాదాన్ని నింపింది. తిరువళ్లూరు జిల్లా ఈకాడుకు ప్రాంతానికి చెందిన మునస్వామి కుమారుడు దీపక్‌కుమార్(35). ఇతని భార్య జగదీశ్వరి(30). దంపతుల మధ్య గత 26వ తేదీన గొడవ జరిగింది. మనస్తాపం చెందిన జగదీశ్వరి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటనపై దీపక్‌కుమార్ తల్లి పుల్లరంబాక్కం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయితే జగదీశ్వరి ఆచూకీ తెలియకపోవడంతో మనస్తాపం చెందిన దీపక్‌కుమార్ ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గుర్తించిన కుటుంబసభ్యులు దీపక్‌కుమార్‌ను ఆటోలో తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే దీపక్‌కుమార్ మృతిచెందినట్టు నిర్ధారించారు. ఫిర్యాదు మేరకు పుల్లరంబాక్కం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తహసీల్దార్‌కు జరిమానా

కొరుక్కుపేట: పెరంబలూరు జిల్లా అలత్తూరు తాలుకా పాతలూరు గ్రామానికి చెందిన రామర్ (55) రైతు. పడలూరులో రామర్‌కు చెందిన భూమిని తంగవేలుకు అక్రమంగా బదలాయించారు. దీనికి సంబంధించిన కేసులో ఆ భూమి రామర్‌కు చెందుతుందని తీర్పు రావడంతో ఆ భూమిని తిరిగి అతని పేరుకు బదలాయించాలని కోరారు. బదిలీ చేసేందుకు తగిన రుసుమును ప్రభుత్వానికి చెల్లించి కోర్టు తీర్పు కాపీని దాఖలు చేశారు. తాలుకా కార్యాలయంలో దరఖాస్తు చేస్తున్నారు. అయితే దేవదాయ శాఖ మాత్రం స్థలం పేరును రామర్‌గా మార్చలేదు. దీంతో మానసిక క్షోభకు గురైన రామర్ పట్టా ఇవ్వాలని కోరుతూ అలత్తూరు మండల డిప్యూటీ తహసీల్దార్ పై పెరంబలూరు జిల్లా వినియోగదారుల కోర్టులో కేసు వేశారు. కేసును విచారించిన వినియోగదారుల కోర్టు పట్టా మార్చి దేవదాయ శాఖకు ఇవ్వాలని కోరింది. అలాగే మనోవేదనకు గురైన రైతు రామర్‌కు సాయం క్రింద రూ.50 వేలు, ఖర్చుల కింద రూ. 10 వేలు అందజేయాలని అలత్తూరు తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌లను వినియోగదారుల కోర్టు ఆదేశించింది.

ప్రజల్లోకి విజయ్!

- రాష్ట్ర పర్యటనకు రూట్ మ్యాప్
- జిల్లాల కార్యదర్శులతో భేటీ
- మహానాడుపై దృష్టి
- ఇక, ఏ నిర్ణయమైనా దళపతే ప్రకటిస్తారు : బుషి ఆనంద్

సాక్షి, చెన్నై : తమిళగ వెట్రి కళగం పార్టీని ప్రకటించిన సినీనటుడు విజయ్ ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం రాష్ట్ర పర్యటనపై దృష్టి పెట్టే విధంగా రూట్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు తెలిసింది. వివరాలు.. దశాబ్ద కాలంగా రాజకీయ చర్చలు, వార్తలకు తెరదించుతూ రాజకీయ పార్టీని విజయ్ ప్రకటించేసిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగంగా నామకరణం చేసిన విజయ్ పార్టీలో ద్రావిడం అన్న పదానికి చోటు కల్పించ లేదు. తమిళనాడులోని పార్టీల ముందు తప్పనిసరిగా ఆ పదం అనేది ఉంటూ వస్తోంది. అయితే భిన్నంగా తమిళ ప్రజలు, తమిళనాడును ప్రతిబింబించే విధంగా తమిళగ వెట్రి కళగం అన్న పేరు ప్రజలలోకి దూసుకెళ్లడం ఖాయం అని విజయ్ మద్దతుదారులు, అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ప్రకటన చేసిన విజయ్‌కు మక్కల్ నీది మయ్యం నేత, విశ్వనటుడు కమల్ ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసినట్టు సమాచారం. ఇక విజయ్‌కు సర్వత్రా శుభాకాంక్షలు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఎండీఎంకే నేత వైగో సైతం విజయ్ మంచివారని, గర్వం లేని వ్యక్తి అని పేర్కొంటూ, ఆయన రాకను ఆహ్వానిస్తున్నానని శనివారం ప్రకటించారు. విజయ్ రాకతో డీఎంకేకు వచ్చిన నష్టమేమీ లేదని ఆ పార్టీ ఎంపీ కనిమొళి వ్యాఖ్యానించారు



విజయ్

ప్రజల్లోకి..

పార్టీ ప్రకటన తదుపరి ఇక ముమ్ముందు రాజకీయంగా కార్యాచరణను విస్తృతం చేయడానికి విజయ్ సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలను, బృందాలను రంగంలోకి దించబోతున్నారు. జిల్లాల కార్యదర్శులతో భేటీలను విస్తృతం చేయనున్నారు. ఇప్పటికే ఆనంద సాగరంలో మునిగి ఉన్న అభిమానులందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే విధంగా పార్టీ సభ్యత్వ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లపై దృష్టి పెట్టబోతున్నారు. అలాగే పార్టీ జెండా, గుర్తును ప్రజలకు పరిచయం చేయడం, పార్టీ ఆవిర్భావ మహానాడుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. ఈ మహానాడు మదురై లేదా కడలూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జూలై లేదా ఆగస్టు నుంచి విజయ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు ఉంటాయని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అదే సమయంలో పార్టీకి సంబంధించిన ఏ నిర్ణయమైనా, సమాచారమైనా ఇకపై విజయ్ మాత్రమే ప్రకటిస్తారని విజయ్ మక్కల్ ఇయక్కం ప్రధాన కార్యదర్శి బుషి ఆనంద్ పేర్కొన్నారు. విజయ్ ఎలాంటి సమాచారమైనా స్వయంగా ప్రకటిస్తారని, అంత వరకు వేచి ఉండాలని సూచించారు.

రిటైర్డ్ పోలీసు అధికారికి అరుదైన యూరో లిఫ్ట్ చికిత్స

సాక్షి, చెన్నై: పదవీ విరమణ పొందిన ఓ పోలీసు అధికారి (76)కు చెన్నైలోని ఏఐఎన్‌యూలో అధునాతన పద్ధతిలో యూరోలిఫ్ట్ చికిత్సను విజయవంతం చేశారు. వివరాలు.. ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ ఎండీ డాక్టర్ అరుణ్‌కుమార్ ఈ శస్త్ర చికిత్స గురించి స్థానికంగా శనివారం వివరించారు. పేస్ మేకర్ ఇంప్లాంట్, అయోర్టికల్ వాల్వ్ రీప్లేస్ మెంట్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, బ్రోన్చియల్ ఆస్మా, హైపర్ టెన్షన్, బ్లడ్ థిన్నర్‌తో సహా విస్తృతమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న రిటైర్డ్ పోలీసు అధికారికి జరిపిన పరీక్షలలో ప్రోస్టాటిక్ హైపర్ ప్లాసియా, ప్రోస్టేట్ విస్తరణను గుర్తించామని, యూరోలిఫ్ట్ విధానంలో వైద్య నిపుణుల బృందం చికిత్సలు నిర్వహించినట్టు వివరించారు. ఇన్వాసివ్ టెక్నిక్‌లో విస్తరించిన ప్రోస్టేట్ కణజాలాన్ని పైకి తీసుకు రావడం, మూత్రనాళంపై ఒత్తిడిని తగ్గించడం, మూత్ర ప్రవాహాన్ని మెరుగు పరచడం, బహుళ ఆరోగ్య సమస్యలకు ప్రత్యేకంగా ప్రయోజన కరమైన పరిష్కారం కలిగించే విధంగా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

సీనియర్ సిటిజన్లకు జాతీయ అథ్లెటిక్స్

– 25 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు

కొరుక్కుపేట: తిరునెల్వేలిలోని పాలై అన్నా క్రీడామైదానం వేదికగా సీనియర్ల 43వ జాతీయ స్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ అట్టహాసంగా శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇందులో 25 రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరు విభాగాల్లో 5, 3వేల మీటర్ల నడక పోటీలు జరిగాయి. అలాగే వివిధ విభాగాల్లో పోటీలు జరిగాయి .100 మీటర్ల రేసులో పాల్గొన్న పంజాబ్‌కు చెందిన కిర్పాల్ సింగ్ (92), నాగర్‌కోయిల్‌కు చెందిన వెంకటేశన్ (85), అలాగే మెడలో మూడు కిలోల బంగారం ధరించి వచ్చిన కర్ణాటకలోని షిమోగా జిల్లాకు చెదిన ఓ అథ్లెట్ ప్రేక్షకులను అలరించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు , ప్రశంసా పత్రాలు అందజేశారు. నేడు ఆదివారం సాయంత్రం 4.30 గంటలకు ముగింపు వేడుక జరుగనున్నాయి. ఓవరాల్ చాంపియన్ సహా పలువురి ఆటగాళ్లకు చాంపియన్స్ ట్రోఫీలను ప్రదానం చేయనున్నారు.



- నివాళి

అమరజీవి పొట్టి శ్రీరాములు స్మారక సమితి వ్యవస్థాపకుడు వై.రామకృష్ణ మృతికి, స్మారక సమితి అధ్యక్షుడు అజంతా డాక్టర్ కె.శంకరరావు ఆధ్వర్యంలో సంతాపం వ్యక్తం చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో ఉపాధ్యక్షుడు డా. అనంత పద్మనాభమూర్తి, జయశ్రీ, పద్మావతి, డా.కల్పనా గుప్తా, శివ సుబ్రహ్మణ్యం, గుర్రం బాలాజి ఉన్నారు. – కొరుక్కుపేట

నిపుణుల సూచనలతో భవిష్యత్ ప్రణాళిక



అధికారులతో సీఎస్ శివాదాస్ మీన సమావేశం

- సీఎస్ శివదాస్ మీన

సాక్షి, చెన్నై: నిపుణుల సలహాల ఆధారంగా విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు భవిష్యత్ ప్రణాళికలు రూపొందినున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శివదాస్ మీన తెలిపారు. శనివారం సచివాలయంలో ప్రభుత్వ అధికారులు, వివిధ శాఖల కార్యదర్శులు, పోలీసు అధికారులు, అగ్నిమాపక, రాష్ట్ర విపుత్తుల నిర్వహణ బృందాలతో సీఎస్ సమావేశమయ్యారు. గత ఏడాది డిసెంబరులో తమిళనాడు ఎదుర్కొన్న రెండు విపత్తులు – దీని ఆధారంగా నేర్చుకున్న పాఠాలపై చర్చించారు. ఈ సదస్సులో పాల్గొన్న అధికారులను 7 బృందాలుగా విభజించారు. ఎదురైన విపత్తులు, భవిష్యతులో ఎదుర్కోవాల్సిన అంశాలు తదితర వాటి గురించి బృందాల వారీగా అభిప్రాయాలు స్వీకరించారు. విపత్తుల పర్యవేక్షణ, వ్యవస్థలను బలోపేతం చేయడం, తక్షణ పరిశోధనలు, సహాయక చర్యలు, బాధితులకు భరోసా, రవాణా వ్యవస్థ పునరుద్ధరణ, వరద నివారణకు చేపట్టాల్సిన పనులు తదితర అంశాలను చర్చించారు. నిపుణులు, బృందాలు ఇచ్చే సిఫారసుల ఆధారంగా ప్రణాళిక రూపొందిస్తామని ఈ సందర్భంగా సీఎస్ పేర్కొన్నారు.

మహిళ దారుణ హత్య

- ప్రియుడి కోసం గాలింపు...

సేలం: వాళపాడి సమీపంలో ఓ యువతిని హత్య చేసి మృతదేహాన్ని దహనం చేసిన ప్రేమికుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. నామక్కల్ జిల్లా కొల్లిమలై ప్రాంతానికి చెందిన వల్లరసు (28). సేలం జిల్లా వాళప్పాడి సమీపంలోని మలయాళపట్టి ప్రాంతంలో వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి అక్కడే నివాసముంటున్నాడు. అతనితో పాటు ఓ యువతి కూడా ఉంటోంది. ఆమెకు ఇద్దరు పిల్లలు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా వివాదం నడుస్తోంది. శుక్రవారం ఇద్దరు పిల్లలు బిగ్గరగా ఏడుస్తుండడంతో తోట పక్కనున్న వారు వెళ్లి చూశారు. తోటలోని ఓ మూల మంటల్లో యువతి మృతదేహం కాలిపోయి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో ఆమె మైలాడుదురై ప్రాంతానికి చెందిన సుగుణ (32) అని తేలింది. సుగుణకు ఇద్దరు పిల్లలు. వల్లరసుతో అక్రమ సంబంధం కారణంగా భర్తను వదిలి పిల్లలతో వల్లరసుతో ఉంటోంది. ఈ నేపథ్యంలో తమ మధ్య తలెత్తిన వివాదం కారణంగా సుగుణను కొట్టి చంపిన తర్వాత ఆధారాలను దొరక్కుండా మృతదేహానికి నిప్పంటించినట్లు తేలింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

వాడవాడలా అన్నాకు నివాళి

వేలూరు: వేలూరు ఉమ్మడి జిల్లాతో పాటు, తిరువణ్ణామలై జిల్లాలోని వాడవాడలా అన్నాదురై వర్ధంతిని జరుపుకున్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి అన్నాదురై వర్ధంతిని పురస్కరించుకుని వేలూరు వీఐటీలోని అన్నా విగ్రహానికి చాన్సలర్ విశ్వనాథన్ పూల మాల వేసి నివాళులర్పించారు. వీఐటీ ఉపాధ్యక్షుడు శంకర్ విశ్వనాథ, శేఖర్, వైస్ చాన్సలర్ (ప్రొఫెసర్లు) విగ్రహానికి కలెక్టర్ సుబ్బులక్ష్మి, డీఆర్ఓ మాలతి పూల మాల వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వేలూరు డీఎంకే పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ కార్యకర్తలు అన్నా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వేలూరు పాత కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో ఉన్న అన్నా విగ్రహానికి పుదియనీధి పార్టీ వ్యవస్థాపకులు ఏసీ షణ్మగంతో పాటు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు నివాళులర్పించారు. అదేవిధంగా తిరువణ్ణామలై జిల్లాలోను డీఎంకే కార్యకర్తలు అధిక సంఖ్యలో కలెక్టరేట్ సమీపంలోని అన్నా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిరుపేదలకు మధ్యాహ్న అన్నదాన పథకాన్ని ప్రవేశ పెట్టి నిరుపేదల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి అన్నా అని కొని యాడారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద అన్నా చిత్ర పటాన్ని ఉంచి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అన్నా వర్ధింతి దినోత్సవాన్ని పురస్కరించుకుని హిందూ ఆల యాల్లో సహఫంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు. వేలూరు ఆణికులతమ్మన్ ఆలయంలో జరిగిన సహఫంక్తి భోజనాల్లో కలెక్టర్ సుబ్బులక్ష్మి, ఎమ్మెల్యే కార్తికేయన్, మేయర్ సుజాత పాల్గొన్నారు



వేలూరు: అన్నావిగ్రహానికి పూలమాల వేస్తున్న ఏసీ షణ్ముగం

తిరుత్తణిలో సహఫంక్తి భోజనం

తిరుత్తణి: అన్నాదురై వర్ధంతి సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శనివారం భక్తులకు సహఫంక్తి భోజనం అందజేశారు. దివంగత నేత అన్నాదురై 55వ వర్ధంతి సందర్భంగా తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలోని కావడి మండపంలో సహఫంక్తి భోజనానికి ఆలయ జాయింట్ కమిషనర్ రమణి ఏర్పాట్లు చేశారు. ఇందులో స్థానిక ఎమ్మెల్యే చంద్రన్ పాల్గొని మురుగన్ చిత్రపటానికి పూజలు చేసి సహఫంక్తి భోజనం ప్రారంభించారు. అనంతరం భక్తులతో కలిసి ఎమ్మెల్యే, అధికారులు, ప్రజా ప్రతినిధులు సైతం సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. ఇందులో వెయ్యి మందికి అన్నదానం చేశారు. ఆర్డీఓ దీప, ఆలయ ట్రస్టు బోర్డు సభ్యులు ఉష, సురేష్‌బాబు, మున్సిపల్ కౌన్సిలర్లు శ్యామ్‌సుందర్, అశోక్‌కుమార్, జిల్లా డీఎంకే యువజన విభాగ కార్యదర్శి కిరణ్, మోహన్‌రావు పాల్గొన్నారు.

కాంచిపురంలో..

కాంచీపురం (పళ్లిపట్టు): అన్నా జయంతి సందర్భంగా కాంచీపురంలోని అన్నా స్మారక భవనంలో అన్నా విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా స్థానిక ఎంపీ సెల్వం, ఎమ్మెల్యే సుందర్, జిల్లా అధికారులు ఘన నివాళులర్పించారు. ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.



నివాళులర్పిస్తున్న ఎంపీ, ఎమ్మెల్యేలు



తిరుత్తణి: సహఫంక్తి భోజనంలో భక్తజనం

అనుమానాస్పద స్థితిలో హెడ్‌కానిస్టేబుల్ మృతి

అన్నానగర్: అనుమానాస్పదస్థితిలో హెడ్‌కానిస్టేబుల్ కారులో మృతిచెందాడు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం సిరుముగై సమీపం అలంకొంబు వీరాసామి పట్టణానికి చెందిన శశికుమార్ (44) నీలగిరి జిల్లాలోని లవ్‌డేల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్. ఇతని భార్య సబిత (34) ప్రైవేటు పాఠశాలలో టీచర్. శుక్రవారం తెల్లవారుజామున శశికుమార్ బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి కారులో బయలుదేరాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి రాలేదు. తర్వాత అతని గురించి ఎలాంటి సమాచారం లేదు. ఈ స్థితిలో సిరుముగై వెళ్లికుప్పంపాళైయం పెట్రోల్ బంకు సమీపంలో శశికుమార్ రాత్రి 9 గంటల సమయంలో కారులో కూర్చొన్న స్థితిలో శవంగా కనిపించాడు. విషయం తెలిసి సిరుముగై పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. శశికుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మేట్టుపాళయం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇంజినీర్‌ను దొంగను చేసిన ఆన్‌లైన్ రమ్మీ

తిరువొత్తియూరు: సేలం జిల్లా వామలూరు కలికాడు ప్రాంతానికి చెందిన రైతు గోవిందన్ భార్య అఖిలాండం (55). శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో మోటారు సైకిల్‌పై వచ్చిన ఇద్దరు యువకులు అఖిలాండంతో మాటలు కలిపారు. హఠాత్తుగా వారు ఆమె మెడలోని 5 సవర్లు బంగారు చైన్ లాక్కొని పారిపోవడానికి యత్నించారు. బాధితురాలు అరవడంతో దొంగలు పరుగులు తీశారు. స్థానికులు ఒకడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. విచారణలో నిందితుడు నామకల్ జిల్లా రాసిపురం సమీపంలోని గురుస్వామి పిల్‌ల్లై ప్రాంతానికి చెందిన జయకర్ (26) అని తెలిసింది. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన ఇతడు బెంగళూరు, హోసూరు చెన్నై కోవై ప్రాంతాల్లోని పలు ప్రైవేట్ సంస్థల్లో పనిచేశాడని.. ప్రస్తుతం ఆన్‌లైన్ రమ్మీలో నగదు పోగొట్టుకుని చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఖైదీ పరార్

- ఇద్దరు కానిస్టేబుళ్ల సస్పెన్షన్

తిరువొత్తియూరు: తేని జిల్లా కోర్టు నుంచి జైలుకు తీసుకెళుతున్న సమయంలో ఓ ఖైదీ తప్పించుకుని పారిపోయాడు. దీనికి సంబంధించి ఇద్దరు కానిస్టేబుళ్లను అధికారులు సస్పెండ్ చేశారు. వివరాలు.. తేనిజిల్లా కంభంలో ఉన్న చాముండి పురానికి చెందిన 19 సంవత్సరాల యువకుడు 15 ఏళ్ల బాలికపై 2019 సెప్టెంబర్ 20న లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో తేని పోక్సో ప్రత్యేక కోర్టు ఆ యువకుడుకి 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. అతన్ని మదురై సెంట్రల్ జైలులో పెట్టారు. ఈ క్రమంలో ఆ యువకుడిని మరొక కేసుకు సంబంధించి తేని సాయుధ దళం పోలీసులు తేనే జిల్లా పీసీఆర్ కోర్టుకు గురువారం తీసుకువచ్చారు. తర్వాత మధ్యాహ్నం కోర్టు నుంచి మదురై సెంట్రల్ జైలుకు తీసుకు వెళుతున్నారు. ఆ సమయంలో కోర్టు ప్రాంగణంలో ఉన్న ఓ హోటల్‌లో భోజనం చేసే సమయంలో ఖైదీ పోలీసులను తోసివేసి పారిపోయాడు. దీంతో సాయిధ దళం పోలీసులు అరివళగన్, సిలైయలగన్‌ను శుక్రవారం సస్పెండ్ చేశారు. ఖైదీని పట్టుకోవడానికి 10 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నారు.

మళ్లీ మళ్లీ అదే తప్పు

- నిందితుడి అరెస్టు

తిరువొత్తియూరు: జిల్లాలో యువతిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో అరెస్టయ్యి జైలు నుంచి విడుదలైన వ్యక్తి మరోసారి అదే తప్పునకు పాల్పడడంతో మళ్లీ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. అరియలూరు జిల్లా తండలై గ్రామానికి చెందిన జ్ఞానశేఖర్ (35) ట్రాక్టర్ డ్రైవర్. ఇతను ఓ మహిళను లైంగికంగా వేధించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో 2021లో అతన్ని అరెస్టు చేసి జైల్లో పెట్టారు. జైలు నుంచి విడుదలైన అతను తిరిగి మరో యువతితో అసభ్యంగా ప్రవర్తించి గత ఏప్రిల్‌లో జైలుకు వెళ్లాడు. ఈ క్రమంలో జైలు నుంచి బయటకు వచ్చిన అతను తిరిగి మొదట లైంగిక వేధింపులకు పాల్పడిన మహిళతో గొడవ పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు జయంకొండం పోలీసులు కేసు నమోదు జ్ఞానశేఖర్‌ను మళ్లీ అరెస్టు చేశారు.

డీఎంకే నేత ఇంటిపై దాడి

తిరువొత్తియూరు: కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేటలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఐదుగురు డీఎంకే వార్డు కార్యదర్శి ఇంట్లోకి చొరబడి వస్తువులు ధ్వంసం చేశారు. కళ్లకురిచ్చి జిల్లా ఉలుందూరుపేట కార్పొరేషన్ అన్నానగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న భారతి దాసన్ (41). ఇతను డీఎంకే వార్డు కౌన్సిలర్ కార్యదర్శి. ఇతను శుక్రవారం రాత్రి భార్య గోమతి, ఇద్దరు కుమారులతో కలిసి ఇంట్లో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి సమయంలో ఇంటి వద్దకు వచ్చిన గుర్తుతెలియని ఐదుగురు ఇంట్లోకి చొరబడి వస్తువులను ఇనుప రాడ్లతో ధ్వంసం చేశారు. శబ్దం విని ఇంట్లోవారు మేల్కొని కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. ఉలుందూరుపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డీఎంకే కౌన్సిలర్ ఇంటిపై ..

ఎరుమపట్టి సమీపంలోని డీఎంకే కౌన్సిలర్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు పెట్రో బాంబు విసిరారు. ఈ ఘటనలో ద్విచక్ర వాహనం దగ్ధమైంది. నామక్కల్ జిల్లాలోని ఎరుమపట్టి సమీపం పవిత్ర గ్రామ పంచాయతీ కౌన్సిల్ 3వ వార్డు కౌన్సిలర్ శరవణన్. డీఎంకేకు చెందిన ఇతను ఈస్ట్ వీధిలో నివసిస్తున్నాడు. ఇతని భార్య టీచర్. శరవణన్ శుక్రవారం రాత్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నాడు. అర్ధరాత్రి అతని ఇంటి వద్దకు వచ్చిన కొందరు గుర్తుతెలియని దుండగులు శరవణన్ ఇంటిపై పెట్రో బాంబు విసిరి పారిపోయారు. శబ్దం విని శరవణన్ ఇంటి వెనుక నుంచి కిందకు వచ్చేలోపు దుండగులు పారిపోయారు. ఇంటిముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం పెట్రో బాంబు మంటలకు దగ్ధమైంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు.

ఘనంగా ప్రతిభ-2024 వేడుకలు



పురస్కారాలను అందుకున్న వారితో నిర్వాహకులు

కొరుక్కుపేట: కేటీసీటీ పూర్వ విద్యార్థినుల సంఘం ఆధ్వర్యంలో ప్రతిభ-2024 పేరిట 12వ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరుపుకున్నారు. సంఘం అధ్యక్షురాలు జి.సరళ నేతృత్వంలో స్థానిక జార్జిటౌన్‌లోని కన్యకాపరమేశ్వరీ కన్వెన్షన్ హాలు వేదికై ంది. ముఖ్యఅతిథిగా ఐకాస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సి.శోభ పాల్గొన్నారు. విద్యార్థినిల్లో ప్రతిభా పాటవాలు వెలికితీసేలా పోటీలు నిర్వహించారు. శోభ చేతులమీదుగా విజేతలకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. అసోసియేషన్ కార్యదర్శి యిమ్మిడి షర్మిళ, ట్రెజరర్ బి.లక్ష్మీదేవి పాల్గొన్నారు.

రూ.18.82 లక్షల పట్టివేత

పుత్తూరు: వడమాలపేట మండలం ఎస్వీపురం టోల్‌ప్లాజా వద్ద శనివారం సాయంత్రం నిర్వహించిన వాహన తనిఖీల్లో ఓ కారులో తరలిస్తున్న రూ.18.82 లక్షలు పట్టుబడినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. చెన్నై నుంచి వస్తున్న కారులోని వ్యక్తి తిరుపతిలోని క్యాటరింగ్ ఓనర్‌కు అందజేయడానికి నగదు తీసుకెళుతున్నట్లు వెల్లడించాడన్నారు. అయితే ఎలాంటి రశీదులు లేని కారణంగా నగదును ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ వివరించారు.

బస్సు బోల్తా : ఇద్దరికి గాయాలు

కుప్పంరూరల్ : కుప్పం డిపో బస్సు శనివారం తమిళనాడులోని కనుమూరు వద్ద బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. వివరాలు.. ఉదయం 5.30 గంటలకు కుప్పం నుంచి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో తమిళనాడులోని బరుగూరుకు బయలుదేరింది. మార్గం మధ్యలో మలుపు వద్ద మంచు కారణంగా రోడ్డు కనిపించక బస్సు అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. స్థానికుల సాయంతో ప్రయాణికులు బయటపడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న కుప్పం డిపో మేనేజర్ పెంచులయ్య ఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ జయకుమార్, ప్రయాణికులను పరామర్శించారు. అందరూ సురక్షితంగా ఉన్నారని, ఇద్దరికి మాత్రమే చిన్నపాటి గాయాలైనట్లు పెంచులయ్య వెల్లడించారు.

శ్రీవారిని దర్శించుకున్న మురుగన్

తిరుమల: తిరుమల శ్రీవారిని శనివారం కేంద్ర సహాయశాఖ మంత్రి ఎల్.మురుగన్ దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించారు.



శ్రీవారి దర్శనానికి 8 గంటలు

తిరుమల: తిరుమలలో స్వామి వారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్‌లో 7 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 58,842 మంది స్వామిని దర్శించుకోగా, 21,796 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తులు హుండీలో రూ.3.44 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది.


ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో 'సిద్ధం' సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ భాగం.. ర్యాంప్‌పై నడుస్తూ పార్టీ శ్రేణులకు నమస్కరిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి



'సిద్ధం' సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, హాజరైన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు

మీరే సారథులు

పింఛన్ అందుకునే ప్రతి ఇంటి నుంచీ ఓ స్టార్ క్యాంపెయినర్ రావాలి

దెందులూరు 'సిద్ధం' సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు


తమ దగ్గరకు సీఎం వైఎస్ జగన్ రావడంతో ఆనందంలో పార్టీ శ్రేణుల కేరింతలతో దద్దరిల్లిన 'సిద్ధం' సభ

జరగబోయే ఎన్నికల రణ క్షేత్రంలో కృష్ణుడి పాత్ర పోషిస్తూ మీరు, మీ అందరికీ తోడు అర్జునుడిలా నేను.. మనందరి ప్రభుత్వం చేసిన మంచిని మన అస్త్రాలుగా మల్చుకుని, కౌరవ సైన్యం మీద యుద్ధం చేద్దాం. ఎన్నికల యుద్ధంలో మన సంక్షేమం మీద, ప్రతి ఇంటికీ మనం చేస్తున్న మంచి, అభివృద్ధి మీదే వాళ్ల దాడి ఉంటుంది. పేద వాడి భవిష్యత్, సంక్షేమం, గ్రామ గ్రామాన అభివృద్ధి, సామాజిక వర్గాల అభివృద్ధి మీద, మనందరి ప్రభుత్వం రాబోయే తరం కోసం అమలు చేస్తున్న విద్యా విధానం మీద ఈ పెత్తం దారులు దాడి చేస్తున్నారు. పోర్టులు, హార్బర్లు, మెడికల్ కాలేజీలు, నాడు–నేడుతో మారుతున్న స్కూళ్లు, హాస్పిటళ్లు, పారిశ్రామిక అభివృద్ధి, మొత్తంగా రాష్ట్ర అభివృద్ధి మీద టీడీపీ దండ యాత్ర చేస్తోంది. చంద్రబాబు దుష్ట సైన్యాన్ని, వారి కుట్రల్ని, కుతంత్రాల్ని, చీల్చి చెండాడటానికి మళ్లీ మన వైఎస్సార్‌సీపీ ప్రజా సైన్యం, మన కేడర్, లీడర్లు, మన అభిమానులు, నా కుటుంబ సభ్యులైన మీరంతా సిద్ధమేనా? (సిద్ధమేనని శ్రేణుల నినాదాలు)

మేనిఫెస్టో రిలీజ్ చేయడం, తర్వాత మోసం చేయడం, దాన్ని చెత్తబుట్టలో పడేయడం.. సంప్రదాయంగా వస్తోంది. మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టోకు విశ్వసనీయత తీసుకొచ్చింది మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. మేనిఫెస్టోను చూపించి 99 శాతం వాగ్దానాలను అమలు చేసింది మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. ఇవన్నీ కనిపిస్తున్నా, కళ్లుండీ ఈర్ష్యతో చూడలేని కబోదులు టీవీ చానళ్లు, పేపర్ల రూపంలో ఉన్నాయి. మనల్ని తిట్టే వాళ్ల నోరు మంచిది కాదు. వాళ్లు ఎప్పుడూ అంటూనే ఉంటారు. అబద్ధాల పునాదుల మీద వారు ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. మీ ఇంట్లో మంచి జరిగిందా.. లేదా అన్నదే కొలమానంగా తీసుకోవాలి.

- సీఎం వైఎస్ జగన్

సాక్షి ప్రతినిధి, ఏలూరు

'రాష్ట్రంలో మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరంతా సిద్ధమేనా? ఇంటింటి చరిత్రను, పేదింటి భవిష్యత్‌ను మరింత గొప్పగా మార్చే పరిపాలన అందించేందుకు, మన పార్టీని మరోసారి గెలిపించుకునేందుకు మీరంతా సిద్ధమా? పేదల భవిష్యత్‌ను, పేదలని కాటేసే ఎల్లో వైరస్ మీద కనిపిస్తున్న కరోనా లాంటి ఆ దుష్టచతుష్టయం మీద యుద్ధానికి, ఓ మహా సంగ్రామానికి ప్రతి ఒక్కరూ సిద్ధమేనా?' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లోని 50 నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అశేష జనవాహినిని ప్రశ్నించారు. పేదల భవిష్యత్తును, సంక్షేమాన్ని నిర్దేశించే ఈ ఎన్నికలు ఎంత ముఖ్యమో ప్రతి గడపకూ వెళ్లి వివరించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల మేనిఫెస్టోను మనం ఒక బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావించి, అందులో చెప్పిన 99 శాతం హామీలు నెరవేర్చిన తరుణంలో ఈ ఎన్నికల సంగ్రామానికి మీరే సారథులు అని స్పష్టం చేశారు. మంచి కొనసాగాలంటే మళ్లీ మనందరి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలన్నారు. శనివారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎన్నికల శంఖారావం 'సిద్ధం' సభలో పాల్గొని ప్రసంగించారు. రామాయణం, మహాభారతం.. ఈ రెండింటిలో ఉన్న విలన్లంతా.. ఓ చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తపుత్రుడి రూపంలో, ఇతర పార్టీల్లో ఉన్న చంద్రబాబు కోవర్టుల రూపంలో ఉన్నారన్నారు. ఇంత మంది తోడేళ్లలా ఏకమై మీ జగన్ చుట్టూ బాణాలు పట్టుకుని రెడీగా ఉన్నారని చెప్పారు. 'వారి వైపు నుంచి చూస్తే ఈ సీను ఎలా కనిపిస్తుందంటే.. ఇన్ని తోడేళ్ల మధ్య జగన్ ఒంటరి వాడిలా కనిపిస్తాడు. కానీ ఇన్ని కోట్ల మంది హృదయాలలో మీ జగన్‌కు మీరు స్థానమిచ్చి, మీ ఇంటి బిడ్డగా మీ గుండెల్లో ఉంచుకున్నారన్నదే నిజం. జగన్ ఏనాడూ ఒంటరి కాదు. వారికి ఎల్లో పత్రికలు, టీవీలు, పొత్తుల సైన్యం తోడుగా ఉంటే నాకున్న తోడు, నా ధైర్యం, నా బలం .. పైనున్న ఆ దేవుడు, నన్ను గుండెల్లో పెట్టుకున్న మీరు. ఇది నాయకుడి మీద ఉన్న నమ్మకంతో పుట్టిన సైన్యం. ఒక నాయకుడిని ప్రజలు నమ్మారు అంటే వాళ్ల స్పందన, ప్రేమ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇక్కడ కనిపిస్తున్న నా అన్నదమ్ములు, అవ్వాతాతలు, నా కుటుంబ సైన్యమే నిదర్శనం' అని అన్నారు. ఈ సభలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే..

14 ఏళ్లు సీఎంగా ఉండీ ఏం చేశారని అడగండి

- గోదారమ్మ సీమలో నిలబడి మనకు, ప్రతిపక్షానికి మధ్య ఉన్న తేడాను, ప్రతి కుటుంబానికి మనం చేసిన మంచిని వివరించడానికి మీ వద్దకు వచ్చాను. ఇంటింటా మనం చేసిన అభివృద్ధి, గ్రామంలో మనం తెచ్చిన మార్పు, లంచాలు, వివక్షకు తావు లేకుండా తెచ్చిన వ్యవస్థ, చరిత్రలో ఎప్పుడూ, ఎక్కడా చూడని విధంగా జరిగిన సామాజిక న్యాయం.. వీటన్నింటికీ మనందరి ప్రభుత్వమే కేరాఫ్ అడ్రస్. ఈ మాటను ప్రతి అభిమాని, ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పడానికి, కావాల్సినన్ని అంశాలు ఉన్నాయి. పంచుకోవడానికి, తిరుగులేని ఆత్మవిశ్వాసంతో 175కు 175 ఎమ్మెల్యేలు.. 25కు 25 ఎంపీలు గెలవాల్సిన అవసరాన్ని వివరించేందుకు మీ వాడిగా, మీ ముందుకు వచ్చి నా మనసు పంచుకుంటున్నా. నా మాటలు అన్నింటినీ ప్రతి ఇంటికీ తీసుకువెళ్లి ప్రతి ఒక్కరితో పంచుకోవాలి.
- 14 సంవత్సరాలు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశాడు? అని గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అమ్మ, అక్క, అన్న, తమ్ముళ్లను అడగండి. గత 10 ఏళ్లగా వారి బ్యాంకు అకౌంటు వివరాలను వారినే చూడమని చెప్పి అడగండి. ఆ పదేళ్ల.. అంటే చంద్రబాబు 5 సంవత్సరాలు, మీ బిడ్డ జగన్ పాలనలో 5 సంవత్సరాలు.. బ్యాంకు అకౌంటు వివరాల్లో అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఎంత డబ్బులు పడిందన్నది వారినే చూడమనండి. 1994, 1999, 2014లో ఇచ్చిన టీడీపీ మేనిఫెస్టోలో ఏనాడైనా 10 శాతం అమలు చేశాడా అని అడగండి.

ఈ మార్పును ప్రతి ఇంటా వివరించాలి

- మీ బిడ్డ జగన్ 57 నెలల్లో ఏం చేశారనేది ప్రతి ఇంట్లో వివరించండి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామం తీసుకున్నా, అభివృద్ధి కళ్లకు కనిపిస్తుంది. విలేజ్ సెక్రటేరియట్.. పట్టణంలో వార్డు సెక్రటేరియట్ కనిపిస్తుంది. సచివాలయాల ద్వారా 540 రకాల సేవలు అందిస్తూ, 10 మంది మన పిల్లలే అక్కడే ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తారు. ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే ఇంటికే వచ్చి చిక్కటి చిరునవ్వులతో తలుపుతట్టి.. అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు.. ఇలా ఏకంగా 66 లక్షల కుటుంబాలను ఆప్యాయంగా పలకరించి, వారి చేతిలో 3 వేల పెన్షన్ పెడుతున్నది మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే.
- లంచాలు, వివక్షకు నాటి జన్మభూమి కమిటీలు మారుపేరు. ఈ రోజు ఏ గ్రామంలో కూడా అలా లంచాలు, వివక్ష లేకుండా సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తెచ్చింది మీ జగనే. డీబీటీ ద్వారా నేరుగా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పంపుతున్నదీ మీ జగన్, మీ ప్రభుత్వమే. మీ గ్రామంలో గవర్నమెంట్ బడి, ప్రభుత్వ ఆస్పత్రి మారటానికి నాడు–నేడు చేసినది, చేస్తున్నది మీ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. గవర్నమెంట్ బడిలో ఇంగ్లిషు మీడియం, బైలింగ్వల్ టెక్ట్స్ బుక్కులు, చిన్నారుల చేతుల్లో ట్యాబ్‌లు, డిజిటల్ బోధన, క్లాస్ రూముల్లో ఐఎఫ్‌పీలు, సీబీఎస్ఈ, ఐబీ వరకు ప్రయాణం అంటే గుర్తుకొచ్చేది మీ జగనే.
- రైతు భరోసా, ఆర్బీకేల ద్వారా రైతన్నను చేయి పట్టుకుని నడిపించేదీ మీ వైఎస్సార్సీపీనే. పేదలు, రైతన్నలకు మంచి చేస్తూ అసైన్డ్ భూముల మీద, 22ఏ భూములు 35 లక్షల ఎకరాల మీద శాశ్వత భూ హక్కులు ఇచ్చింది మీ జగనే. నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అంటూ ఈ 57 నెలల్లో అందించిన రూ.2.55 లక్షల కోట్లలో ఏకంగా 75 శాతం పైగా ఈ వర్గాలకే అందించి దేశంలోనే రికార్డు సృష్టించింది మీ జగన్ ప్రభుత్వమే.
- నామినేటెడ్ పోస్టులు, నామినేషన్‌పై ఇచ్చే కాంట్రాక్టులు, ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెట్ యార్డులు, కార్పొరేషన్ చైర్మన్లు, నామినేటెడ్ పదవుల్లో 50 శాతం పోస్టులు చట్టం చేసి మరీ ఇచ్చింది మీ ప్రభుత్వమే. కేబినెట్‌లో 68 శాతం మంత్రి పదవులు నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములకు దక్కాయి. నలుగురికి డిప్యూటీ సీఎం పదవులు, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్ పర్సన్ మొదలు.. స్థానిక సంస్థల పదవులన్నింటిలోనూ కనీవినీ ఎరుగని రీతిలో, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందీ మీ బిడ్డ జగన్ పాలనలోనే.



2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం

- గత ప్రభుత్వ హయాంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే.. మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.13 లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు. అందులోనూ 80 శాతం నేను నా.. నా.. అని పిలుచుకొనే నా చెల్లెమ్మలు, తమ్ముళ్లు కనిపిస్తున్నారు. అక్కచెల్లెమ్మలను లక్షాధికారులుగా చేయాలని, వారికి గూడు ఉండాలని ఏకంగా 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిందీ మీ జగనే. అందులో 22 లక్షల ఇళ్లు కడుతున్నదీ మన ప్రభుత్వమే. అక్కచెల్లెమ్మలు పిల్లల్ని బడులకు పంపిస్తే చాలు వారికి తోడుగా ఉంటూ.. అమ్మ ఒడి, పిల్లలకు అండగా ఉంటూ విద్యా దీవెన, వసతి దీవెన, అక్కచెల్లెమ్మలకు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ.. కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, దిశ యాప్.. మొత్తంగా మహిళా సాధికారత.. ఇవన్నీ మన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే.
- ప్రతి గ్రామంలో ఇవాళ ఒక మహిళా పోలీస్, విలేజ్ క్లినిక్ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఫ్యామిలీ డాక్టర్ వచ్చారు. ప్రతి ఇంట్లోనూ జల్లెడ పడుతూ ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేస్తూ, వైద్యం చేసి, మందులిస్తున్నది మీ బిడ్డ పాలనలోనే. 108, 104, ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు తీసుకొచ్చింది మహానేత దివంగత నేత వైయస్ రాజశేఖరరెడ్డి అయితే, వాటిని మరో నాలుగు అడుగులు ముందుకు వేయిస్తున్నది మీ బిడ్డ హయాంలోనే.
- రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయి. నాలుగు సీ పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, కొత్త ఎయిర్ పోర్టులు వస్తున్నాయి. ఉన్న చోట విస్తరణ పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక కారిడార్లలో ఉరుకులు పరుగులతో పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక వేత్తలతో పాటు సంస్థలు మన రాష్ట్రం వైపు లైను కడుతున్నాయి. ఈ వాస్తవాలను ప్రతి ఇంటికీ తీసుకెళ్లాలి. 2019లో మనం అధికారంలోకి రాకపోయింటే ఇవన్నీ సాధ్యమయ్యేవా? ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి లంచాలు లేకుండా, కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీ చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికీ అందుతున్నది ఒక్క జగనన్న పాలనలోనే దేశానికే చూపించగలిగాం.

ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్

- ఈ ఎన్నికలు ఎంత ముఖ్యం అనేది ప్రతి అవ్వాతాతకు, అక్కాచెల్లెమ్మకు, అన్నదమ్ములందరికీ చెప్పాలి. కేవలం ఒక ఎమ్మెల్యేనో, ఎంపీనో ఎన్నుకొనే ఎన్నికలు కావు. 57 నెలలుగా పేదలకు అందుతున్న సంక్షేమాన్ని, వారి పిల్లల భవిష్యత్‌ను నిర్ణయించనున్న ఎన్నికలని ప్రతి ఇంట్లో వివరించాలి. ప్రతి కుటుంబం, ప్రతి సామాజిక వర్గం, ప్రతి ప్రాంతం భవిష్యత్, రైతన్న భవిష్యత్, అక్కచెల్లెమ్మల సంక్షేమం, ఇంటింటా అభివృద్ధి, పిల్లల భవిష్యత్ అన్నీ ఈ ఎన్నికలతో ముడిపడి ఉన్నాయని గమనించండి. చదువు, వైద్యం కోసం పేదవాడు అప్పులపాలు కాకుండా ఉండాలన్నా అది మనందరి ప్రభుత్వమే ఆ పని చేయగలదని ఇంటింటికీ వెళ్లి చెప్పండి.
- అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు, వైద్య సేవలు అందుకుంటున్న వారు, ఇలా ప్రతి ఇంట్లో నుంచి ఒకరు స్టార్ క్యాంపెయినర్లుగా రావాలని చెప్పండి. బయటకొచ్చి ప్రతి ఒక్కరూ కనీసం 100 మందితో జరుగుతున్న మంచి గురించి చెప్పాలని వివరించండి. మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యం అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. అమ్మ ఒడి, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, సున్నా వడ్డీ, సొంతిల్లు.. ఇవన్నీ కొనసాగాలంటే అక్కచెల్లెమ్మలే స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలని చెప్పండి. పిల్లల తల్లిదండ్రులంతా మంచి చేస్తున్న ప్రభుత్వానికి అండగా ఉండాలని చెప్పండి. రైతు భరోసా కొనసాగాలన్నా, ప్రతి రైతన్నకూ మెరుగైన ఆర్బీకే సేవలు అందాలన్నా, ఉచితంగా ఇన్సూరెన్స్ రావాలన్నా, ఇన్‌పుట్ సబ్సిడీ దొరకాలన్నా, పగటి పూటే ఉచిత విద్యుత్, దళారీ వ్యవస్థ పోయి రైతన్నకు మద్దతు ధర అందాలన్నా.. కేవలం జగనన్న మాత్రమే చేయగలడని.. ప్రతి రైతన్న స్టార్ క్యాంపెయినర్ కావాలని చెప్పండి.



‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్

ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడు ‘మీ ఎట్ 21’ వైరల్ ట్రెండ్ నడుస్తోంది. ఈ ట్రెండ్‌లో భాగంగా 21 ఏళ్ల వయసులోని తమ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో యూజర్‌లు పోస్ట్ చేస్తున్నారు. ఆ వయసులో తమ తీపి, చేదు జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటున్నారు.

అరిజోనా (యూఎస్)కు చెందిన 43 ఏళ్ల డామిన్ రఫ్ ఈ ట్రెండ్‌కు కారణం. మెక్సికోలో జరిగిన తన 21 వ బర్త్‌డే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.ఈ ఫొటో ‘ఇంతింతై... అంతంతై’ చివరికి వైరల్ ట్రెండ్‌గా మారింది.

కరీనా కపూర్, ప్రియాంక చోప్రా, కాజల్‌లు కూడా ఈ వైరల్ ట్రెండ్‌లో భాగం అయ్యారు. కరీనా కపూర్ తన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘అశోక’ సినిమాలో షారుఖ్‌ఖాన్ పక్కన ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ‘ఫీలింగ్ 21 దిస్ మార్నింగ్’ అనే కాప్షన్ ఇచ్చింది. మరో ఫొటోకు ‘21’ అని కాప్షన్ ఇచ్చి రెడ్ హార్ట్ ఇమోజీ జోడించింది. ప్రియాంక చోప్రా మోడలింగ్ రోజుల నాటి ఫొటోలను షేర్ చేసి ‘లెర్న్ ఏ లాట్ సిన్స్ దెన్’ అని కాప్షన్ ఇచ్చింది. బైక్‌పై కూర్చున్న తన ఫొటో షేర్ చేస్తూ ‘ఉయ్‌ డిడ్ వెల్. ప్యాట్ ఆన్ ది బ్యాక్ ఫర్ ది యంగర్ మీ’ అని కాప్షన్ ఇచ్చింది కాజల్.



తమ్ముడూ... ఎలా ఉన్నావు?

మనం స్కూటర్‌పై వెడుతుంటే పక్కన కారులో మన అభిమాన హీరో లేదా క్రికెటర్ కనిపిస్తే ‘ఇది కలా? నిజమా?’ అనుకుంటాం. సచిన్ టెండూల్కర్ వీరాభిమానికి కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

టూ వీలర్‌పై వెళుతున్న హరీష్‌కుమార్‌ను కారులో వెళుతున్న వ్యక్తి ‘ఎయిర్‌పోర్ట్‌కు ఎలా వెళ్లాలి?’ అని అడిగాడు.

సమాధానం చెప్పడానికి రెడీ అయిన హరీష్ అటువైపు చూసి స్వీట్ షాక్‌కు గురయ్యాడు. అతడు ఎవరో కాదు సచిన్ టెండూల్కర్. రోడ్డు మీద నుంచి క్లౌడ్ 9లోకి వెళ్లిన హరీష్ ‘నమ్మలేకపోతున్నాను. థ్యాంక్యూ గాడ్’ అన్నాడు. ఆటోగ్రాఫ్ ఇచ్చి సెల్ఫీ దిగిన సచిన్ హెల్మెట్ ధరించి డ్రైవ్ చేస్తున్నందుకు హరీష్‌ను అభినందించాడు. ‘నేను కూడా సీటు బెల్ట్ ధరించాను చూడు’ అన్నాడు.

హరీష్ ధరించిన ముంబై ఇండియన్స్ జెర్సీ వెనుక ‘టెండూల్కర్ 10 ఐ మిస్ యూ’ అనే అక్షరాలు కనిపిస్తాయి. కారులో వస్తున్న సచిన్‌కు ఆ అక్షరాలు కనిపించాయి. అభిమానితో కాసేపు ఆప్యాయంగా మాట్లాడేలా చేశాయి. ఈ వీడియో క్లిప్‌ను సచిన్ టెండూల్కర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. ఇది క్విక్‌గా వైరల్ అయింది. అయిదు మిలియన్‌లకు పైగా వ్యూస్ వచ్చాయి.

వైరల్

వర్చువల్ ఎవరెస్ట్ జర్నీ

ఎవరెస్ట్ శిఖరం

360 డిగ్రీల కెమెరా వ్యూ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. వర్చువల్ జర్నీ రూపంలో సరికొత్త అనుభవాన్ని అందిస్తోంది. పర్వతారోహకులు ఎదుర్కొనే కఠినమైన వాతావరణ పరిస్థితులను అనుభవంలోకి తెచ్చేలా ఉంటుంది ఈ వర్చువల్ జర్నీ. స్కిల్‌డ్ మౌంటెనీర్స్ టీమ్ ఈ ఫుటేజీని కాప్చర్ చేసింది.



‘ఏ 360 డిగ్రీ కెమెరా వ్యూ ఫ్రమ్ ది టాప్ ఆఫ్ మౌంట్ ఎవరెస్ట్’ కాప్షన్‌తో అష్రఫ్ జబ్ర ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఈ వీడియో వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకుంది. పర్వతారోహక బృందం ధైర్యసాహసాలకు, సాంకేతిక నైపుణ్యానికి నెటిజనులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

‘టాప్ ఆఫ్ ది వరల్డ్! థ్యాంక్‌ఫుల్ ఫర్ గాడ్స్ క్రియేషన్’... నెటిజనుల నుంచి ఇలాంటి కామెంట్స్ ఎన్నో కనిపించాయి.

దొరకునా ఇటువంటి దోశ!

● ఈ దోశను గాల్లో విసురుతారు



‘వ్యాపారం అన్నాక నమ్మకమే కాదు కాస్త స్పెషాలిటీ కూడా ఉండాలి’ అంటూ రకరకాల పబ్లిసిటీ గిమ్మిక్కులు చేస్తుంటారు కొందరు వ్యాపారులు. ముంబైలో ‘వికెట్-కీపర్ దోశవాలా’ అనే టిఫిన్ సెంటర్ ఉంది. బోడిగుండుకూ మోకాలికీ ముడిపెట్టినట్లు ‘వికెట్ కీపర్‌కు, దోశకు ఏమిటి సంబంధం?’ అనే క్వొశ్చన్ వస్తుంది.

ఈ టిఫిన్ సెంటర్ స్పెషాలిటీ ఏమిటంటే...

పెనం మీద తయారైన వేడి వేడి దోశను కస్టమర్‌కు ప్లేట్లో పెట్టి ఇవ్వరు.

కస్టమర్ ఒక ప్లేటు పట్టుకొని కాస్త దూరంలో నిలబడాలి. పెనం మీద ఉన్న వేడి వేడి దోశను బాల్‌ని విసిరినట్లు గాల్లో విసిరేస్తారు. కస్టమర్ మహాశయుడు ఈ దోశను తన ప్లేటుతో క్యాచ్ పట్టాలి.

‘ఇదేమి పిచ్చి నాయనా’ అని మనం అనుకున్నా సరే ‘ఆ కిక్కే వేరప్పా’ అంటున్నారు ఈ టిఫిన్ సెంటర్‌కు రెగ్యులర్‌గా వచ్చే కస్టమర్‌లు.

ముకాబులా సాంగ్ ఘంటసాల పాడితే...





‘రెహమాన్‌జీ... ముక్కాలా ముకాబులా పాటను ఘంటసాల గొంతులో వినిపిస్తే వినాలని ఉంది’

‘ఒకే ఒక్కడు సినిమాలో జానకి పాడిన ధీరా మగధీరా పాటను భానుమతి గొంతులో వినిపించగలరు’... ఇలాంటి విన్నపాలెన్నో సోషల్‌మీడియా వేదికగా వినిపిస్తున్నాయి.

రజనీకాంత్ ‘లాల్ సలాం’ సినిమాలోని ఒక పాట కోసం దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్ గొంతులను ఏఆర్ రెహమాన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో రీక్రియేట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన రెహమాన్ పోస్ట్ వైరల్ కావడం మాట ఎలా ఉన్నా...‘బంబా బక్యా-షాహుల్ హమీద్‌ల గురించి తెలియనివారు గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారు. వారి గురించి విశేషాలు తెలుసుకుంటున్నారు.

గోపాల ముద్దుల బాల

కొన్ని వీడియోలు వైరల్ కావడానికి మాటలు, నిడివితో పనిలేదు. ‘హార్ట్ వార్మింగ్ ఎలిమెంట్’తో మౌనంగానే వైరల్ అవుతాయి. ఈ వీడియో అలాంటి కోవకు చెందింది. ఆరుబయట మంచంపై కూర్చొని ఆడుకుంటున్న ఓ పాప దగ్గరికి ఆవు వచ్చి ‘ఎలా ఉన్నావు పాపా?’ అన్నట్లుగా



ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. పాప ఆవు ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని నిమురుతూ ‘నేను బాగానే ఉన్నాను. నీ సంగతి ఏమిటి?’ అన్నట్లుగా నవ్వుతుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయిన ఈ వీడియో లక్షలాది వ్యూస్‌తో దూసుకుపోతోంది.

నేడు వరల్డ్ క్యాన్సర్ డే



జీన్ సైలెన్సింగ్ ఎడిటింగ్!

మనం ఏదైనా రాస్తుంటాం. లేదా సినిమా కోసం రీల్స్ తీస్తుంటాం. తీరా రాశాక లేదా తీశాక అది అంత సరిగా లేదని లేదా కోరుకున్నట్లుగా రాలేదనీ లేదా తీసిన సమాచారం అవసరం లేదనిపిస్తుంది. అప్పుడు మనం చేసే పని ‘ఎడిటింగ్’! అలాగే... మన ప్రతి ఒక్కరి జీవితంలో... మన అవయవ నిర్మాణం, వికాసం, ఆరోగ్యచరిత్ర... వీటన్నింటికీ మూలం ఈ రాత లేదా రీల్స్ రూపంతో పోలిక గల జన్యువులు. ఎక్కడైనా పదాలు తప్పుగా వస్తే వాటిని సవరించినట్లుగా, సినిమాలో రీల్స్ తప్పుగా వస్తే వాటిని సరి చేసినట్టుగానే... ఈ జన్యుపొరబాట్లనూ సరి చేసే ప్రక్రియే ‘జీన్ ఎడిటింగ్’. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రక్రియలతో జన్యులోపాలతో వచ్చే క్యాన్సర్లనూ లేదా జబ్బులను పూర్తిగా నయం చేయవచ్చు. ఫిబ్రవరి 4న ‘ప్రపంచ క్యాన్సర్ డే’ సందర్భంగా ఈ అత్యంత కొత్త చికిత్స విధానాల్ని తెలుసుకునే ప్రయత్నమే ఈ కథనం.



మన దేహం మొత్తం కణాలతో నిర్మితమై ఉంటుంది. కణం మధ్యలోని న్యూక్లియస్‌లో క్రోమోజోములుంటాయి. ఈ క్రోమోజోములన్నీ డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలతో కలగలసిన జన్యువులతో నిర్మితమై ఉంటాయి. మన దేహం తాలూకు అన్ని జీవక్రియలూ వాటి మీదే ఆధారపడి నడుస్తుంటాయి. అంటే జీవకణంలో జరిగే మొత్తం ప్రాసెసింగ్‌కు ఈ ఆర్‌ఎన్‌ఏలు దోహదపడుతుంటాయి. అవి చేసే పనులను బట్టి ఎమ్ ఆర్‌ఎన్‌ఏ, ఆర్ ఆర్‌ఎన్‌ఏ, టీ ఆర్‌ఎన్‌ఏ అనే రకాలతో ప్రోటీన్‌ల రూపకల్పనకు సహాయపడుతుంటాయి. ఈ ఆర్‌ఎన్‌ఏ, డీఎన్‌ఏల ప్రాసెసింగ్ ప్రక్రియల్లో తేడాలు జరిగినప్పుడు అవి వ్యాధుల రూపంలో... ప్రధానంగా క్యాన్సర్లుగా బయటపడతాయి.

జన్యులోపాలతో వ్యాధులు ఎలాగంటే...

కొన్ని మన జన్యువుల మూలస్థానాల్లో పొరబాటు జరిగినప్పుడు... అది ఓ జబ్బు రూపంలో అందునా క్యాన్సర్‌ల రూపంలో ఎలా బయటపడతాయో చూద్దాం. ఉదాహరణకు బీసీఆర్ ఏబీఎల్ అనే జన్యువులో లోపం వల్ల... టైరోసిన్ కైనేజ్ అనే ఓ ఎంజైము నిరంతరాయంగా ఉత్పత్తి అవుతూ ఉంటుంది. అది అత్యధికంగా తెల్లరక్త కణాలను ఉత్పత్తి చేయమంటూ దేహానికి ఆదేశాలు అందజేస్తుంది. దాంతో ఓ తెల్లరక్తకణం జీవితకాలం పూర్తి కాకుండానే అనేక తెల్లరక్తకణాలు పుట్టుకొస్తుంటాయి. పాలు విరిగినప్పుడు పనికిరాని విధంగానే... రక్తంలో లోపభూయిష్టమైన తెల్లరక్తకణాలు గుంపులు గుంపులుగా గుమిగూడిపోయి, పూర్తిస్థాయి మెచ్యూరిటీ రాకుండానే నశించిపోయి రక్తం విరిగినట్లుగా కనిపిస్తుంటుంది. ఇలా జరగడం వల్ల అది ‘క్రానిక్ మైలాయిడ్ లుకేమియా’ అనే బ్లడ్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ఇదొక ఉదాహరణ మాత్రమే. ఇలా ఒక జన్యువు చెడిపోవడం వల్ల / లోపం కలగడం వల్ల వచ్చే క్యాన్సర్లు చాలా రకాలే ఉంటాయి.

కొత్త చికిత్స ప్రక్రియలేమిటి... అవి ఎలా పనిచేస్తాయంటే...

జన్యువులు, జెనెటిక్ కోడ్స్‌లో వచ్చే మ్యూటేషన్లు, వాటి కారణంగా ఉత్పన్నమయ్యే లోపాల కారణంగా వచ్చే వ్యాధులకు చికిత్స అందించడానికి పరిశోధకులు సరికొత్త విధానాలను కనుగొంటున్నారు. వాటిల్లో జీన్ ఎడిటింగ్‌లూ, జీన్ సైలెన్సింగ్‌లన్నవి ఇటీవలే కనుగొన్న విధానాలు.

అదెలాగంటే...

ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా కణంలోని జీవక్రియల్లో రకరకాల ఆర్‌ఎన్‌ఏలు... (తాము ఏ రకానికి చెందినవన్న దాన్ని బట్టి)... జన్యు సమాచారాన్ని అందజేయడం, నిక్షిప్తపరచడం వంటి పనులు చేస్తాయి. ఇవన్నీ ఎమైనో యాసిడ్‌లూ, ప్రోటీన్‌లు ఏర్పడటం ద్వారా జరుగుతుంటాయి. ఇలా ప్రోటీన్‌లు రూపొందే సమయంలో కొన్ని అదనంగా (ఎక్స్‌ట్రా) ఏర్పడవచ్చు. మరికొన్ని ఏర్పడాల్సిన విధంగా ఏర్పడకుండా మిస్ (మిస్సింగ్) కావచ్చు. లేదా ఇంకొన్ని తప్పుడు సీక్వెన్స్‌లో ఏర్పడవచ్చు. వీటిల్లో ఏది జరిగినా.... అది వ్యాధిగా వ్యక్తమవుతుంది.

చక్కదిద్దడానికి పరిశోధకులు చేస్తున్నదేమంటే...

ఇలా జన్యువుల్లోని లోపాల వల్ల వచ్చే క్యాన్సర్లను చక్కదిద్దడానికి పరిశోధకులు కొన్ని ఎడిటింగ్ ప్రక్రియలను అనుసరిస్తున్నారు. ఇందులో భాగంగా వారు మొత్తం ఆర్‌ఎన్‌ఏ కాకుండా... తమకు కావాల్సిన మేరకు చిన్న చిన్న ఆర్‌ఎన్‌ఏ లేదా డీఎన్‌ఏ స్ట్రాండ్స్ రూపొందిస్తారు. ఇలా రూపొందించిన స్ట్రాండ్స్‌ను ‘యాంటీ సెన్స్ ఆలిగో న్యూక్లియోటైడ్స్’ (ఏఎస్‌ఓ)లని అంటారు.

కణంలోని జన్యుసమాచారాన్ని అందించడం, ఉపయోగించడం వంటి కార్యకలాపాలు జరిగే సమయంలో.. బహిర్గతం కావాల్సిన ప్రోటీన్ భాగాలు బయటకు రాకపోయినా, లోపలే ఉండాల్సినవి బయటకు వచ్చినా లేదా ఆర్‌ఎన్‌ఏ రూపంలో తేడాలు వచ్చినా అది క్యాన్సర్‌గా బయటపడుతుందని ఇప్పటికే తెలుసుకున్నాం కదా.

ఇప్పుడు పరిశోధకులు రూపొందించిన ఈ ‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’ లేదా సంక్షిప్తంగా ఏఎస్‌ఓలనేవి చిన్న చిన్న స్ట్రాండ్స్‌గా ఏర్పడి... ప్రధానంగా ఈ కింద పేర్కొన్న పద్ధతుల్లో వాటిని చక్కదిద్దుతాయి. అదెలాగంటే...

1. ఆర్‌ఎన్‌ఏలో లోపభూయిష్టమైన ప్రాంతం ఉంటే...

ఈ చిన్న స్ట్రాండ్స్ అక్కడికి వెళ్లి లోపభూయిష్టమైన / ప్రమాదకరమైన దాన్ని తొలగించడం లేదా పూర్తిగా కత్తిరించి మాయం చేయడం చేస్తాయి. (ఇది ఒకరకంగా ఎడిటింగ్ లాంటి ప్రక్రియ).

2. ఈ ఏఎస్‌ఓలు...

ఆర్‌ఎన్‌ఏ లోని లోపభూయిష్టమైన ప్రాంతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం ద్వారా జన్యులోపాలను చక్కదిద్దుతాయి. ఇక్కడ ఏఎస్‌ఓలు రెండు రకాలుగా పని చేస్తాయి. మొదటిది లోపభూయిష్టం కావడం వల్ల అవాంఛితమైన జన్యుపదార్థాలను అసలు పుట్టకుండా చేయడం లేదా ఆలస్యం చేయడం.

3. మరో ఇతర ఆరోగ్యకరమైన జన్యువులోంచి...

తనకు కావాల్సిన విధమైన కార్యకలాపాలు నిర్వహించే ఆరోగ్యకరమైన జన్యువునే ఉద్భవింపజేసి, దాన్ని ఇక్కడ వాడుకునేలా చేస్తాయి ఈ ఏఎస్‌ఓలు.

ఇలా చేయడం ద్వారా స్పైనల్ మస్క్యులార్ ఎట్రోఫీ అనే వెన్నుకు సంబంధించిన కండరాల వ్యాధి, ఫ్రంటో టెంపోరల్ డిమెన్షియా అనే మతిమరపు వ్యాధులకు పరిశోధకులు ఇప్పటికే సమర్థమైన చికిత్సా విధానాలను, పూర్తిస్థాయి పరిష్కారాలను కనుగొన్నారు.



డాక్టర్ సురేశ్ ఏవీఎస్
సీనియర్ మెడికల్ ఆంకాలజిస్ట్

‘యాంటీ సెన్స్ ఆలిగోన్యూక్లియోటైడ్స్’లను రూపొందింది ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే...

ప్రకృతి చాలా అద్భుతమైనదీ, సంక్లిష్టమైనది. మన దేహంలోని ఒక కణంలో పది పక్కన పదమూడు సున్నాలు పెట్టినన్ని జన్యువులు ఉంటాయి. అంతేకాదు... రోజుకు మన దేహంలో పది పక్కన పన్నెండు సున్నాలు పెట్టినన్ని కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. ఇన్నిన్ని కణాల్లో ఇంతగా విభజన జరిగే సమయంలో ఎక్కడో ఒకచోట ఎంతో కొంత పొరబాటు జరగకమానదు. వీటిని సరి చేయడం కోసమే మన దేహంలో ‘మిస్ మ్యాచ్ రిపేర్ జీన్ మెకానిజమ్’ అనే ప్రక్రియ ద్వారా పొరబాట్లను చక్కదిద్దడం జరుగుతుంది. ఏఎస్‌ఓ జీన్ మాడిఫికేషన్‌లూ, ఎడిటింగ్‌లూ, సైలెన్సింగ్‌లను జీన్ మాడిఫికేషన్ ప్రక్రియ ద్వారా ప్రకృతి నేర్పిన పాఠాల నుంచే నేర్చుకున్న పరిశోధకులు... ఇప్పుడు వీటినే లోకకళ్యాణం కోసం ఉపయోగిస్తూ కొత్త చికిత్స ప్రక్రియలను కనుగొంటున్నారు.

చివరగా... ఇప్పుడు ఇదే ప్రక్రియనూ, ఇవే సిద్ధాంతాలను ఉపయోగించి... కొన్ని జన్యువులను ఎడిటింగ్ చేయడం ద్వారా, అవ్యక్తంగా ఉండాల్సిన మరికొన్ని జన్యువులు వ్యక్తమవుతున్నప్పుడు వాటిని నిశ్శబ్దపరచడం (సైలెన్సింగ్) ద్వారా సీఎమ్‌ఎల్ మొదలుకొని చాలా రకాల క్యాన్సర్లకు చికిత్సలను కనుగొని పూర్తిగా నయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రస్తుతానికి కేవలం ఒకే జన్యువు లోపం వల్ల ఒకే వ్యాధి వచ్చే కేసుల్లోనే ఈ తరహా చికిత్స పనిచేస్తుందంటూ పరిశోధకులు దీని పరిమితులనూ చెబుతున్నారు. ఈ తరహా చికిత్సతో చాలా క్యాన్సర్లు పూర్తిగా నయమయ్యే అవకాశం ఉండటం మనకు దగ్గర్లో కనిపిస్తున్న ఓ ఆశారేఖ.

క్యాన్సర్ చికిత్స కోసం మరికొన్ని కొత్త పద్ధతులు

జీన్ సైలెన్సింగ్, జీన్ ఎడిటింగ్ అన్నవి ప్రయోగాత్మకంగా విజయవంతమైన చికిత్స ప్రక్రియలు. ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే కొన్ని దేశాలలో కొంతవరకు అందుబాటులోకి వచ్చిన మరికొన్ని ఆధునిక, ఆసక్తికరమైన చికిత్స, నిర్ధారణ ప్రక్రియల గురించి తెలుసుకుందాం.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో

ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ నడుస్తోంది. క్యాన్సర్ చికిత్సలోనూ పరిశోధకులు కృత్రిమ మేధ సహాయం తీసుకుంటున్నారు. క్యాన్సర్ సెల్ కూడా ఒక కణమే కాబట్టి దాని జన్యుపటలాలను మనిషి ఒక్కడే అర్థం చేసుకోవాలంటే చాలా టైమూ, శ్రమ వృథా అయ్యే అవకాశముంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ‘ఏఐ’ సహాయంతో క్యాన్సర్ జీనోమ్ స్ట్రక్చర్‌ను విశ్లేషిస్తున్నారు. ఆ విశ్లేషణల ఆధారంగా క్యాన్సర్ కణాన్ని ఎలా తుదముట్టించవచ్చో తెలుసుకుని, ఆ మేరకు కొత్త చికిత్సలను రూపొందిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ నోస్ (ఈ-నోస్)తో క్యాన్సర్ వాసన పసిగట్టే ప్రయత్నం

క్యాన్సర్ వ్యాధి కణం చాలా చాలా చిన్నగా ఉంటుంది. దాని సైజుకు దాదాపు నాలుగు వందల రెట్లు పెరిగాకే... ఆ కణజాలాన్ని కనుగొనడం సాధ్యమవుతుంది. కానీ అప్పటికే ఆలస్యం కావడంతో క్యాన్సర్‌ను ఎదుర్కోవడం కష్టమవుతుంది. అయితే ఒక చిన్న మూత్రపరీక్షతో చాలా చాలా తొలిదశలోనే క్యాన్సర్‌ను కనుగొనే సాంకేతికతను అభివృద్ధి చేశారు ఇజ్రాయెల్‌లోని బీర్షెబాలో ఉన్న ‘బెన్-గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగావ్’ కు చెందిన పరిశోధకులు. ఒక ఎలక్ట్రానిక్ ముక్కును వీరు రూపొందించారు. రొమ్ము క్యాన్సర్ ఉన్న మహిళల్లో వాళ్ల మూత్రపు వాసన ద్వారా ఈ ఎలక్ట్రానిక్ ముక్కు క్యాన్సర్‌ను పసిగడుతుంది. దీన్ని ‘ఈ-నోస్’ అని పిలుస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే మామోగ్రఫీ లాంటి అడ్వాన్స్‌డ్ పరీక్షలతో కాకుండా... చాలా చవగ్గా రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష చేయించుకునే అవకాశం రాబోతోంది.

టీఆర్‌కే ఫ్యూజన్ ప్రోటీన్

క్యాన్సర్ కణం తాలూకు జన్యుపటలం ఆరోగ్యకరమైన కణంలా కాకుండా విభిన్నంగా ఉండటమే కాదు... విపరీతంగా కూడా ప్రవర్తిస్తుంటుంది. టీఆర్‌కే ఫ్యూజన్ ప్రోటీన్ అనే ప్రక్రియ ద్వారా క్యాన్సర్ కణ జన్యుపటలంలోని ప్రోటీన్ల చైన్‌లలో మార్పులేవైనా చేయడం ద్వారా అది తనంతట తాను నశించిపోయే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు. ఇది జరిగితే క్యాన్సర్ చికిత్సలో అది ఓ విప్లవాత్మకమైన మార్పు అవుతుంది.

హైపర్‌థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ ప్రయోగం మరింత విస్తృతంగా

కీమోథెరపీ ఇచ్చినప్పుడు అది దేహంలోని ఒక భాగంలో ఉన్న క్యాన్సర్‌పైనే కాకుండా దేహంలోని మొత్తం కణాలపైనా పనిచేస్తుంటుంది. దీనికి భిన్నంగా ప్రయోగించేదే హైపర్ థెర్మిక్ ఇంట్రా పెరిటోనియల్ కీమోథెరపీ. ఇందులో పొట్ట తెరిచి కడుపు కుహరంలో మందును ఉంచుతారు. అక్కడది విపరీతమైన వేడిపుట్టిస్తూ, క్యాన్సర్ కణాలను మాడ్చేస్తుంది. ఆరోగ్యకరమైన కొన్ని కణాలూ భస్మమైనప్పటికీ అవి మళ్లీ పుడతాయి. కానీ క్యాన్సర్ కణాలు పూర్తిగా మటుమాయమైపోతాయిగానీ మళ్లీ పుట్టవు. ఈ థెరపీని కొన్ని కడుపు క్యాన్సర్లలో వాడుతున్నారు.

స్పోర్ట్స్



రష్మిక సంచలనం

ముంబై ఓపెన్ డబ్ల్యూటీఏ-125 టెన్నిస్ టోర్నీలో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక సంచలనం సృష్టించింది. ముంబైలో శనివారం జరిగిన మహిళలు సింగిల్స్ క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో ప్రపంచ 374వ ర్యాంకర్ రష్మిక 6-3, 6-2తో ప్రపంచ 117వ ర్యాంకర్ వాలెంటిని గ్రామటికోపులు (గ్రీస్)ను బోల్తా కొట్టించింది. మొర్వాయోవా (స్లొవేకియా)తో నేడు జరిగే క్వాలిఫయింగ్ రెండో మ్యాచ్‌లో రష్మిక గెలిస్తే మెయిన్ 'డ్రా'కు అర్హత సాధిస్తుంది.



సెమీస్‌లో ఓడిన అష్మిత

థాయ్‌లాండ్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ బరిలో మిగిలిన భారత క్రీడాకారిణి అష్మిత చాలిహా సెమీఫైనల్లో వెనుదిరిగింది. బ్యాంకాక్‌లో శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో ప్రపంచ 61వ ర్యాంకర్ అష్మిత 13-21, 12-21తో ప్రపంచ 17వ ర్యాంకర్ సుపనిద (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయింది. అష్మితకు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 52 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి.

బుమ్రా కూల్చేశాడు



బుమ్రా
6/45



బుమ్రా యార్కర్‌కు ఒలీ పోప్ క్లీన్‌బౌల్డ్

- ఇంగ్లండ్ 253 ఆలౌట్
- యశస్వి డబుల్ సెంచరీ
- రెండో టెస్టుపై పట్టుబిగించిన భారత్
- మొత్తం 171 పరుగుల ఆధిక్యం

విశాఖ స్పోర్ట్స్: హైదరాబాద్‌లో మన స్పిన్ కుదర్లేదు. మ్యాచ్ చేతికందలేదు. కానీ వైజాగ్‌లో మాత్రం ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆతిథ్య జట్టుకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కట్టబెట్టింది. మ్యాచ్‌లో పట్టు సాధించేందుకు ఉపయోగపడుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (290 బంతుల్లో 209; 19 ఫోర్లు, 7 సిక్సర్లు) కెరీర్‌లో తొలి ద్విశతకం సాధించడంతో... ఓవర్‌నైట్ స్కోరు 336/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 112 ఓవర్లలో 396 పరుగుల వద్ద ఆలౌటైంది. అశ్విన్ (20; 4 ఫోర్లు) ఏడో వికెట్‌గా పెవిలియన్ చేరగా, డబుల్ సెంచరీ పూర్తయ్యాక జైస్వాల్ నిష్క్రమించాడు. కాసేపటికే బుమ్రా (6), ముకేశ్ (0)లు నిష్క్రమించడంతో భారత్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. అనంతరం ఇంగ్లండ్‌ను బుమ్రా పేస్ (15.5-5-45-6) రెండు సెషన్లలో కూల్చేసింది. దీంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.5 ఓవర్లలో 253 పరుగుల వద్ద ఆలౌటైంది. జాక్ క్రాలీ (76; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ స్టోక్స్ (47; 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది. ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 28 పరుగులు చేయడంతో టీమిండియా ఓవరాల్ ఆధిక్యం 171కి చేరింది.

బ్యాట్ వదిలేసి... చేతులెత్తేశాడు!

తొలి సెషన్‌లో ఇంగ్లండ్ కేవలం 6 ఓవర్లే ఆడింది. కానీ ఓపెనర్లు క్రాలీ, డకెట్ ఎదురుదాడికి దిగడంతో చకచకా 32/0 స్కోరు చేసింది. రెండో సెషన్ మొదలైన కాసేపటికి డకెట్ (21)ను కుల్దీప్ అవుట్ చేయడంతో 59 పరుగుల తొలివికెట్ భాగస్వామ్యం ముగిసింది. జట్టు స్కోరు వంద దాటేవరకు క్రాలీ, ఒలీ పోప్ (23; 2 ఫోర్లు) చక్కగా బ్యాటింగ్ చేశారు. బుమ్రా పేస్‌కు ఎదురునిలిచి వన్డేను తలపించే ఇన్నింగ్స్ ఆడిన క్రాలీని అక్షర్ బోల్తా కొట్టించాడు. అక్కడి నుంచి బుమ్రా పేస్ ఆటను మలుపు తిప్పింది. రివర్స్‌స్వింగ్‌తో రూట్ (5), బుల్లెట్‌లా దూసుకెళ్లిన యార్కర్‌తో ఒలీ పోప్‌లను బుమ్రా అవుట్ చేయడంతో ఒకదశలో 114/1తో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ టీ బ్రేక్‌కు 155/4తో ఆత్మరక్షణలో పడింది. ఆఖరి సెషన్‌లో కుల్దీప్ స్పిన్ జత కలవడంతో ఇంగ్లండ్ కుదేలైంది. బుమ్రా ఇన్‌స్వింగర్‌కు బెయిర్‌స్టో (25; 4 ఫోర్లు) వికెట్ సమర్పించుకోగా... ఫోక్స్ (6), రేహాన్ (6) కుల్దీప్ ఉచ్చులో పడ్డారు. చివరి సెషన్‌లో కెప్టెన్ స్టోక్స్ వికెట్ హైలైట్‌గా నిలిచింది. బుమ్రా ఆఫ్‌స్టంప్ దిశగా వేసిన కట్టర్‌ను స్టోక్స్ డిఫెన్స్ ఆడలేక క్లీన్‌బౌల్డయ్యాడు. ఆ క్షణంలో బ్యాట్ వదిలేసి చేతులెత్తేయడం చూస్తే ఆ బంతినెదుర్కోవడం స్టోక్స్ వల్ల కాలేదని స్పష్టమవుతుంది. ఈ వికెట్ల పరంపరలో బుమ్రా... హార్ట్‌లీ (21), అండర్సన్ (6)లను పడేశాడు.

యశస్వి గ్రే'టెస్ట్' ఇన్నింగ్స్....

తొలిరోజు కెప్టెన్ రోహిత్‌తో భారత ఇన్నింగ్స్‌ను ఓపెన్ చేసిన 22 ఏళ్ల యశస్వి రెండో రోజు డబుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. భారత్ చేసిన స్కోరు 396 అయితే... అతనిదొక్కడిదే 209! అంటే సగానికిపైగా పరుగులు జైస్వాలే చేశాడు. ఇంకా చెప్పాలంటే మిగతా పది మందిలో ఏ ఒక్కరు కనీసం అర్ధసెంచరీ అయినా చేయలేదు. అయినాసరే తనతో జోడీకట్టిన బ్యాటర్‌తో తన డబుల్ సెంచరీని సాకారం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్‌లోకి వచ్చిన ఏడు నెలల్లోనే ద్విశతకాన్ని ఓ పటిష్టమైన ప్రత్యర్థిపై సాధించడం విశేషం. వినోద్ కాంబ్లీ (21 ఏళ్లు), సునీల్ గావస్కర్ (21 ఏళ్లు) తర్వాత పిన్న వయసులోనే ద్విశతకం చేసిన మూడో భారత బ్యాటర్ జైస్వాల్. తక్కువ ఇన్నింగ్స్ (10వ)ల్లో డబుల్ సెంచరీ బాదిన ఆరో భారత ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కరుణ్ నాయర్ (3), కాంబ్లీ (4), మయాంక్ (8), పుజారా (9) ముందున్నారు.



యశస్వి డబుల్ సెంచరీ సంబరం

స్కోరు వివరాలు

భారత్ తొలి ఇన్నింగ్స్: 396; **ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్:** జాక్ క్రాలీ (సి) అయ్యర్ (బి) అక్షర్ 76; డకెట్ (సి) రజత్ (బి) కుల్దీప్ 21; పోప్ (బి) బుమ్రా 23; రూట్ (సి) గిల్ (బి) బుమ్రా 5; బెయిర్‌స్టో (సి) గిల్ (బి) బుమ్రా 25; స్టోక్స్ (బి) బుమ్రా 47; ఫోక్స్ (బి) కుల్దీప్ 6; రేహాన్ (సి) గిల్ (బి) కుల్దీప్ 6; హార్ట్‌లీ (సి) గిల్ (బి) బుమ్రా 21; అండర్సన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 6; బషీర్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 9; **మొత్తం** (55.5 ఓవర్లలో ఆలౌట్) 253. **వికెట్ల పతనం:** 1-59, 2-114, 3-123, 4-136, 5-159, 6-172, 7-182, 8-229, 9-234, 10-253. **బౌలింగ్:** బుమ్రా 15.5-5-45-6, ముకేశ్ కుమార్ 7-1-44-0, కుల్దీప్ 17-1-71-3, అశ్విన్ 12-0-61-0, అక్షర్ పటేల్ 4-0-24-1. **భారత్ రెండో ఇన్నింగ్స్:** యశస్వి (బ్యాటింగ్) 15; రోహిత్ శర్మ (బ్యాటింగ్) 13; **మొత్తం** (5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 28. **బౌలింగ్:** అండర్సన్ 2-0-6-0, బషీర్ 2-0-17-0, రేహాన్ 1-0-5-0.



రామ్‌కుమార్



శ్రీరామ్ బాలాజీ

భారత్ 2 పాక్ 0

సింగిల్స్‌లో రామ్‌కుమార్, శ్రీరామ్ బాలాజీ విజయం

ఇస్లామాబాద్: డేవిస్‌కప్ వరల్డ్ గ్రూప్-1 ప్లే ఆఫ్ పోటీలో భారత టెన్నిస్ జట్టు తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. పాకిస్తాన్‌తో జరుగుతున్న ఈ పోటీలో తొలిరోజు శనివారం జరిగిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ భారత క్రీడాకారులు రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ విజయం సాధించారు. ఫలితంగా ఐదు మ్యాచ్‌ల ఈ పోటీలో ప్రస్తుతం భారత్ 2-0తో ఆధిక్యం సంపాదించింది. నేడు జరిగే మిగతా మూడు మ్యాచ్‌ల్లో (డబుల్స్, రెండు రివర్స్ సింగిల్స్) ఒకదాంట్లో గెలిచినా భారత జట్టు విజయం ఖరారవుతుంది. 1964 తర్వాత పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న భారత జట్టుకు ఈసారీ ఎలాంటి పోటీ ఎదురుకాలేదు. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 461వ ర్యాంకర్ రామ్‌కుమార్ 6-7 (3/7), 7-6 (7/4), 6-0తో సింగిల్స్‌లో ర్యాంక్‌లేని ఐజామ్ ఉల్ హఖ్ ఖురేషీని ఓడించాడు. 2 గంటలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో రామ్‌కుమార్ 20 ఏస్‌లు సంధించాడు. తన సర్వీస్‌ను ఒకసారి కోల్పోయి ఐజామ్ సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేశాడు. రెండో సింగిల్స్‌లో శ్రీరామ్ బాలాజీ 7-5, 6-3తో అకీల్ ఖాన్‌పై గెలిచాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో వీరిద్దరికీ ర్యాంక్ లేకపోవడం గమనార్హం. 75 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో శ్రీరామ్ బాలాజీ ఎనిమిది ఏస్‌లు సంధించడంతోపాటు అకీల్ ఖాన్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేశాడు. నేడు జరిగే డబుల్స్ మ్యాచ్‌లో బర్కతుల్లా-ముజమ్మిల్ ముర్తజాలతో సాకేత్ మైనేని-యూకీ బాంబ్రీ తలపడతారు.

రాహుల్, నితేశ్ సెంచరీలు

సాక్షి, హైదరాబాద్: రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్‌లో భాగంగా మిజోరం జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ క్రికెట్ జట్టు 259 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఓవర్‌నైట్ స్కోరు 120/1తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన హైదరాబాద్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 116 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 458 పరుగులు సాధించింది. కెప్టెన్ రాహుల్ సింగ్ (108; 14 ఫోర్లు, 2 సిక్స్‌లు), నితేశ్ రెడ్డి (115; 11 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీలు సాధించారు. ప్రజ్ఞయ్ రెడ్డి (91; 10 ఫోర్లు, 1 సిక్స్) శతకం చేజార్చుకోగా... రోహిత్ రాయుడు (60; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా రాణించాడు. మిజోరం తొలి ఇన్నింగ్స్‌లో 199 పరుగులకు ఆలౌటైంది.



రాహుల్



నితేశ్

చైనా చేతిలో భారత్ ఓటమి

భువనేశ్వర్: మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నీలో భాగంగా చైనా జట్టుతో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 1-2 గోల్స్ తేడాతో ఓడింది. భారత్ తరఫున వందన (15వ ని.లో) ఏకైక గోల్ చేసింది. చైనా జట్టు తరఫున వెన్ డాన్ (40వ ని.లో), బింగ్ ఫెంగ్ గు (52వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. నేడు నెదర్లాండ్స్‌తో భారత్ ఆడుతుంది.

మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్

న్యూఢిల్లీ: ప్రొ కబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు ఖాతాలో 16వ పరాజయం చేరింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 33-44తో దబంగ్ ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో యూపీ యోధాస్ 39-23తో యు ముంబాపై గెలిచింది. నేడు బెంగళూరు బుల్స్‌తో యు ముంబా; గుజరాత్ జెయింట్స్‌తో తమిళ్ తలైవాస్ తలపడతాయి.

ఆంధ్రకు ఆధిక్యం

పట్నా: బిహార్ జట్టుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ 'బి' మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 131 పరుగుల ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆంధ్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు కోల్పోయి 313 పరుగులు చేసింది. రికీ భుయ్ (58; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), షేక్ రషీద్ (76 బ్యాటింగ్; 13 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు.

సినిమా

మరో నెలలో ఆపరేషన్

దేశంలోని వైమానిక దళ వీరుల అలుపెరుగని పోరాటం, దేశాన్ని రక్షించడంలో వారు ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో రూపొందిన చిత్రం 'ఆపరేషన్ వాలెంటైన్'. ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో హీరో వరుణ్ తేజ్ ఇండియన్ ఎయిర్ పైలట్‌గా, హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వంలో సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించిన ఈ తెలుగు-హిందీ ద్విభాషా చిత్రం ఈ నెలలోనే విడుదల కావాల్సింది. అయితే మార్చి 1న రిలీజ్ చేయనున్నట్లు శనివారం యూనిట్ ప్రకటించింది. ''ఈ చిత్రం టీజర్, పోస్టర్లు, రిపబ్లిక్ డేకి ముందు విడుదల చేసిన దేశభక్తి జ్వాలని రగిలించిన ఫస్ట్ సింగిల్ 'వందేమాతరం...' వంటివి సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు చేరుకునేలా ఈ చిత్రం ఉంటుంది'' అని యూనిట్ పేర్కొంది.



● వరుణ్ తేజ్

అసాధారణమైన ప్రయాణం

మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కెరీర్ ఆరంభమై పుష్కర కాలం అయింది. ఇన్నేళ్లల్లో మలయాళంతో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వినూత్న చిత్రాలు, పాత్రలు చేస్తూ వస్తున్నారు దుల్కర్. ఇక పన్నెండేళ్లయిన సందర్భంగా దుల్కర్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం 'లక్కీ భాస్కర్' ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు చిత్ర నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మీనాక్షి చౌదరి కథానాయిక. ''ఈ చిత్రంలో మగధ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పని చేసే దుల్కర్ లుక్‌ని విడుదల చేశాం. 1980ల నాటి బొంబాయి నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఒక సాధారణ మనిషి తాలూకు అసాధారణమైన ప్రయాణమే ఈ సినిమా. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది'' అని యూనిట్ పేర్కొంది. తెలుగు, మలయాళ, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.



● దుల్కర్

నేను విన్నాను...

''నా బిడ్డకు పుట్టుకతోనే చెవుడు ఉందన్నా.. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు.. అన్నా.. మాకంత స్తోమత లేదు (ఓ పాత్రధారి). మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్‌కి ఒక మనిషి మీద నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం.. ఐ డోంట్ థింక్.. ఇట్స్ రైట్ సార్ (మరో పాత్రధారి).... నువ్వు చెప్పింది కరెక్టే అయ్యా.. నాకు అర్థమైంది. కానీ మనం చేయలేమనే మాట ఈ పాపకు అర్థమయ్యేలా చెప్పు (మమ్ముట్టి) అనే సీన్‌తో మొదలైంది 'యాత్ర 2' సినిమా టీజర్. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితులు, పేదల కోసం వైఎస్ జగన్ చేసిన పాదయాత్ర ఆధారంగా రూపొందిన సినిమా 'యాత్ర 2'. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాద యాత్ర ఆధారంగా రూపొందిన 'యాత్ర'కు సీక్వెల్‌గా 'యాత్ర 2' వస్తోంది. ఈ చిత్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పాత్రలో మమ్ముట్టి, వైఎస్ జగన్ పాత్రలో జీవా నటించారు. మహి. వి. రాఘవ్ దర్శకత్వంలో త్రీ ఆటమ్ లీవ్స్, వీ సెల్యులాయిడ్, శివ మేక నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. జగన్ రెడ్డి కడపోడు సార్.. శత్రువుపై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాకా.. వాళ్లు నాశనమైపోతారు అని తెలిసినా.. శత్రువుకి తలవంచరు సార్ (శుభలేక సుధాకర్) ఎన్నికలైపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీని పోగొట్టుకోలేనన్నా.. ఈ క్రెడిబిలిటీ లేని రోజు.. మా నాయనా లేడు.. నేనూ లేను, నేను విన్నాను... నేనున్నాను (జీవా) అనే డైలాగ్స్ ట్రైలర్‌లో ఉన్నాయి.



● మమ్ముట్టి, జీవా

నాగమ్మ పోరాటం

మంచు లక్ష్మి లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 'ఆదిపర్వం'. ఈ చిత్రానికి సంజీవ్ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్, ఏ వన్ ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మించిన ఈ చిత్రం 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా సాగుతుంది. ఈ చిత్రం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఘంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ- ''దక్షిణ భారతదేశంలోని అన్ని భాషలతో పాటు హిందీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తాం'' అన్నారు. ''నాగలాపురం నాగమ్మగా మంచు లక్ష్మి నట విశ్వరూపం చూపించే సినిమా ఇది. ఈ చిత్రంలో భారీ గ్రాఫిక్స్ ఉంటాయి'' అన్నారు సంజీవ్ మేగోటి. 'గ్రాఫిక్స్, మంచు లక్ష్మి ఈ చిత్రానికి పెద్ద ఎస్సెట్'' అన్నారు చిత్ర సమర్పకులు రావుల వేంకటేశ్వర రావు. ''పోస్ట్ ప్రొడక్షన్ దశలోనే ఈ సినిమాని చూసి హ్యాపీ ఫీల్ అయ్యాం'' అన్నారు సహనిర్మాతల్లో ఒకరైన గోరెంట శ్రావణి.



● మంచు లక్ష్మి

ఆ రెంటినీ నమ్ముకున్నవారు ఫెయిల్ కాలేదు

- నిర్మాత బన్నీ వాసు



● విరాన్, బన్నీ వాసు, లావణ్య

హీరో అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ముఖ్య గమనిక'. ఇందులో లావణ్య హీరోయిన్. సినిమాటోగ్రాఫర్ వేణు మురళీధర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ రాజశేఖర్, సాయికృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ- ''ఏ పరిశ్రమలోనైనా ఓర్పు, కష్టం.. ఈ రెండింటినీ నమ్ముకున్న వారు ఫెయిల్ కాలేదు. హీరో కావాలన్న విరాన్ కల ఈ సినిమాతో నిజం అవుతోంది. అల్లు అర్జున్‌గారితో పాటుగా కథలు వినేవాడు విరాన్. ఈ సినిమా పెద్ద సక్సెస్ అయ్యాక, సక్సెస్ మీట్‌కు తాను వస్తానన్నట్లుగా అల్లు అర్జున్ నాకు చెప్పారు. 'ముఖ్య గమనిక' సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ''ఓర్పుగా ఉంటే ఏదో రోజు సక్సెస్ అవుతాం అనడానికి బన్నీ వాసు అన్న ఓ ఉదాహరణ. హీరోగా నాకు చాన్స్ ఇచ్చిన దర్శక-నిర్మాతలకు థ్యాంక్స్'' అన్నారు విరాన్. ''ఈ కథ అనుకున్నప్పుడే హీరోగా విరాన్‌ను అనుకున్నాను'' అన్నారు వేణు మురళీధర్. ''మా సినిమాకు అందరూ సపోర్ట్ చేయాలి'' అన్నారు రాజశేఖర్, సాయికృష్ణ.

నేను జీవించే ఉన్నాను!

- పూనమ్ పాండే



''సర్వైకల్ క్యాన్సర్ (గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్) కారణంగా నేను చనిపోలేదు... బతికే ఉన్నాను. దురదృష్టం ఏంటంటే.. అనేక మంది మహిళలకు ఈ వ్యాధిపై అవగాహన లేకపోవడం వల్ల వారు వారి జీవితాలను కోల్పోతున్నారు. సర్వైకల్ క్యాన్సర్ మిగతా క్యాన్సర్ల మాదిరి కాదు. ఇందుకు మెరుగైన చికిత్స ఉంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్, వైద్య పరీక్షలతో వెంటనే ఈ క్యాన్సర్‌ను గుర్తించి, చికిత్స తీసుకోవడం వంటి చర్యలతో ఈ వ్యాధిని నివారించవచ్చు. ఈ వ్యాధితో ఎవరూ ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు మార్గాలు ఉన్నాయి. వాటిపై అవగాహన కల్పిద్దాం'' అని పేర్కొన్నారు నటి, మోడల్ పూనమ్ పాండే. ఫిబ్రవరి 2న సర్వైకల్ క్యాన్సర్ కారణంగా ఆమె మరణించినట్లు ఆమె సోషల్ మీడియా అకౌంట్ నుంచి ఓ పోస్ట్ షేర్ అయింది. కానీ ఆమె కుటుంబ సభ్యులు మరణ విషయాన్ని ధృవీకరించలేదు. అలాగే కాన్పూర్ పోలీసులకు, అక్కడి మీడియాకు పూనమ్ పాండే మరణంపై సరైన స్పష్టత లేదు. దీంతో పూనమ్ జీవించే ఉన్నారని, పబ్లిసిటీ స్టంట్ కోసమే ఇలా తాను మృతి చెందినట్లు ఫేక్ చేశారనే వార్తలు కూడా వినిపించాయి. ఫైనల్‌గా ఇదే నిజమైంది. సర్వైకల్ క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించే ప్రక్రియలో భాగంగానే తన చావును ఫేక్ చేసినట్లుగా పూనమ్ సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వీడియోలు షేర్ చేశారు. నేడు (ఫిబ్రవరి 4) వరల్డ్ క్యాన్సర్ డే. ఈ సందర్భంగానే పూనమ్ ఇలా చేశారని తెలుస్తోంది. అయితే పూనమ్ ఈ విధంగా చేయడం వివాదాస్పదంగా మారడంతో మరికొన్ని వీడియోలను కూడా ఆమె షేర్ చేశారు. ''అవును.. నా చావును ఫేక్ చేశాను. కానీ సడన్‌గా అందరూ సర్వైకల్ క్యాన్సర్ గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు. సైలెంట్‌గా జీవితాలను ముగించే వ్యాధి అది. ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాల్సి ఉంది. నా చావు వార్త సర్వైకల్ క్యాన్సర్ గురించిన చర్చను పైకి తెచ్చినందుకు గర్వంగా ఫీలవుతున్నాను. ఓ సెలబ్రిటీ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయిందన్న వార్త దేశవ్యాప్తంగా ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుకునేలా చేసింది. నేను చేయాలనుకున్నది ఇదే. నేను ఎవర్నైనా బాధపెట్టి ఉంటే క్షమించండి'' అంటూ వీడియోలు షేర్ చేశారు పూనమ్.

షరతులు వర్తిస్తాయి మంచి చిత్రంగా నిలవాలి

- నిర్మాత 'దిల్' రాజు

చైతన్యా రావు, భూమి శెట్టి జంటగా కుమారస్వామి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డా. కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు వేణు ఊడుగుల, మామిడి హరికృష్ణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేదికపై ముఖ్య అతిథి 'దిల్' రాజు మాట్లాడుతూ- ''బలగం' కంటే ఎక్కువగా తెలంగాణ నేటివిటీ ఈ సినిమాలో ఉంది. సాంగ్, టీజర్ బాగున్నాయి. ఇదొక మంచి సినిమా కావాలని కోరుకుంటున్నాను'' అన్నారు. ''సహజమైన కథా కథనాలతో, కొంత సినిమాటిక్ లిబర్టీని తీసుకుని ప్రేక్షకులకు నచ్చే అంశాలతో ఈ సినిమాను తీశారు'' అన్నారు హరికృష్ణ. ''నేను కరీంనగర్ వాసిని. పరిశ్రమలో నటుడిగా ఎదిగి మళ్లీ కరీంనగర్ వెళ్లి సినిమా షూటింగ్ చేయడం ఒక అఛీవ్‌మెంట్‌లా ఫీలవుతున్నాను'' అన్నారు చైతన్య. ''సినిమాలో మంచి కంటెంట్ ఉంది'' అన్నారు కుమారస్వామి. ''సమాజంలోని ఓ సమస్య పరిష్కారానికి హీరో ఎలా ముందుకు వచ్చాడన్నదే ఈ చిత్రకథ'' అన్నారు డా. కృష్ణకాంత్ చిత్తజల్లు.



● భూమి శెట్టి, చైతన్యా రావు, 'దిల్' రాజు

ఆ మైలురాయిని చేరుకుంటాం

- టీజీ విశ్వప్రసాద్



''మా బ్యానర్‌లో వంద సినిమాలను త్వరితగతిన పూర్తి చేయాలనే మా మిషన్ ఆన్‌లోనే ఉంది. మా నిర్మాణ సంస్థ నుంచి ఈ ఏడాది కనీసం 15 సినిమాలు విడుదల కావొచ్చు. రవితేజగారి 'మిస్టర్ బచ్చన్', శర్వానంద్, శ్రీ విష్ణు సినిమాలు ఈ ఏడాదే విడుదలవుతాయి. నాలుగు సినిమాలు అమెరికాలో చేస్తున్నాం. ప్రభాస్‌గారి 'రాజా సాబ్' సినిమా రిలీజ్ గురించి త్వరలోనే చెబుతాం. అలాగే ఈ ఏడాది మా సంస్థలో 50వ చిత్రం మైలురాయిని అందుకుంటామనే నమ్మకం ఉంది'' అన్నారు నిర్మాత టీజీ విశ్వప్రసాద్. రవితేజ హీరోగా నటించిన యాక్షన్ చిత్రం 'ఈగల్'. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ - ''ఈగల్'ను 2023 డిసెంబరు చివరి వారంలో విడుదల చేద్దామనే ఆలోచన చేశాం. అయితే ఆ తర్వాత ప్రభాస్ 'సలార్: సీజ్‌ఫైర్' రిలీజ్ కన్ఫార్మ్ కావడంతో 'ఈగల్'ను సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదల చేయాలనుకున్నాం. కానీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రిక్వెస్ట్, పరిశ్రమ మేలుని దృష్టిలో పెట్టుకొని ఫిబ్రవరి 9కి వాయిదా వేశాం. ఈ టైమ్‌కి 'యాత్ర 2' కూడా వస్తోంది. కానీ ఆ సినిమా డిఫరెంట్. ఏ సినిమా రీచ్ ఆ సినిమాకు ఉంటుంది. 'ఈగల్' క్లాసిక్ అండ్ స్టయిలిష్ మాస్ ఎంటర్‌టైనర్. రవితేజగారు కొత్తగా కనిపిస్తారు. కథ, మెసేజ్, యాక్షన్, సాంగ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంటాయి'' అన్నారు.

పెళ్ళిచూపులు

గమనిక

సాక్షి పెళ్ళిచూపులు ఒక వివాహ వేదిక మాత్రమే. ప్రకటనదారులకు సంబంధించి ఎట్టి హామీలకు పత్రిక సాక్ష్యం కాదు. ఈ వేదికలో వచ్చే ప్రకటనల సాధ్యాసాధ్యాలు, వధూవరుల వివరాలను పెండ్లి పెద్దలు స్వయముగా వెళ్ళి పరిశీలించిన తరువాత నిర్ణయాలు తీసుకోవాలి. బ్యాంక్ అకౌంట్ల ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ / డిపాజిట్ చేయవద్దు. కావున పాఠకులు ఈ విషయాన్ని గమనించి మీకు తగిన సంబంధాన్ని నిర్ణయించుకోండి.



గుంటూరుకు చెందిన అన్నపూర్ణమ్మకు పింఛన్ అందజేస్తున్న వలంటీరు ఫన్నా



నెల్లూరు మొగళ్లూరుకు చెందిన మాలకొండయ్యకు ఆస్పత్రిలో పింఛను ఇస్తున్న వలంటీర్ షేక్ షహీన



ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో సీతకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ గౌరి



విజయవాడకు చెందిన సూరిగుణమ్మకు పింఛన్ అందజేస్తున్న వలంటీర్ మన్యం కుమారి



కాకినాడ జిల్లా కత్తిపూడి రిఫరల్ ఆస్పత్రిలో సత్యనారాయణకు పింఛను ఇస్తున్న వలంటీర్ శివకుమార్



ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సామ్రాజ్యంకు పింఛన్ నగదు అందజేస్తున్న వలంటీర్ ప్రగతి



శ్రీకాకుళం జిలా బొద్దపాడులో దయాలసిస్ పేషెంట్ దమయంతికి పింఛన్ ఇస్తున్న వలంటీర్ విజయ్, ప్రజాప్రతినిధులు



తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రామచంద్రయ్యశెట్టికి పింఛను అందిస్తున్న వలంటీర్ గాయత్రి



కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన మైమున్నీసా బేగంకు పింఛను ఇస్తున్న వలంటీర్ పరశురాం

96.13 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 96.13 శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయింది. వలంటీర్లు శనివారం కూడా రాష్ట్రమంతటా లబ్ధిదారుల ఇంటింటికీ వెళ్లి పింఛను డబ్బులు పంపిణీ చేశారు. 66,15,482 మంది లబ్ధిదారులకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పింఛన్ల పంపిణీ నిమిత్తం ప్రభుత్వం రూ.1961.13 కోట్లు విడుదల చేసింది. శనివారం వరకు మొత్తం 63,59,727 మంది లబ్ధిదారులకు రూ.1,885 కోట్లు అందజేశారు. ఇందులో దాదాపు 54 లక్షల మంది లబ్ధిదారులకు 1వ తేదీనే పింఛను డబ్బులు పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

ఏపీకి ప్రత్యేక హోదాపై అలుపెరగని పోరాటం

పీసీసీ మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు



సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే వరకు తాము అలుపెరగని పోరాటం చేస్తామని పీసీసీ మాజీ అధ్యక్షుడు, సీడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు అన్నారు. శనివారం ఢిల్లీలోని ఆంధ్రభవన్‌లో ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకర పద్మశ్రీతో కలసి విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబేనన్నారు. గతంలో ధర్మ పోరాటం పేరుతో దీక్షలు చేశాడే తప్ప, హోదాను తీసుకురావడంలో విజయవంతం కాలేకపోయాడన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కోసం బాబు బీజేపీ ముందు తలొగ్గడాన్ని విమర్శించారు. తిరుపతి వచ్చిన మోదీ ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అప్పట్లో వ్యాఖ్యలు చేసిన పవన్‌కళ్యాణ్.. హోదా విషయంలో నోరు మెదపడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ నుంచి ఎక్కువ మంది ఎంపీలున్నప్పటికీ హోదా విషయంలో రాజ్యసభ, లోక్‌సభలో ఈ అంశం లేవనెత్తడం లేదని చెప్పారు. ఈనెల 5వ తేదీ నుంచి పీసీసీ అధ్యక్షురాలు షర్మిల 2వ విడత యాత్ర ఉంటుందన్నారు. యాత్రలో రచ్చబండ, రోడ్‌షో, సభలు ఉంటాయని గిడుగు రుద్రరాజు తెలిపారు.

సోషల్ మీడియాలో ‘మునిగి’పోతున్నారు!

- యువతలో దెబ్బతింటున్న ఆరోగ్యం
- రోగ నిరోధక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం
- పొంచి ఉన్న హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం
- జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్‌లో వెల్లడి



సాక్షి, అమరావతి :సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ సేపు గడిపితే ఆరోగ్యానికి ముప్పు తప్పదని కొత్త అధ్యయనం హెచ్చరిస్తోంది. మరీ ముఖ్యంగా యువతలో రోగ నిరోధక వ్యవస్థ దెబ్బతింటోందని తేలింది. జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్‌లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. సామాజిక మాధ్యమం వ్యక్తుల స్క్రీనింగ్ సమయాన్ని పెంచేస్తోంది. ఫలితంగా శరీరం తీవ్ర ఇన్‌ఫ్లమేషన్‌కు గురవుతోందని పేర్కొంది. ఇది ఐదు వారాల తర్వాత తీవ్ర స్థాయికి చేరుకుంటుందని.. తద్వారా శారీరక భాగాల్లో ఎర్రగా, వాపుగా, వేడిగా ఉంటూ తరచూ బాధను కలిగిస్తాయని తేల్చింది. గాయం, ఇన్‌ఫెక్షన్ల తగ్గుదలలో శరీర ప్రతిస్పందన చాలా నెమ్మదిగా ఉంటోందని వివరించింది. క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ దశలో ఒత్తిడి, ఒంటరితనం, ఆకలి లేకపోవడం, నిద్రలేమితో ఇతర కారణాలతో బద్ధకం పెరిగిపోతోందని స్పష్టం చేసింది. ఇది శరీరంలో బయటకు కనిపించకపోయినా రక్తంలోని ‘బయోమార్కర్ సీ–రియాక్టీవ్ ప్రొటీన్’ స్థాయిలను పరిశీలించడం ద్వారా బయటపడింది. క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ హృద్రోగాలు, క్యాన్సర్, మధుమేహం, మానసిక ఆరోగ్య పరిస్థితులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

‘పర్యావరణ టాక్సిన్’గా..

న్యూయార్క్ సిటీ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ అండ్ మెంటల్ హైజీన్ తాజాగా సామాజిక మాధ్యమాలను ‘పర్యావరణ టాక్సిన్’గా ప్రకటించింది. వివిధ సామాజిక మాధ్యమ ప్లాట్‌ఫారమ్‌లలో యువతను వ్యసనపరులుగా మార్చే కంటెంట్‌ను ప్రోత్సహించడంతో మానసిక ఆరోగ్య సంక్షోభానికి ఆజ్యం పోస్తున్నట్టు తేల్చింది. కేవలం ధనార్జన కోసం యువత గోప్యతను, వారి మానసిక శ్రేయస్సును పణంగా పెడుతోందని మండిపడింది. పబ్లిక్ హెల్త్ అడ్వైజరీ చిన్నారుల, యువతలో స్మార్ట్‌ఫోన్, సామాజిక మాధ్యమాల్లో యాక్సెస్‌ను నిరోధించాలంటూ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆరోగ్యానికి హానికలిగించే పొగాకు, డ్రగ్స్, మద్యపానం, తుపాకీల వినియోగంపై ఆంక్షలు విధించినట్టే సామాజిక మాధ్యమాలను ప్రజారోగ్యానికి ప్రమాదంగా పరిగణించాలని సూచించింది. అలాగే, యూనివర్సిటీ ఆఫ్ ఉటా హెల్త్ ప్రచురించిన అధ్యయనం.. కౌమార దశలో డిప్రెషన్, ఆత్మహత్య కేసులు పెరుగుతున్నట్టు పేర్కొంది. అధికంగా సామాజిక మాధ్యమాన్ని వినియోగించే వారిలో డిప్రెషన్ అవకాశం మూడు రెట్లు పెరిగిందని పరిశోధన చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా గడిచిన 20 ఏళ్లలో 15–24 ఏళ్ల వయస్కుల్లో ఆత్మహత్యల సంఖ్య 87 శాతం పెరగడంపై ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఫిర్యాదుదారే తప్పుడు సాక్ష్యం ఇస్తారా?

- తాను ఇచ్చింది తప్పుడు ఫిర్యాదంటూ ఏసీబీ కోర్టులో వ్యక్తి సాక్ష్యం
- తీవ్రంగా పరిగణించిన హైకోర్టు
- అతడిని ప్రాసిక్యూట్ చేయాలని ఏసీబీ ప్రత్యేక కోర్టుకు ఆదేశం

సాక్షి, అమరావతి: ఓ అధికారి తన నుంచి లంచం తీసుకున్నారంటూ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తే, అందుకు విరుద్ధంగా సాక్ష్యం (హోస్టైల్) చెప్పడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆ వ్యక్తి తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఐపీసీ సెక్షన్లు 191, 193 కింద ప్రాసిక్యూట్ చేయాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆదేశించింది. ఈ మేరకు అతడిపై విజయవాడ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు మూడు వారాల్లోగా లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలని సూచించింది. కాగా అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్)లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డీ), 13(2) కింద అధికారికి ఏసీబీ కోర్టు విధించిన శిక్షను హైకోర్టు సవరించింది. సెక్షన్ 7 కింద లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే సరిపోదని, అధికారిని పట్టుకున్న తేదీకి ముందు, లేదా ఆ పట్టుకున్న రోజుకు, ఫిర్యాదుదారుకు సంబంధించి అధికారికంగా మేలు (అఫీషియల్ ఫేవర్) అన్నది పెండింగ్‌లో ఉండాలంది. అయితే సదరు అధికారిని పట్టుకునే రోజుకు ఫిర్యాదుదారు విషయంలో అధికారిక మేలనేది పెండింగ్‌లో ఉన్నట్లు ఏసీబీ నిరూపించలేదని, అందువల్ల సెక్షన్ 7 వర్తించదని తేల్చిచెప్పింది. అందువల్ల సెక్షన్ 7 కింద అధికారికి ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. అయితే నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడినందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ఇటీవల తీర్పు వెలువరించారు.

ఇదీ నేపథ్యం...

ఎస్.చంద్రశేఖర్ 2003 వరకు మచిలీపట్నం పురపాలక కార్యాలయంలో శానిటరీ అండ్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశారు. ఈ క్రమంలో చంద్రశేఖర్ తనను రూ.5 వేలు లంచం అడిగారంటూ ఎం.మురళీధర్ అనే వ్యక్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇంటి వద్ద లంచం తీసుకుంటుండగా చంద్రశేఖర్‌ను ఏసీబీ పట్టుకుంది. ఆయనపై పీసీ యాక్ట్‌లోని సెక్షన్ 7, సెక్షన్ 13(1)(డీ), 13(2) కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌ను కూడా కోర్టు విచారించింది. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌పై తాను చేసిన ఆరోపణలన్నీ తప్పని మురళీధర్ సాక్ష్యం చెప్పారు. అందరినీ విచారించిన అనంతరం ఏసీబీ కోర్టు చంద్రశేఖర్‌కు సెక్షన్ 7 కింద ఏడాది సాధారణ జైలుశిక్ష,



రూ.1,000 జరిమానా, సెక్షన్ 13 కింద ఏడాది జైలు, రూ.2 వేల జరిమానా విధిస్తూ 2007లో తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ చంద్రశేఖర్ అదే ఏడాది హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్ ఇటీవల న్యాయమూర్తి జస్టిస్ ఏవీ రవీంద్రబాబు ముందు తుది విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా ఫిర్యాదుదారు తప్పుడు సాక్ష్యం చెప్పారని ఆయనకు తెలిసింది. ఇలా చేసినందుకు ఫిర్యాదుదారు అయిన మురళీధర్‌పై ఏసీబీ కోర్టు.. చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్‌కు ఫిర్యాదు చేసి ఉండాల్సిందని న్యాయమూర్తి తన తీర్పులో అభిప్రాయపడ్డారు. తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు ఫిర్యాదుదారు ప్రాసిక్యూషన్ ఎదుర్కోవాల్సిందేనని తేల్చిచెప్పారు.


మనవడా చల్లగుండు


అక్కచెల్లెమ్మల ఆనందం


ఒంటి నిండా పార్టీ జెండా


2024.. జగనన్న వన్స్‌మోర్

ఫ్యాన్ గుర్తుపై రెండు బటన్లు నొక్కండి

- దెందులూరు ఎన్నికల శంఖారావం సభలో సీఎం వైఎస్ జగన్
- 'రా కదలిరా' అంటూ చంద్రబాబు ప్రజలను కాదు.. పార్టీలను పిలుస్తున్నారు
- దత్తపుత్రుడిని ప్యాకేజీ కోసం రా కదలిరా అంటున్నారు
- వైఎస్సార్ పేరును ఛార్జ్‌షీట్‌లో పెట్టిన పార్టీనీ పిలుస్తున్నారు
- దుష్టచతుష్టయంతో మనమంతా యుద్ధానికి సిద్ధం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి కార్యకర్తకు, నాయకుడికీ, అభిమానికీ, వలంటీర్‌కు ఒక విషయం చెబుతున్నా. వార్డు మెంబర్ల దగ్గర నుంచి సర్పంచుల వరకు, ఎంపీటీసీల దగ్గర నుంచి ఎంపీపీల వరకు, జెడ్పీటీసీల దగ్గర నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ల వరకు, మున్సిపల్ కౌన్సిలర్ల దగ్గర నుంచి చైర్మన్ల వరకు, కార్పొరేటర్ల దగ్గర నుంచి మేయర్ల వరకూ, నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న డైరెక్టర్లు, చైర్మన్లు వైఎస్సార్‌సీపీ ఇతర ప్రజా ప్రతినిధులందరికీ ఒక్కటే చెబుతున్నా. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మీది. మీ బిడ్డ జగన్ మీ అందరికీ ఒక మంచి సేవకుడు. పెత్తందారులతో యుద్ధానికి నేను సిద్ధం. ఈ యుద్ధం 15 ఏళ్లుగా నాకు అలవాటే. నాతో నడిచారు కాబట్టి మీకూ అలవాటే. ఈ ఒక్కడి మీద కలబడి వంద మంది వంద బాణాలు వేస్తున్నప్పుడు ప్రజలే రక్షణ కవచంగా ప్రజల్లోంచి పుట్టిన ప్రజల పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఈ ఒక్కడి మీద దేశంలోకెల్లా బలమైన 10 వ్యవస్థల్ని ప్రయోగిస్తే ప్రజలు తమ భుజాన మోసిన ఎజెండా మన జెండా. 100 బాణాల్ని, కౌరవ సైన్యాన్ని, ప్రజా క్షేత్రంలో మరోసారి ఎదుర్కొని మరో గొప్ప ప్రజా విజయాన్ని సాధించేందుకు అడుగులు ముందుకు వేద్దాం.

- సీఎం వైఎస్ జగన్

సాక్షి ప్రతినిధి, ఏలూరు: '57 నెలల్లో మన జగనన్న 124 సార్లు బటన్ నొక్కి రూ.2.55 లక్షల కోట్లు నేరుగా లంచాలు, వివక్షకు తావు లేకుండా మనందరి ఖాతాల్లో నగదు జమ చేశారు. అలాంటి ఆయన కోసం మనం కేవలం రెండు బటన్లు నొక్కలేమా.. అని ప్రతి ఇంటికీ వెళ్లి వివరించాలి' అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. జగనన్నకు ఓటు వేయక పోవడం అంటే ప్రతిపక్షాలకు ఓటు వేయడమే అర్థం అన్నారు. అంటే సంక్షేమాభివృద్ధి పథకాల రద్దుకు మనమే ఆమోదం తెలిపినట్లవుతుందని ప్రతి ఒక్కరికీ చెప్పాలని కోరారు. ప్రతిపక్షానికి ఓటు వేయడం అంటే మళ్లీ వివక్ష చూపించే జన్మభూమి కమిటీలను బతికించినట్లవుతుందని వివరించాలన్నారు. శనివారం ఆయన ఏలూరు జిల్లా దెందులూరు వద్ద నిర్వహించిన ఎన్నికల శంఖారావం సభలో అశేష జనవాహినినుద్దేశించి ప్రసంగించారు. ప్రతి ఇంటి వద్దకే పెన్షన్ రావాలన్నా, డీబీటీ స్కీములు రావాలన్నా.. జగనన్న వల్ల మాత్రమే సాధ్యమవుతుందనే విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలని కోరారు. తనకు తోడేళ్ల మద్దతు లేదని, నక్కజిత్తులు, మోసం చేసే అలవాటు అంతకంటే లేదని చెప్పారు. 'మీరు రెండు ఓట్ల ద్వారా చంద్రముఖిని శాశ్వతంగా బంధించవచ్చు. లేదంటే అది సైకిలెక్కి, టీ గ్లాసు పట్టుకుని.. పేదల రక్తం తాగేందుకు లక లక అంటూ ఇంటింటికీ వచ్చి అబద్ధాలతో, మోసాలతో ఒక డ్రాక్యులా మాదిరిగా తలుపు తడుతుంది. అప్రమత్తంగా ఉండాలని గడపగడపకు వెళ్లి ప్రతి ఒక్కరికీ చెప్పండి. 14 ఏళ్లు సీఎంగా పని చేసినా, చంద్రబాబు చెప్పుకొనేందుకు ఏమీ లేదు. కాబట్టి చంద్రబాబు రాజకీయం అంతా పొత్తులు, జిత్తులు, నక్కజిత్తులుగా సాగుతోంది. నేను ఇది చేశాను.. నాకు ఓటేయండి అని అడగలేని దుస్థితి ఆయనది. ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచింది ఆయనే.. మళ్లీ ఎన్నికలప్పుడు ఎన్టీఆర్‌ను గుర్తు తెచ్చుకునేదీ ఆయనే. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా అని ప్రజల్ని కాదు.. పార్టీలను పిలుస్తున్నాడు. నేనిచ్చే ప్యాకేజీ కోసం రా కదలిరా అని దత్తపుత్రుడిని ప్రత్యేకంగా పిలుస్తున్నాడు. వదినమ్మను పిలుస్తున్నాడు. కమలం పార్టీలో చేరిన ఆయన మనుషులను రా కదలిరా అని పిలుస్తున్నారు' అని సీఎం జగన్ నిప్పులు చెరిగారు. ఈ సభలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

వాళ్లు నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్


- రాష్ట్రాన్ని అన్యాయంగా, అడ్డగోలుగా విడగొట్టిన రాష్ట్ర ద్రోహుల పార్టీని, వైఎస్సార్ మరణం తర్వాత ఆయన పేరును అన్యాయంగా ఛార్జ్‌షీట్‌లో పెట్టిన నమ్మక ద్రోహుల పార్టీని కూడా 'రా.. కదలిరా' అని చంద్రబాబు పిలుస్తున్నాడు. బాబుకు, దత్తపుత్రుడికి, వదినమ్మకు, చంద్రబాబు బ్యాచ్‌కు.. అసలు ఈ స్టేట్‌తోనే సంబంధమే లేదు. వీరిలో ఏ ఒక్కరూ ఈ రాష్ట్రంలో ఉండరు. వీరంతా నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్. పని పడినప్పుడు మాత్రమే ప్రజలు గుర్తుకొస్తారు.
- ఆయన సైకిల్ తొక్కడానికి ఇద్దర్ని, దాన్ని తోయటానికి మరో ఇద్దర్ని, పొత్తులో తెచ్చుకొని రా కదలిరా అని పిలుస్తున్నాడు. చంద్రబాబుకు పొత్తే లేకపోతే 175 చోట్ల ఎన్నికల్లో పోటీ చేయడానికి అభ్యర్థులు కూడా లేరు. ఇలాంటి దిగజారుడు పార్టీలన్నీ మీ జగనన్నే టార్గెట్‌గా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నాయి. పేదవాడి భవిష్యత్ టార్గెట్‌గా, పేద వాడి సంక్షేమం టార్గెట్‌గా వీరంతా ఆయుధాలు రెడీ చేసుకుంటున్నారు.

ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం

- కార్యకర్తల్ని, నాయకులుగా అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లను, చైర్మన్లను నియమించిన చరిత్ర మనది. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో ఏకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి డైరెక్టర్లు, చైర్మన్లు పదవులు ఇవ్వడం మీ జగనన్నకు మాత్రమే సాధ్యం.
- గతంలో తెలుగుదేశం పార్టీ తమ కార్యకర్తలతో లంచాలు, పక్షపాతంతో కొద్ది మందికి మాత్రమే అన్న వివక్షతో జన్మభూమి కమిటీల ద్వారా సంక్షేమ పథకాల లబ్ధిదారులను ఎంపిక చేస్తే, ఆ స్థానంలో మనందరి ప్రభుత్వం మన చదువుకున్న పిల్లలతో తీసుకువచ్చిన మనదైన వలంటీర్ వ్యవస్థ, ఇంటింటికీ వెళ్లి పని చేస్తున్న మన ప్రభుత్వానికి దన్నుగా, ప్రజల మన్ననలు పొందుతోంది.
- పార్టీని అభిమానించే వారికి చరిత్రలో ఎవరూ ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాం. నామినేషన్ పనులు కేటాయింపులో ఇదే పంథా, న్యాయం కొనసాగించాం. ఎవ్వరూ గెలవనన్ని పదవులు, గతంలో ఏ రాజకీయ పార్టీ ఇవ్వనన్ని అవకాశాలు.. వార్డు మెంబరు మొదలు సర్పంచులు, ఎంటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, జెడ్పీచైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ల మేయర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, మంత్రి మండలి సభ్యుల వరకు అవకాశాలు కల్పించాం.
- ప్రతి ఇంటికీ మంచి చేయగలిగాం. ఇక్కడున్న మనలో ఎవరైనా ఏ పదవికైనా పోటీ పడితే.. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన మంచికి మనల్ని గుండెల్లో పెట్టుకుని ఎప్పుడూ గెలవనంత మెజార్టీతో గెలిపించే కార్యక్రమం జరుగుతోంది. అందుకే భవిష్యత్‌లో ఇంతకంటే గొప్పగా వారికి పదవులిచ్చే పార్టీ మనది. ఎంతో భవిష్యత్ ఉన్న పార్టీ.

ప్రతి కార్యకర్తకు అండగా ఉంటాం

- వ్యక్తిగతంగా ఒక్క విషయం చెబుతున్నా. పార్టీలో ప్రతి ఒక్క కార్యకర్తకు అండగా ఉంటాం. ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మీ అన్న, మీ తమ్ముడు సలహా ఇచ్చేది ఒక్కటే. గొప్పగా సేవ చేయండి. గొప్పగా మంచి చేయండి. లంచాలు, వివక్ష లేని పరిపాలనలో మీ వంతు కృషి మీరు చేయండి. మీలో ప్రతి ఒక్కరినీ మరో రెండు మెట్లు ఎక్కించే బాధ్యత నాది. టార్గెట్ 175 కి 175 ఎమ్మెల్యేలు, 25 కి 25 ఎంపీలు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎంపీగానీ, ఒక్క ఎమ్మెల్యేగానీ తగ్గడానికి వీల్లేదు అని తెలియజేస్తున్నా. ఈ లక్ష్యాన్ని చేరుకునేలా గడపగడపకూ వెళ్లి ప్రతి ఒక్కరితో ఓటు వేయించేందుకు మీరంతా సిద్ధం కావాలి.
- ఎన్నికల శంఖం మోగుతోంది. బాబు కుట్రలు, కుతంత్రాలను చిత్తు చేసేందుకు మనందరికీ ఉన్న అస్త్రం.. మీ జేబులో ఉన్న మీ సెల్ ఫోన్. ఆ సెల్ ఫోన్‌తో సోషల్ మీడియా పరంగా సిద్ధంగా ఉండండి. మనకు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, దత్తపుత్రుడు తోడుగా ఉండకపోవచ్చు. మనకు తోడు పైన దేవుడు, మంచి జరిగిన ఇంట్లో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మ, అన్నదమ్ములు, అవ్వాతాత మనకు తోడు. రాబోయే 60 రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ప్రజాక్షేత్రంలో పోరాడటానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నా.



మేము సిద్ధం...

బస్సు నడుపుతూ సిద్ధం సభకు మాజీ మంత్రి పేర్ని నాని



ఏలూరు టౌన్: రాజకీయ ప్రత్యర్థులపై విలక్షణ శైలిలో, మాటల తూటాలతో విరుచుకుపడే మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని బస్సు నడిపి అందరినీ ఆకట్టుకున్నారు. శనివారం ఏలూరులో నిర్వహించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 'సిద్ధం' సభకు ఆయన తన నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలను ఎక్కించుకొని స్వయంగా బస్సును నడుపుకుంటూ వచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.


ఉప్పొంగిన ఉత్సాహం

ఆకాశమంత అభిమానం

ఏలూరు (ఆర్ఆర్‌పేట): సంక్షేమ పాలనతో ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న జగనంటే వారికి అంతులేని అభిమానం. శనివారం ఏలూరు జిల్లా దెందులూరులో జరిగిన సిద్ధం సభలో అభిమానులు సీఎం జగన్‌పై తమ అభిమానాన్ని వివిధ రూపాల్లో చాటుకున్నారు.

ఉద్యోగం మానేసి బైక్‌పై ప్రచారం



విశాఖపట్నంలోని గాజువాకకు చెందిన ఆర్.అమరనాథ్‌రెడ్డి ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. జగన్ అంటే ఆయనకు ఎంతో అభిమానం. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగనన్నను గెలిపించుకోవడం కోసం ఉద్యోగం మానేసి తన సొంత బైక్‌ను వైఎస్సార్‌సీపీ జెండా రంగులతో నింపి ఇచ్ఛాపురం నుంచి బైక్ యాత్ర చేస్తున్నారు. గతవారం భీమిలిలో నిర్వహించిన సిద్ధం సభకు వెళ్లిన అమరనాథ్‌రెడ్డి.. శనివారం దెందులూరులో సిద్ధం సభకు వచ్చారు. జగన్ బొమ్మతో ఉన్న టీషర్టు ధరించి బైకుకు వైఎస్సార్‌సీపీ జెండాలు బిగించి, హెల్మెట్‌కు వైఎస్సార్‌సీపీ రంగులు వేయించి 'సిద్ధం' నినాదం ప్రదర్శిస్తూ సభా ప్రాంగణంలో కార్యకర్తలను ఆకర్షించారు.

'సిద్ధం' టాటూలతో...

ముఖ్యమంత్రి జగన్‌పై అభిమానంతో సిద్ధం సభకు వచ్చిన కార్యకర్తల చేతిపై కొందరు జగన్ అభిమానులు సిద్ధం టాటూలు వేస్తూ కనిపించారు. అనేకమంది యువకులు టాటూలు వేయించుకోవడానికి ఎగబడ్డారు. యువతులు సైతం టాటూలు వేయించుకోవడానికి ఉత్సాహం చూపారు. సభా ప్రాంగణంలో కొందరు యువకులు చేతులపై జెండా రంగులు వేసి ఉత్సాహపరిచారు. సిద్ధం సభా ప్రాంగణం వద్ద అభిమానుల చేతిలో రెపరెపలాడిన వైఎస్సార్‌సీపీ జెండాలు నీలాకాశంతో పోటీ పడ్డాయి. సభకు విచ్చేసిన జగన్ అభిమానుల్లో వేలాది మంది వైఎస్సార్‌సీపీ టోపీలు, మెడలో కండువాలు, పార్టీ రంగుల టీ షర్టులతో తమ అభిమానాన్ని చాటుకున్నారు.





జగన్ మామపై అభిమానం

అమ్మఒడితో పాటు తన తల్లికి వితంతు పింఛన్ ఇవ్వడమే కాక ఇంటి స్థలం ఇచ్చిన జగన్ మామపై అభిమానాన్ని ఒక బుడతడు బెలూన్ ఫ్యాన్‌తో సభకు వచ్చి చాటుకున్నాడు. తమకు ఉద్యోగాలు కల్పించి నెలనెలా జీతంతో పాటు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన జగనన్నను కళ్లారా చూడాలని అనేక మంది వలంటీర్లు వివిధ జిల్లాల నుంచి స్వచ్ఛందంగా సభకు తరలివచ్చారు.

జగన్‌ను మళ్లీ సీఎం చేయడానికి సిద్ధం

ఇంటి వద్దకే పింఛన్ అందిస్తున్నారు



మా ఇంటి ముంగిటకే సీఎం జగన్ పింఛన్ అందిస్తున్నారు. నెలకు రూ.1000 మాత్రమే చంద్రబాబు ఇస్తే సీఎం జగన్ రూ.3 వేలు ఇస్తున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగనన్నకే మా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.

- మేకా శ్రీనివాస్, బుద్దాలపాలెం, మచిలీపట్నం

జగనన్న మేలు మరువలేం



సీఎం వైఎస్ జగన్ మేలు మరువలేం. గతంలో ఎన్నడూ లేని విధంగా రేషన్ బియ్యం, ఒకటో తేదీనే పింఛన్లు వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి అందిస్తున్నారు. పేద ప్రజలకు అంతకంటే కావాల్సింది ఏముంటుంది? గ్రామ సచివాలయాల ద్వారా సంక్షేమ పథకాలు ఇంటికే పంపిస్తున్నారు.

- ఎం.కృష్ణారెడ్డి, డీఎస్ పాలెం, రంపచోడవరం

జగనన్నకే మా మద్దతు



సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేశారు. 99 శాతం హామీలు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రీ నెరవేర్చిన దాఖలాలు లేవు. 86 శాతం ప్రజలకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందిస్తోంది. మేనిఫెస్టోను వెబ్‌సైట్‌లో నుంచి తొలగించిన ప్రబుద్ధులు కూడా ఉన్నారు. వారు ప్రజల్లోకి ఎలా వెళ్లగలుగుతారు?

- కరుటూరి ఉమాదేవి, తణుకు

ముఖ్యమంత్రి సేవలు శ్లాఘనీయం



సీఎం జగన్ సేవలు అద్భుతంగా ఉన్నాయి. సంక్షేమ పథకాల ద్వారా రూ.2.5 లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లోకి వేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమే. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలు అమలు చేసిన దాఖలాలు లేవు. గతంలో నగదు అంతా ఏమైందో ప్రజలు ఆలోచించాలి. చంద్రబాబు దీనికి బదులు చెప్పాలి.

- కంభం రాణి అయ్యంకి, పామర్రు నియోజకవర్గం

డ్వాక్రా రుణాలు మాఫీ చేశారు



డ్వాక్రా రుణాలు మాఫీ చేసి సీఎం మహిళలకు చేయూత అందిస్తున్నారు. ఒక్కొక్క మహిళకు రూ.5 వేల నుంచి రూ. లక్ష వరకు రుణాల మాఫీ జరిగింది. వైఎస్సార్ చేయూత ద్వారా మరో రూ.18,750 అందించి మహిళలకు ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబు పసుపు-కుంకుమ పేరుతో మోసం చేశాడు.

- ఉదతా రమణ, చిన్నాయగూడెం, గోపాలపురం నియోజకవర్గం

రైతులను ఆదుకుంటున్నారు



గ్రామాల్లో సుమారు రూ.1 కోటి వ్యయంతో గ్రామ సచివాలయాలు, ఆర్‌బీకేలు, బల్క్ మిల్క్ సెంటర్లు, వెల్‌నెస్ సెంటర్లు నిర్మించారు. రైతులకు అందుబాటులో ఎరువులు, సబ్సిడీ విత్తనాలు, యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు సబ్సిడీపై అందిస్తున్నారు. గ్రామాల్లోనే ఆధునిక వైద్యం అందుబాటులోకి తీసుకువచ్చారు.

- జి.ముసలయ్య, బావయ్యపాలెం, ఉంగుటూరు

అర్హులైన పేదవారందరికీ ఇళ్ల స్థలాలు అందించారు



భారత దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అర్హులైన పేదవారందరికీ 33 లక్షల ఇళ్ల స్థలాలు అందించారు. గత పాలకులు ఎవరూ భూమి కొని ఇళ్ల స్థలాలు అందించిన దాఖలాలు లేవు. పేదవానికి ఇంటి స్థలం, నిర్మాణానికి రుణం అందించారు. విద్యుత్, రోడ్లు, నీటి సౌకర్యంతో మరో ఊరు నిర్మాణం చేపడుతున్నారు.

- కాటి నాగరాజు, ఉప సర్పంచ్, అప్పాపురం, మండవల్లి, కైకలూరు

ప్రతిపక్షాల మాటలు నమ్మం



జగనన్న సంక్షేమ పథకాలు ఇచ్చేటప్పుడు రాష్ట్రం శ్రీలంకలా అయిపోతుందని ప్రతిపక్ష నాయకులు ప్రచారం చేశారు. ఇప్పుడు అవే పథకాలు ఇస్తానని చెబుతున్న చంద్రబాబు.. మరి ఇప్పుడు సింగపూర్ అవుతుందా అనే ప్రశ్నకు జవాబివ్వాలి. చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రతిపక్షాల మాటలు నమ్మం.

- బొజ్జా రామకృష్ణ సోమేశ్వరరావు, అచ్యుతాపురం, మండపేట నియోజకవర్గం

నమ్మకానికి ప్రతీక జగన్



సీఎం వైఎస్ జగన్ దూరదృష్టితో ప్రజలు, రాష్ట్రం బాగు కోసం శ్రమిస్తారు. చంద్రబాబు కేవలం వ్యాపార దృక్పథంతో పాలన చేస్తారు. జగన్ నమ్మకానికి ప్రతీక. రాష్ట్ర ప్రజలంతా ఏకపక్షంగా ఆయన్ని మరోసారి ముఖ్యమంత్రిని చేయడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగించి చరిత్ర సృష్టిస్తారు.

- ఘంటా శ్రీలక్ష్మి, ఎంపీపీ, ఉంగుటూరు

యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు



గ్రామ సచివాలయాల ద్వారా 2.30 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన ఏకైక సీఎం జగన్ మాత్రమే. వైద్య ఆరోగ్య శాఖలో వేలాది మందికి ఉపాధి కల్పించారు. వలంటీర్ల ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. వీరు కరోనా సమయంలో ప్రజలకు బాసటగా నిలిచారు.

- వై.నర్సింహారావు, పెదపాడు, దెందులూరు నియోజకవర్గం

మరింత అభివృద్ధి



కరోనా ప్రభావం లేకపోయినా, రాష్ట్రం విడిపోకపోయినా ఏపీ ఎంతో అభివృద్ధి జరిగేది. ప్రత్యేక పరిస్థితుల్లో సీఎం జగన్ బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రం విడిపోయి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇవ్వకపోవడం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలు నిలుపు చేయలేదు. యథావిధిగా కొనసాగించారు.

- ఇళ్ల సాయిబాబా, పాలకొల్లు, పశ్చిమగోదావరి జిల్లా

ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ



సీఎం జగన్‌కు ఏ ప్రాంతంలో చూసినా ఒకే తరహాలో ఆదరణ లభిస్తుంది. తండ్రి బాటలో పయనిస్తూ ఇచ్చిన హామీని మాట తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇక ప్రజలు ఏ రకంగా మరొక వ్యక్తికి అవకాశం ఇస్తారు? జగనే మరోసారి ముఖ్యమంత్రి అవ్వటం ఖాయం.

- కె.కృష్ణ, పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా

చంద్రబాబు ఇచ్చే హామీలు ఎవరూ నమ్మరు



ఎన్నికల ముందు చంద్రబాబు ఓట్ల కోసం ఇచ్చే హామీలను ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్ని సామాజిక వర్గాల ప్రజలకూ న్యాయం చేస్తున్నారు. ఎవరికి ఏ పథకం అవసరమో గతంలో నిర్వహించిన పాదయాత్రలోనే తెలుసుకున్నారు. సమ సమాజ స్థాపనే ధ్యేయంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది.

- బాబూరావు, గన్నవరం, కృష్ణాజిల్లా

నూతన ఒరవడి సృష్టించారు



వైఎస్ జగన్ రాజకీయాల్లో నూతన ఒరవడి సృష్టించారు. విద్యావంతులు, వివిధ రంగాల్లో నిష్ణాతులను ప్రజా ప్రతినిధులుగా ఎంచుకున్న తీరే పాలనపై ఆయనకు ఉన్న ప్రణాళికను తెలియజేసింది. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దుతారు.

- దేవబత్తుల శిరీష, ఉప్పులూరు, ఉండి నియోజకవర్గం

ఇంతకన్నా మార్పు ఏం కావాలి?



ఏ ముఖ్యమంత్రి హయాంలోనైనా ఎమ్మెల్యేలు ఇంటింటా తిరిగినా దాఖలాలు లేవు. జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎమ్మెల్యేలు, మంత్రులను సైతం ఇంటింటికీ పంపారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తున్నారు. ఇంతకన్నా మార్పు ఏం కావాలి?

- కె.రోజావాణి, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా

నేరుగా నగదు బదిలీ



సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి నేటి వరకు ప్రజలకు నేరుగా నగదు బదిలీ చేశారు. సంక్షేమం లబ్ధి అందని వారికి సైతం ఒకటికి, రెండు సార్లు అవకాశం కల్పించారు. ఇలాంటి సీఎం ఏ రాష్ట్రంలోనైనా ఉంటారా?

- చిట్టూరి శివప్రసాద్, పి.గన్నవరం, తూర్పుగోదావరి జిల్లా

ప్రజలకు వారధిగా ప్రణాళిక



ప్రజలకు ప్రజాప్రతినిధులు వారధిగా ఉండేలా సీఎం ప్రణాళికను రూపొందించారు. తద్వారా రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించారు. ప్రజలకు, అభివృద్ధి పనులకు మధ్య దళారీలు ఉండకుండా నగదు బదిలీని అమలు చేస్తున్నారు.

- ఎన్.సూర్యకుమారి, ఉండి నియోజకవర్గం

దెందులూరు/పెదవేగి/పెదపాడు:

Published and printed by V. Murali on behalf of Jagati Publications Limited, Published from Vishnu Motor Plaza,2nd Floor, 31-A, Jawaharlal Nehru Road, Ekkattuthangal, Chennai -600 032 and Printed MNS Printers Private Limited, Survey no. 76/1, Noombal Village, Velappanchavadi, Poonamallee High Road, Chennai - 600 077. Jagati Publications Limited, Survey No.172, Vegata Village, Jadigenalhalli, Hoskote Taluk,Bangaluru Rural Dist, Impression Printing & Packaging Limited, C-18-19-20, Sector -59, Noida, Uttar Pradesh-201 301, Dangat Media Pvt Ltd.,22.Dighe MIDC, Navi Mumbai, Maharashtra- 400708.
Editor: V. Murali, (Responsible for selection of News under the PRB Act) RNI No:TNTEL/2008/25943